బుధవారం 6-2-2019

సత్యమేవ జయతే

సాక్షి

WWW.SAKSHI.COM

పేజీలు: 14+4+16 వెల: ₹ 5.00

సంపుటి: 11 సంచిక: 316



'సంపద పంపిణీ సక్రమంగా జరిగితే అట్టడుగు వర్గాలకు చేరుతుంది. అప్పుడే వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది'

SIMULTANEOUSLY PRINTED AT NALGONDA | HYDERABAD | BANGALORE | CHENNAI | DELHI | MUMBAI | ANANTAPUR | KADAPA | KHAMMAM | KARIMNAGAR | KURNOOL | MAHABOOBNAGAR | MANGALAGIRI | NELLORE | NIZAMABAD | ONGOLE | RAJAHMUNDRY | SRIKAKULAM | TADEPALLI GUDEM | TIRUPATHI | VISAKHAPATNAM | WARANGAL



నగల కొనుగోలు పథకంలో చెల్లిస్తున్నది
డబ్బు కాదు.. మీ శ్రమ
అందుకు తగ్గ ఫలితాన్ని అందించాలన్నదే నా ఉద్దేశం
11 నెలల 'నగలు కొనుగోలు పథకం'!
తొలి వాయిదా ఉచితం!
మీకోసం తొలి వాయిదాను మీ పేరిట నేనే చెల్లిస్తా.
+
V.A. 50% ఉచితం!
ఏ బంగారు నగ అయినా V.A.లో సగం V.A.
చెల్లించడం కూడా నా బాధ్యతగా తీసుకుంటా!
ఈ సువర్ణ అవకాశం అన్ని బంగారు నగలకు వర్తిస్తుంది!
కస్టమర్ GST చెల్లించాల్సి ఉంటుంది.
రూ.1000 / రూ.1500 / రూ.2000 / రూ.2500. చిన్న వాయిదాలు, రెండింతల ప్రయోజనం!
ప్రతినెల మీరు చెల్లించే నగదు, ఆరోజునాటి విలువ ప్రకారం 22 క్యారెట్ బంగారంగా ఆదా చేయబడుతుంది.
క్యారెట్ రూ.46,000 కన్నా అధికంగా ఇస్తున్నారంటే..
మీరు తెలిసే మోసపోతున్నట్టు!
భారతదేశంలోనే తక్కువ ధరకు వజ్రాభరణాలు!
క్యారెట్ రూ. 46000 నుంచి!
V.A. గ్రాముకు రూ.975 మాత్రమే
అన్ని వజ్రాభరణాలకు అంతర్జాతీయ స్థాయి సర్టిఫికెట్ అందజేస్తాం.
మా దగ్గర కొన్న వజ్రాభరణాలకు 100% ఎక్స్ఛేంజ్ చేసుకునే సౌకర్యం మరియు 85% క్యాష్‌బాక్ సౌకర్యం.
100% Quality. E-F Colour Grade & VVS Clarity.
నాణ్యత తక్కువైన G-H కలర్‌గ్రేడ్ ఆభరణాలను మేం విక్రయించం.
బంగారు ఆభరణాలు తయారీ ధరకే..!
లక్షలాది డిజైన్లు! 100% నాణ్యత - BIS 916 హాల్‌మార్క్
8% V.A.
8% V.A.
8% V.A.
8% V.A.
9% V.A.
9% V.A.
10% V.A.
10% V.A.
గాజులు
DAILY WEAR MACHINE CUTTING 4% నుంచి 8% V.A.
BOMBAY FANCY 6% నుంచి 9% V.A.
KOLKATA 8% V.A.
చైన్లు
Saradu 3% V.A.
V Chain 4% V.A.
Hollow Rope 4% V.A.
Indrani 6% V.A.
Parinda 6% V.A.
Hollow Flat Rope 6% V.A.
కనువిందు చేసే సంప్రదాయ మరియు వినూత్నమైన వెండిసామగ్రి.
మార్కెట్‌లో కంటే అతి తక్కువ ధరకు అందిస్తున్నాం!
One Time Payment ! నగల బుకింగ్ పథకం
ఏ నగకూ 100% V.A. లేదు
మొత్తం నగదును ఒకసారి చెల్లించి, తర్వాత.. V.A. లేకుండా నగలు కొనుగోలు చేసుకోండి.
5 నెలల నుంచే ఫలితం!
11 నెలల తర్వాత నగను కొనేటప్పుడు, 14% లేదా 16% వరకు V.A. ఉన్న నగ అయినప్పటికీ.. 1% V.A. కూడా చెల్లించనక్కర్లేదు.
మీ పాత నగలను ఇచ్చి కూడా ఈ పథకంలో చేరొచ్చు.
కేవలం అరశాతం (0.5%) మీ పాత బంగారు నగలను మెల్టింగ్, ప్యూరిఫికేషన్ చేసేందుకు పట్టుకుంటాం.
కస్టమర్ GST చెల్లించాల్సి ఉంటుంది.
www.lalithaajewellery.com
Lalithaa
లలితా జ్యువెల్లరి మార్ట్ ప్రై. లిమిటెడ్
హైదరాబాద్ : 6-3-883, SBR సౌక్, రాజీవ్‌గాంధీ విగ్రహం ఎదురుగా, సోమాజిగూడ సర్కిల్. ఫోన్: 040 - 6748 6677.
వైజాగ్ : 29-1-75/1, ఆర్‌టీసీ బస్టాండ్, ద్వారకా నగర్. ఫోన్: 0891-6600001.
తిరుపతి : 481/482, రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, మాస్కోరోడ్, (V.V. మహల్‌రోడ్) ఫోన్: 0877-666 0505 / 0606 / 7888.
విజయవాడ : 60-9-10, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్, సిద్ధార్థ నగర్, సిద్ధార్థ క్యాటరింగ్ కాలేజ్ ఎదురుగా. ఫోన్: 0866-2481133.
చెన్నై • తిరువళ్లూరు • మదురై • తిరుచ్చి • పుదుచ్చేరి • కుంభకోణం • బెంగళూరు • రామనాథపురం • కోయంబత్తూరు • సేలం • నాగర్‌కోవిల్ • ఈరోడ్

సత్యమేవ జయతే

సాక్షి

WWW.SAKSHI.COM

పేజీలు: 14+4+16 వెల: ₹ 5.00

సంపుటి: 11
సంచిక: 316

బుధవారం 6-2-2019

SIMULTANEOUSLY PRINTED AT NALGONDA | HYDERABAD | BANGALORE | CHENNAI | DELHI | MUMBAI | ANANTAPUR | KADAPA | KHAMMAM | KARIMNAGAR | KURNOOL | MAHABOOBNAGAR | MANGALAGIRI | NELLORE | NIZAMABAD | ONGOLE | RAJAHMUNDRY | SRIKAKULAM | TADEPALLI GUDEM | TIRUPATHI | VISAKHAPATNAM | WARANGAL



'ప్రాజెక్టులు పూర్తి చేసి శాశ్వత వనరుల ద్వారా రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్ నిర్మించాలి'



రెండేళ్లు.. రూ.లక్ష కోట్లు..!

ఇన్వెస్టర్లకు తిరిగిచ్చిన టాప్ ఐదు ఐటీ దిగ్గజ సంస్థలు

- 10లో



ఇక ధనాధన్‌లో అమీతుమీ

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు తొలి టి20 మ్యాచ్

-స్పోర్ట్స్‌లో



అటవీ ప్రక్షాళన

- 200 మంది అధికారుల బదిలీ.. 11 మందిపై సస్పెన్షన్
- పనితీరు సరిగ్గా లేనివారికి మెమోలు
- ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అటవీశాఖ భారీ బదిలీలకు శ్రీకారం చుట్టింది. అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కఠినంగా వ్యవహరించే నిబద్ధత, అంకితభావం కలిగిన అధికారులను నియమించేందుకు చర్యలు చేపట్టింది. దాదాపు 200 మంది అధికారులను బదిలీ చేసింది. అడవుల సంరక్షణ, అటవీ భూముల్లో చెట్ల పెంపకంపై చిత్తశుద్ధి చూపించే అధికారులను ముఖ్యమైన ప్రాంతాల్లో నియమించింది. జంగిల్ బచావో–జంగిల్ బడావో నినాదంతో అడవుల సంరక్షణ, అటవీ భూముల్లో అడవి పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని ఇటీవలే సీఎం ఆదేశించారు. అడవిని రక్షించే బాధ్యతను అంకితభావం కలిగిన అధికారులకు అప్పగించాలని స్పష్టంగా చెప్పారు. ఎక్కువ మంది అధికారులు హైదరాబాద్‌లో ఉండటం కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు అటవీ శాఖ సంస్కరణలు ప్రారంభించింది. ముఖ్యమైన ప్రాంతాల్లో మంచిపేరున్న అధికారులను నియమించడం, స్మగ్లర్లకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నవారికి మెమోలు ఇవ్వడం వంటి చర్యలు చేపట్టింది.

చీఫ్ కన్జర్వేటర్ నుంచి బీట్ ఆఫీసర్ వరకు..

అడవులను సంరక్షించడంలో మంచి పేరున్న అధికారులను అటవీశాఖ ముఖ్య ప్రాంతాల్లో

మిగతా 2వ పేజీలో ▶

ఊరూరా నర్సరీలు

12,751 గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేయాలి

అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం

- ఉపాధి హామీ నిధులతో 'హరితహారం', శ్మశాన వాటికలు
- కేంద్ర నిధులతోపాటు బడ్జెట్ నిధులు, నియోజకవర్గ నిధులను వినియోగించాలి
- అన్ని గ్రామ పంచాయతీలకు కచ్చితంగా బీటీ రోడ్లు ఉండాలి
- కొత్తగా 859 గ్రామాలకు రహదారులు నిర్మించాలి
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష



మంగళవారం ప్రగతిభవన్‌లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం

సాక్షి, హైదరాబాద్

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) నిధులను సంపూర్ణంగా వినియోగించుకొని గ్రామాల్లో తెలంగాణకు హరితహారం, వైకుంఠధామాలు (శ్మశాన వాటికలు) నిర్మించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. నరేగా నిధులతోపాటు రాష్ట్ర బడ్జెట్ నిధులు, ఎంపీ, ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఉపయోగించుకొని గ్రామాల్లో అభివృద్ధి చర్యలు చేపట్టాలని సూచించారు. నరేగా పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎంత మొత్తంలో నిధులు ఇస్తుందో అంతే మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయిస్తుందని... ఈ నిధులను గ్రామాల అభివృద్ధికి వినియోగించాలన్నారు. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలోనే నరేగా పనులు జరగాలని, హరితహారం పనులకు మొదటి ప్రాధాన్యం, శ్మశాన వాటికల నిర్మాణానికి రెండో ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చెప్పారు. నరేగా నిధులు గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడే ఆస్తులను సృష్టించడానికి ఉపయోగించాలని సూచించారు. అన్ని గ్రామ పంచాయతీలకు కచ్చితంగా బీటీ రోడ్డు ఉండేలా రహదారుల వ్యవస్థను నిర్మించాలన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ఎంపీలు బి. వినోద్ కుమార్, బండ ప్రకాశ్, ఎమ్మెల్యేలు డి.ఎస్. రెడ్యానాయక్, ఈటల రాజేందర్, బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి

మిగతా 2వ పేజీలో ▶



మంగళవారం ధర్నా విరమించిన అనంతరం మాట్లాడుతున్న మమతా బెనర్జీ

ముగిసిన దీదీ ధర్నా

సుప్రీంకోర్టు ఆదేశాలతో నిర్ణయం

- సీబీఐ విచారణకు హాజరుకావాల్సిందిగా కమిషనర్ రాజీవ్‌కు సుప్రీం ఆదేశం
- ఆయనను అరెస్టు చేయడం వంటి బలవంతపు చర్యలొద్దని సీబీఐకి ఉత్తర్వులు
- విచారణను తటస్థ ప్రదేశమైన షిల్లాంగ్‌లో చేపట్టాలని తీర్పు
- రాజీవ్‌పై చర్యలకు బెంగాల్ సీఎస్‌ను ఆదేశించిన కేంద్ర హోం శాఖ
- తదుపరి పోరును ఢిల్లీలో కొనసాగిస్తానన్న బెంగాల్ ముఖ్యమంత్రి
- ఈ తీర్పు తమకు నైతిక విజయమని చెప్పుకున్న మమత, బీజేపీ - 9లో



షిల్లాంగ్‌లో విచారించండి

- అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండేందుకు రాజీవ్ కుమార్‌ను తటస్థ ప్రదేశమైన మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో విచారించాలని సుప్రీం కోర్టు సీబీఐకి సూచించింది. సీబీఐ పిలిచిన తేదీల్లో షిల్లాంగ్‌కు వెళ్లి విచారణకు హాజరు కావాలని రాజీవ్‌ను ఆదేశించింది. - 9లో

బెంగాల్ ఎపిసోడ్‌తో ఎవరికి లాభం?

బీజేపీకి లాభిస్తుందని కమలనాథుల ఆశ - 9లో

మమత ఫైర్ ఓట్లు తెస్తుందనుకుంటున్న తృణమూల్

రైతుల స్థితిగతులపై దేశవ్యాప్త సర్వే

- రైతుల స్థితిగతుల వివరాలు తెలుసుకునేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా సర్వే చేపట్టనుంది. ఈ ఏడాది పంట కాలంలో రైతుల ఆదాయం, వ్యయం, రుణాలు తదితర వివరాలు సేకరించనుంది. వ్యవసాయదారుల పరిస్థితిపై 77వ రౌండ్ నేషనల్ శాంపుల్ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్) కాలంలో అధ్యయనం నిర్వహించనున్నట్లు మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లోక్‌సభకు తెలిపారు.

-వివరాలు 9లో

స్కూల్ అసిస్టెంట్లుగా ఎల్పీ, పీఈటీలకు

అప్‌గ్రేడేషన్..

- ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం
- కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు



సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రేడ్–2 భాషా పండితులు, పీఈటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పోస్టులుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. తెలుగు భాషా పండితుల పోస్టులను అప్‌గ్రేడ్ చేస్తామని ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని పూర్తి చేశారు. తెలంగాణలో ఇకపై గ్రేడ్–2 పండిట్ పోస్టులు ఉండవు. సీఎం తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 6,024 మంది భాషా పండితులకు, 793 మంది గ్రేడ్ 2 భాషా పండితులకు మేలు జరుగుతుంది.

ఎమ్మెల్సీల కృతజ్ఞతలు : తెలుగు పండిట్లు, పీఈటీలను స్కూలు అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పూల రవీందర్, జనార్దన్‌రెడ్డి ప్రగతిభవన్‌లో మంగళవారం ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. భాషా పండితుల చిరకాల వాంఛను కేసీఆర్ నెరవేర్చారని, విద్యా రంగ చరిత్రలో ఇదొక అపూర్వ నిర్ణయంగా నిలిచిపోతుందని వారు అన్నారు. సీఎం కేసీఆర్‌కు తెలుగు భాషపై ఉన్న ప్రేమకు ఇది నిదర్శనమన్నారు.

హామీ నిలబెట్టుకున్న కేసీఆర్..

గ్రేడ్–2 భాషా పండిట్లను గ్రేడ్–1 పండిట్లుగా అప్‌గ్రేడ్ చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని వివిధ ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి. పండిట్లు, పీఈటీల పోస్టులను అప్‌గ్రేడ్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం, సంబంధిత ఫైలుపై సంతకం చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపాయి. కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్రంలోని పండిట్లు, పీఈటీలకు మేలు జరుగుతుందని పీఆర్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాములు, చావ రవి, టీపీఆర్‌టీయూ అధ్యక్షుడు అంజిరెడ్డి పేర్కొన్నారు. ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.



సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడుతున్న వసుధా మిశ్రా

విలీనం కుదరదు!

రైతుబంధుతో పీఎం-కిసాన్ పథకాన్ని కలిపే ఆలోచన లేదు

సీఎస్‌తో భేటీలో కేంద్ర కార్యదర్శి స్పష్టీకరణ

- చిన్న, సన్నకారు రైతుల ఖాతాల్లోకే నేరుగా సొమ్ము
- ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులకు పథకం వర్తించదు
- ఒక కుటుంబానికి 5 ఎకరాలకన్నా ఎక్కువ ఉన్నా అంతే..
- మార్చి చివరికల్లా తొలి విడత సాయం అందిస్తామని వెల్లడి
- కేంద్ర పథకానికి అర్హులైన రైతులు రాష్ట్రంలో 47 లక్షల మంది
- కానీ కఠిన నిబంధనలతో కేంద్ర సాయం అందేది సగం మందికే!

సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని (పీఎం–కిసాన్) తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు పథకంలో విలీనం చేసే ఆలోచన ఏమాత్రం లేదని కేంద్ర వ్యవసాయశాఖ అదనపు కార్యదర్శి వసుధా మిశ్రా స్పష్టం చేసినట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా ఐదు ఎకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 3 విడతల్లో కలిపి రూ. 6 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని వేస్తామని రాష్ట్ర అధికారులకు ఆమె చెప్పారు. కేంద్ర పథకం అమలు కోసం హైదరాబాద్ వచ్చిన ఆమె సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషితో సమావేశమయ్యారు. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, సీసీఎల్‌ఏ డైరెక్టర్ కరుణ, వ్యవసాయశాఖ అదనపు కమిషనర్ విజయ్‌కుమార్ పాల్గొన్న ఈ సమావేశంలో కేంద్ర పథకం విలీనం అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. కానీ వేరుగానే ఆ పథకాన్ని అమలు చేస్తామని వసుధా మిశ్రా స్పష్టం చేసినట్లు సమాచారం. ఆమె మాటలతో రెండు పథకాల విలీన అంశం పక్కకు పోయినట్లేనని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్రం కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే పీఎం–కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టిందని, కాబట్టి రైతుబంధుతో కలిపి ఇప్పుడు ఇవ్వడానికి ముందుకు రాదని అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికైతే వేర్వేరుగా రెండు పథకాలు నడుస్తాయని, ఎన్నికల తర్వాత రెండో విడత సాయం జమ చేసే సమయంలో అప్పుడు ఏం చేయాలన్న దానిపై ఆలోచన ఉంటుందని అంటున్నారు.

కుటుంబానికి ఐదెకరాలే...

రాష్ట్రం అమలు చేస్తున్న పథకం చాలా పెద్దదని, రైతులందరికీ వర్తిస్తోందని సీఎస్‌తో సమావేశం అనంతరం వసుధా మిశ్రా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం–కిసాన్ పథకం చిన్న, సన్నకారు రైతులకే పరిమితమైందని, కుటుంబానికి ఐదెకరాలలోపు ఉన్న రైతులకే వర్తిస్తుందని స్పష్టం చేశారు. మార్చి నుంచి ఈ పథకం అమలు చేస్తామని, మార్చి చివరి నాటికి రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 2 వేల చొప్పున

మిగతా 2వ పేజీలో ▶

ఇదండీ సంగతి



మీకిష్టమైన గిఫ్ట్ తీసుకోండి సార్!



ఎందుకు ఓడాం.. ఎలా గెలుస్తాం?

రాష్ట్ర నేతలకు రాహుల్ ప్రశ్న

- ఈవీఎంలు, డబ్బు ప్రభావమన్న ఉత్తమ్, కుంతియా
- ఈ వాదనతో విభేదించిన ఏఐసీసీ అధ్యక్షుడు.. ఆ మూడు రాష్ట్రాల్లో గెలిచాం కదా అని ప్రశ్న
- బాబు రాకతో సీన్ మారిందన్న నేతలు.. నాయకత్వాన్ని మార్చాలని విజ్ఞప్తి

4లో

ఆ 8 మంది డిటెన్షన్‌పై విచారణ

మిచిగాన్ ఫెడరల్ న్యాయస్థానంలో ప్రారంభం



- న్యాయసాయం అందిస్తున్న అమెరికన్ తెలంగాణ అసోసియేషన్
- తొలిరోజు వాదనలు వినిపించిన అటార్నీ ఎడ్వర్డ్ బజూకా
- 8 మంది ట్రయల్ పూర్తయ్యాకే 156 మందిపై విచారణ..

సాక్షి, హైదరాబాద్: ఫార్మింగ్టన్ యూనివర్సిటీ కేసులో అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్న 8 మంది మధ్యవర్తుల విచారణ ప్రారంభమైంది. అమెరికా కాలమానం ప్రకారం మిచిగాన్ ఫెడరల్ న్యాయస్థానంలో సోమవారం విచారణ మొదలైంది. యూఎస్ పోలీసుల అదుపులో ఉన్న 8 మంది తెలుగు విద్యార్థుల తరపున వాదనలు వినిపించేందుకుగాను అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఏర్పాటు చేసిన అటార్నీ ఎడ్వర్డ్ బజూకా తొలిరోజు వాదనలు వినిపించారు. విచారణ పూర్తయ్యేంతవరకు ఆ ఎనిమిది మందిని ఫెడరల్ కస్టడీలోనే ఉంచాలని, వారు బెయిల్‌పై బయటకు వస్తే యూఎస్ స్టేట్స్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్ (ఐసీఈ) అధికారులు వారిని అరెస్టు చేసే అవకాశముందని బజూకా కోర్టుకు విన్నవించారు. యూఎస్‌ఐసీఈ కస్టడీలో ఉంటే అది శిక్షగా పరిగణనలోకి తీసుకోరని, ఫెడరల్ కస్టడీలో ఉంటేనే శిక్షాకాలం కింద పరిగణనలోకి తీసుకుంటారని, ఈ కారణంతోనే అలా కోర్టుకు విన్నవించారని సమాచారం. అటార్నీ విన్నపాన్ని కోర్టు సానుకూలంగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. కాగా, ఈ కేసులో అరెస్టయిన ఈ3 (డిఫెండెంట్) ఫణీంద్ర కర్ణాటికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కానీ అతను ఏ1 వీసా కలిగి ఉండటంతో యూఎస్‌ఐసీఈ అదుపులోకి తీసుకోలేదని తెలుగు అసోసియేషన్లు వెల్లడించాయి. గతంలో ఈ కేసులో 156 మంది విద్యార్థులను అరెస్టు చేసిన సమయంలో సేకరించిన ఫైళ్లు, ఫోన్ కాల్ డేటా వివరాలను కూడా పరిశీలించేందుకు కోర్టుకు సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణలో చాలా విశ్వసనీయ విషయాలు వెల్లడవుతున్నాయని తెలుస్తోంది. తదుపరి విచారణ

మిగతా 2వ పేజీలో ▶

'చినబాబు'కు సన్నిహితుడే.. రాకేశ్!

కుత్బుల్లాపూర్‌లో టీడీపీ కార్యకర్తగా కార్యకలాపాలు

- నేతల పేర్లు చెప్పి వసూళ్లు
- తరచుగా తెలంగాణకు చెందిన ఓ ముఖ్య నేత ఇంటికి -5లో

ఏసీపీ మల్లారెడ్డిపై బదిలీ వేటు

- జయరామ్ హత్య కేసులో రాకేశ్‌కు సహకరించారనే..

5 లో

శిఖా ప్రియుడే హంతకుడు

ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదు: పద్మశ్రీ

శ్రీశైలంలో దిగువకు వెళ్లొద్దు

తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు హెచ్చరిక

సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం ప్రాజెక్టులో నీటి లభ్యత తగ్గిన దృష్ట్యా, ఎట్టి పరిస్థితుల్లో కనీస నీటిమట్టాల దిగువకు వెళ్లరాదని కృష్ణా బోర్డు తెలుగు రాష్ట్రాలను హెచ్చరించింది. ఈ మేరకు మంగళవారం బోర్డు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు లేఖలు రాసింది. శ్రీశైలంలో ప్రస్తుతం 834.10 అడుగుల మట్టంలో 53.95 టీఎంసీల మేర నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇందులో కనీస నీటిమట్టానికి ఎగువన ఉన్నది కేవలం 0.10 టీఎంసీలు మాత్రమే. ఈ నేపథ్యంలో కనీస నీటిమట్టాల కంటే దిగువకు వెళ్లి నీటిని తోడే అవకాశాల నేపథ్యంలో బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు గతంలో ఏపీకి నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద 3.43 టీఎంసీల నీటిని కేటాయించగా, అందులో 2 టీఎంసీలు కుడి కాల్వకు ఇవ్వాలని ఏపీ కోరింది. దీంతో 2 టీఎంసీలు కుడి కాల్వకు కేటాయిస్తూ నిర్ణయం చేసింది.

ఆరోగ్యమంత్రం పఠించనున్న బడ్జెట్!

సాక్షి, హైదరాబాద్: ఈసారి రాష్ట్ర బడ్జెట్లో వైద్య ఆరోగ్య రంగానికి రూ.10 వేల కోట్లు కేటాయించాలన్న ప్రతిపాదనను ఆ శాఖ సిద్ధం చేసింది. 2019–20 బడ్జెట్లో వైద్య ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేసీఆర్ సర్కార్ ఆలోచిస్తుంది. ఆ మేరకు వైద్య ఆరోగ్య రంగానికి కేటాయింపులు కూడా భారీగా ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతోంది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు కొలిక్కి వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. గత బడ్జెట్లో ఈ రంగానికి రూ.7,370 కోట్లు కేటాయించింది. ఇవికాకుండా ఆరోగ్యశ్రీకి రూ.699 కోట్లు కేటాయించటంతోపాటు, ఆస్పత్రులను అభివృద్ధి చేయటంలో భాగంగా రూ. 600 కోట్లతో వైద్య పరికరాలను కొనుగోలు చేసింది. ఈసారి దానికి అదనంగా మరో రూ. మూడు వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని వైద్య ఆరోగ్యశాఖ కోరింది. బడ్జెట్ కేటాయింపుల్లో ప్రధానంగా మూడు నాలుగు ప్రాధాన్యరంగాలను ప్రభుత్వం ఎంచుకొన్నట్టు సమాచారం. వీటిలో మాతా శిశు సంరక్షణకు పెద్దపీట వేయబోతోంది. అలాగే కేసీఆర్ కిట్ల పంపిణీకి కూడా నిధులు పెంచాలని యోచిస్తుంది. సర్కారీ దవాఖానాల్లో ప్రసవాల శాతం పెంచడం, రోగ నిర్ధారణ పరీక్షల కోసం డయాగ్నస్టిక్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.

జూలై 7న సెంట్రల్ టెట్

వచ్చేనెల 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష అయిన సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టును (సీటెట్) వచ్చే జూలై 7న నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) చర్యలు చేపట్టింది. మంగళవారం నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులు www.ctet.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, పరీక్ష ఫీజును వచ్చే నెల 8వ తేదీ వరకు చెల్లించవచ్చని వివరించింది. ఒక పేపరుకు దరఖాస్తు చేస్తే జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.700, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.350 పరీక్ష ఫీజుగా నిర్ణయించినట్లు తెలిపింది. పేపరు–1, పేపరు–2 రెండు పరీక్షలు రాయాలనుకుంటే జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ.600 చెల్లించాలని పేర్కొంది. దేశంలోని 97 పట్టణాల్లో ఈ పరీక్షలను 20 భాషల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా, రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్‌లోనే పరీక్ష నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. గత డిసెంబర్‌లో 11వ సీటెట్‌ను నిర్వహించిన సీబీఎస్‌ఈ వాటి ఫలితాలను ఇటీవలే ప్రకటించింది. 12వ సీటెట్‌కు తాజాగా నోటిఫికేషన్‌ను జారీచేసింది.

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ల నియామకాలు

సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్టు అధ్యాపక పోస్టుల నియామకాలకు ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర మంగళవారం ప్రకటన జారీచేశారు. ప్రొఫెసర్ పోస్టులు 9, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ 5 పోస్టులకు ఈ నెల 12న ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.1.90 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్లకు రూ.లక్షన్నర, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1.25 లక్షలు ఇస్తామని వెల్లడించారు. ఇంటర్వ్యూలు జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో జరుగుతాయన్నారు. పల్మనరీ–మెడిసిన్, పీడియాట్రిక్, ఈఎన్‌టీ, ఓబీజీవై, రేడియాలజీ, అనస్థీషియాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, పిజియాలజీ సబ్జెక్టుల్లో ప్రొఫెసర్ పోస్టులను, అసోసియేట్‌లో రేడియాలజీ, కమ్యూనిటీ మెడిసిన్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పిజియాలజీ, సైకియాట్రీ, అనస్థీషియాలజీ, కమ్యూనిటీ మెడిసిన్ సబ్జెక్టుల్లో తీసుకుంటామన్నారు.

'ఫారెస్టు' పోస్టులకు ఇంటర్వ్యూలు

సాక్షి, హైదరాబాద్: ములుగులోని ఫారెస్టు రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో భాగంగా ఈ నెల 11 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.

ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్‌కు ఇంటర్వ్యూలు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్ కోసం గురువారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు గ్రేటర్ ఈడీ వినోద్‌కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ సర్టిఫికెట్లు, ఫొటోలతో ముషీరాబాద్‌లోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు.

దక్షిణ మధ్య రైల్వే జీఎంగా గజానన్ మాల్యా



సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌గా గజానన్ మాల్యా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. రైల్వే రంగంలో వివిధ హోదాల్లో ఆయన కీలకమైన విధులు నిర్వర్తించారు. ఇండియన్ రైల్వే సర్వీస్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన గజానన్ మాల్యా 1979 స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ బ్యాచ్ అధికారి. ఈ క్రమంలోనే ఆయన జబల్పూర్‌లోని ఇండియన్ రైల్వే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంస్థకు డైరెక్టర్‌గా పనిచేశారు. అనంతరం దక్షిణమధ్య రైల్వేలో సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. రాంచీ డివిజనల్ రైల్వే మేనేజర్, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చీఫ్ ప్రాజెక్టు మేనేజర్, రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్‌లో సీనియర్ ప్రొఫెసర్, సదరన్ రైల్వేలో చీఫ్ మెకానికల్ ఇంజనీర్‌గా గజానన్ మాల్యా విధులు నిర్వర్తించారు. దేశ, విదేశాల్లో రైల్వే రంగానికి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

'సింగరేణి బొగ్గు రవాణాకు సహకరిస్తాం'

సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో అదనపు బొగ్గు రవాణాకు సహకరిస్తామని దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్ మధుసూదనరావు అన్నారు. మంగళవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో సింగరేణి సీఎండీ శ్రీధర్‌తో ఆయన సమావేశమయ్యారు. సింగరేణిలో గతేడాది సెప్టెంబర్ వరకు రోజుకు సగటున 30 రైళ్ల (ఒక్కో దానికి 59 వ్యాగన్స్)తో రోజుకు 4 వేల టన్నుల బొగ్గు రవాణా జరిగింది. కానీ, ఫిబ్రవరిలో రోజుకు 40 రైళ్లతో రవాణా అయింది. ఫిబ్రవరిలో ఉత్పత్తి మరింత పెరగడంతో రెండు నెలల పాటు రోజుకు 45 రైళ్లను నడపాల్సిందిగా శ్రీధర్ కోరగా, డిమాండ్‌కు తగినట్లు రైళ్లను నడిపిస్తామని మధుసూదనరావు హామీ ఇచ్చారు.

సవరణ



చిగురుపాటి జయరామ్ హత్య కేసుకు సంబంధించిన వార్త(05–02–19 నాటి సాక్షి ప్రధాన సంచిక)లో నిందితుడు రాకేష్‌రెడ్డికి బదులు పొరపాటున రాకేష్ చౌదరి చిత్రం ప్రచురితమైంది. ఈ చిత్రంలోని రాకేష్ చౌదరికి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని పాఠకులు గమనించగలరు

కార్మికుల సొమ్ముతో వారికే జీతాలు

- రూ.480 కోట్లకు చేరిన సీసీఎస్ బకాయిలు
- ఆ నిధులను వేతనాలకోసం మళ్లిస్తోన్న ఆర్టీసీ
- సీసీఎస్‌కు నిధులు జమకాక నిలిచిపోయిన రుణాలు
- హైకోర్టు మొట్టికాయలు వేసినా మారని యాజమాన్యం



సాక్షి, హైదరాబాద్: కార్మికులు పొదుపు చేసుకున్న సొమ్మును వారికే జీతాల కింద ఇవ్వడం.. పైగా వారికే అప్పులు పుట్టకుండా చేయడం.. ఇదీ.. నేడు ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల పొదుపు సొమ్ముపై అవలంబిస్తోన్న తీరు. సీసీఎస్ వద్ద వడ్డీ లేని రుణాలకు అలవాటు పడిన ఆర్టీసీ యాజమాన్యం దాన్ని ఒక బంగారుబాతులా వాడుకుంటోంది. పరిధి మేరకు దాని ఫలితాలు పొందితే ఫరవాలేదు. మరింత అత్యాశకుపోతే.. సీసీఎస్ మనుగడకే ముప్పు ఏర్పడే ప్రమాదముంది. ఇప్పటికే సీసీఎస్ వద్ద తీసుకున్న రుణం దాదాపు రూ.500 కోట్లకు చేరువలో ఉంది.

నేపథ్యం ఏంటి?

ఆర్టీసీ కార్మికులు తమ భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా పొదుపు చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న సంస్థ 'క్రెడిట్ అండ్ కో–ఆపరేటివ్ సొసైటీ'(సీసీఎస్). ప్రతినెలా కార్మికుల వేతనం నుంచి కొంతమొత్తం మినహాయించుకుని ఈ సొమ్ముకు 10 శాతం వడ్డీతో రిటైర్‌మెంట్ తరువాత పొదుపు మొత్తాన్ని అందజేస్తారు. (ఇతర సొసైటీలు 6 నుంచి 7 శాతానికి మించి ఇవ్వడం లేదు). సీసీఎస్ వద్ద ఉన్న నిధులు దాదాపుగా రూ.1,500 కోట్లు. ఈ మొత్తం మధ్యతరహా బ్యాంకుల కన్నా అధికం కావడం గమనార్హం. ఇందులో కార్మికులు వేతనాల రూపంలో దాచుకున్న సొమ్మే రూ.900 కోట్లు కావడం గమనార్హం. నెలనెలా ఆర్టీసీ యాజమాన్యం రూ.40 కోట్లను కార్మికుల వేతనాల నుంచి కట్ చేసి సీసీఎస్‌కు జమచేయాలి. కానీ ఇలా ప్రతినెలా నిధుల మళ్లింపుతో బకాయిల మొత్తం రూ.380 కోట్లకు చేరింది. డిసెంబర్‌లో రూ.80 కోట్లు చెల్లించినా.. డిసెంబర్, జనవరి నెలలకు మరోసారి నిధులు మళ్లించడంతో అది మళ్లీ రూ.380 కోట్లకు చేరింది. ఆర్టీసీ విభజన తరువాత సీసీఎస్ నుంచి తెలంగాణ ఆర్టీసీ రూ.106 కోట్ల నిధులు అప్పుగా తీసుకుంది. దీంతో మొత్తం అప్పుల విలువ రూ.480 కోట్లు దాటడం గమనార్హం.

కార్మికుల సొమ్ముతో వారికే జీతాలు..

కార్పొరేషన్ వద్ద సరైన నిధులు లేకపోవడంతో వారి జీతాలనుంచి కొన్నేళ్లుగా సీసీఎస్‌కు జమచేయాల్సిన కార్మికుల ప్రీమియం డబ్బును ఆర్టీసీ యాజమాన్యం తిరిగి వారి వేతన చెల్లింపులకే మళ్లిస్తోంది. వాస్తవానికి సీసీఎస్ స్వతంత్రంగా వ్యవహరించే సహకార సంస్థ. కానీ, నిధులను ఇష్టానుసారంగా మళ్లిస్తూ సీసీఎస్ సంస్థను ఆర్టీసీ యాజమాన్యం తన జేబుసంస్థగా మార్చుకుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతినెలా బ్యాంకులకు 12 శాతం చొప్పున రూ.250 కోట్లు వడ్డీ కడుతున్న ఆర్టీసీ.. సీసీఎస్‌కు మాత్రం ఎలాంటి వడ్డీ చెల్లించడం లేదు. ఒకవేళ వడ్డీ చెల్లించాల్సి వస్తే.. 2015 నుంచి ఇప్పటిదాకా లెక్కేసుకున్నా దాదాపు రూ.30 కోట్లకుపైగా సీసీఎస్‌కు ఆర్టీసీ కట్టాల్సి ఉండేదని సీసీఎస్ వర్గాలు వెల్లడించాయి.

అధిక వడ్డీలతో నలిగిపోతున్న కార్మికులు

సీసీఎస్ కార్మికులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తుంది. విద్య, వ్యక్తిగత అవసరాలు, పిల్లల వివాహం తదితర అవసరాలకు 11 శాతం చొప్పున వడ్డీతో అప్పులు ఇస్తుంది. గృహరుణాలు 8.5 శాతం తక్కువ వడ్డీకే మంజూరు చేస్తుంది. ఆర్టీసీ యాజమాన్యం తీరు కారణంగా సీసీఎస్ నుంచి కార్మికులకు రావాల్సిన లోన్లు కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. దీంతో చేసేదిలేక కార్మికులు బయట అధిక వడ్డీకి రుణాలు తీసుకుని ఆర్థికంగా మరింతగా చితికిపోతున్నారు.

హైకోర్టు అక్షింతలు వేసినా..

వాస్తవానికి ఇదేం కొత్త వివాదం కాదు. 2015లోనూ సీసీఎస్ తన బకాయిల కోసం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో స్పందించిన హైకోర్టు సీసీఎస్ నిధులను 60 రోజుల కంటే ఎక్కువగా వాడుకునేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. ఆ సమయం దాటితే మాత్రం ఉద్యోగుల నుంచి సీసీఎస్ రికవరీ డబ్బులు మళ్లించడం నిలిపివేయాలని ఆదేశించింది. ఆర్టీసీ విభజన తరువాత ఏపీఎస్ ఆర్టీసీ ఈ విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా 10 రోజుల్లో రికవరీ మొత్తాన్ని సీసీఎస్‌కు జమచేస్తుండటం గమనార్హం.

ప్రమాదంలో సీసీఎస్ మనుగడ...

కార్మికులను ఆపత్కాలంలో ఆదుకునే సీసీఎస్ నిధులను మళ్లించడం అన్యాయమని, ఇలాంటి చర్యలు కార్మికుల జేబులకు చిల్లులు పెట్టడమేనని కార్మిక సంఘాల నేతలు థామస్‌రెడ్డి (టీఎంయూ), నాగేశ్వరరావు (ఎన్‌ఎంయూ) హన్మంత్ ముదిరాజ్ (టీజేఎంయూ), రాజిరెడ్డి (ఈయూ) తదితరులు విమర్శిస్తున్నారు. ఆర్థిక లోటు ఇలాగే కొనసాగితే సీసీఎస్ మనుగడ ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలంటే వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, ఆర్టీసీని ఆర్థికంగా పరిపుష్టం చేయాలని డిమాండ్ చేశారు.

ఊరూరా నర్సరీలు



మంగళవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్. చిత్రంలో సీఎస్ జోషి, ఈటల రాజేందర్, బాల్కసుమన్ తదితరులు

▶ మొదటి పేజీ తరువాయి

వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, అడిషనల్ పీసీసీఎఫ్ డోబ్రియాల్, సీఎంవో ప్రత్యేక కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ పాల్గొన్నారు.

మొక్కల సంరక్షణ గ్రామ పంచాయతీలదే...

'తెలంగాణకు హరితహారంలో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలి. ప్రతి గ్రామంలో మొక్కలు నాటి రక్షించాలి. వాటికి నరేగా నిధులను పూర్తిగా వినియోగించుకోవాలి. గుంతలు తవ్వడానికి, నీళ్లు పోయడానికి, ఇతరత్రా పనులకు ఈ నిధులను వాడాలి. అటవీశాఖ అధికారుల సలహాలు, సాంకేతిక సహకారంతో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేయాలి. మొక్కలు పెట్టడం, వాటిని సంరక్షించడం లాంటి బాధ్యతలను గ్రామ పంచాయతీలు చేపట్టాలి. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కచ్చితంగా ఆరు నెలల్లో వైకుంఠధామాలు నిర్మించాలి. ప్రభుత్వ భూమి లేకుంటే గ్రామ పంచాయతీలు తమ నిధులతో స్థలాలు సమకూర్చాలి లేదా దాతల నుంచి స్వీకరించాలి. నరేగా నిధులతో వైకుంఠధామాలను నిర్మించాలి. మూడు వేలలోపు జనాభాగల 11,412 గ్రామాల్లో ఒకటి చొప్పున... మూడు వేలకుపైగా జనాభా కలిగిన 1,300 గ్రామాల్లో రెండు చొప్పున మొత్తం 14,012 గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించాలి. గ్రామాలను పరిశుభ్రంగా నిలపడం గ్రామ పంచాయతీల బాధ్యత. శిథిలాలను తొలగించాలి. పాడుపడిన, వాడని బావులను పూడ్చేయాలి. కూలిన ఇళ్ల శిథిలాలు తొలగించాలి. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు కచ్చితంగా బీటీ రోడ్డు ఉండాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. కొత్తగా 859 గ్రామాలకు రహదారులను నిర్మించాలి. వీటి కోసం వెంటనే ప్రతిపాదనలు తయారు చేసి పనులు ప్రారంభించాలి. నరేగాతోపాటు వివిధ పథకాల కింద సమకూరిన నిధులతో గ్రామాల్లో జరుగుతున్న పనులను అధికారులు తనిఖీ చేయాలి. నిధులు దుర్వినియోగం కావద్దు. ప్రతి పైసా సద్వినియోగం కావాలి. పనులు నామమాత్రంగా చేసి నిధులు కాజేసే పద్ధతి పోవాలి. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న పనులను అధికారులు 20 బృందాలుగా విడిపోయి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి' అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

పంచాయతీ పాలనపై నేడు శిక్షణ...

కొత్త పంచాయతీరాజ్ చట్టం, గ్రామాల్లోని పాలన తీరుపై గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గాలకు శిక్షణ ఇచ్చే ముఖ్య శిక్షకులకు అవగాహన కార్యక్రమం బుధవారం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్‌లో మొదలయ్యే ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని అన్ని జిల్లాల పంచాయతీ అధికారులను ఆదేశించారు. వారితోపాటు ప్రతి జిల్లా నుంచి 10 మంది ఎంపిక చేసిన అధికారులు పాల్గొననున్నారు. ఈవోపీఆర్‌డీలు, ఎంపీడీవోలు, గ్రామ కార్యదర్శులు, పలువురు కొత్త సర్పంచ్‌లు, తాజా మాజీ సర్పంచ్‌లను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు పంచాయతీరాజ్‌శాఖ వర్గాలు తెలిపాయి.

ఆ 8 మంది డిటెన్షన్‌పై విచారణ

▶ మొదటి పేజీ తరువాయి

ఎప్పుడనేది కూడా న్యాయమూర్తి నిర్ణయం మేరకు ఉంటుందని, అది వచ్చే వారం ఉండే అవకాశముందని సమాచారం. కాగా, ఈ ఎనిమిది మంది మధ్యవర్తుల ట్రయల్ పూర్తయిన తర్వాతే అరెస్టయిన 156 మంది విషయంలో కోర్టు విచారణ చేపట్టనుంది.

త్వరగా విడుదలయ్యేలా కృషి..

'డిటెన్షన్ సెంటర్‌లో ఉన్న 8 మంది తెలుగు విద్యార్థులకు న్యాయ సహాయం చేస్తున్నాం. మా సంస్థ తరపున ఎడ్వర్డ్ బజూకా నేతృత్వంలోని బృందాన్ని అటార్నీగా నియమించాం. మిచిగాన్ ఫెడరల్ న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఫణీంద్రకు బెయిల్ రావడం శుభసూచకం. వచ్చే వారం సెకండ్ ట్రయల్ ఉంటుంది. సానుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం. తెలుగు విద్యార్థులకు సహాయ సహకారాలు మా సంస్థ తరపున అందిస్తాం..'

–వెంకట్ మంతెన, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధి

అది తప్పని వారికి తెలుసు: యూఎస్ హోం శాఖ

వాషింగ్టన్: నకిలీ యూనివర్సిటీలో పేరు నమోదుచేసుకుని దొరికిపోయిన 130 మంది విద్యార్థులకు తాము చేసింది తప్పని తెలుసని అమెరికా హోం శాఖ పేర్కొంది. ఎలాగైనా అమెరికాలో నివసించాలనే వారు ఈ అక్రమానికి పాల్పడ్డారని తెలిపింది. ఫార్మింగ్టన్ వర్సిటీ కార్యకలాపాలపై విద్యార్థులకు ఎలాంటి అవగాహన లేదని, అందుకే వారు ఈ ఉచ్చులో చిక్కుకున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో అమెరికా హోం శాఖ ప్రకటన భిన్నంగా రావడం గమనార్హం. 'ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో తరగతులు, ఉపాధ్యాయులు లేరన్న సంగతి ఆ విద్యార్థులకు తెలుసు. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉండేందుకు అక్రమాలకు పాల్పడుతున్న సంగతి వారికి తెలుసు'హోం శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఫార్మింగ్టన్ వర్సిటీ బాధితుల్లో ఎక్కువ మంది తెలుగువారు ఉండటం పట్ల నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) విచారం వ్యక్తం చేసింది. ఈ వర్సిటీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండానే వర్క్ పర్మిట్లు పొందేందుకు విద్యార్థులు అందులో చేరారని, కానీ ఇప్పుడు వారి కలలు భగ్నమయ్యాయని పేర్కొంది.

117 మందికి సాయం..

ఫార్మింగ్టన్ వర్సిటీ కేసులో అరెస్టయిన 129 మంది భారత విద్యార్థుల్లో 117 మందికి దౌత్య, న్యాయపర సాయం చేసేందుకు అనుమతి లభించిందని విదేశాంగ శాఖ వెల్లడించింది. విద్యార్థుల నిర్బంధంపై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, సమస్య పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. అమెరికా వ్యాప్తంగా 36 జైళ్లను సందర్శించి 117 మంది విద్యార్థులకు దౌత్యసాయం చేసేందుకు అనుమతులు సంపాదించామని, మిగిలిన 12 మంది కూడా సాయం చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పింది.

అటవీ ప్రక్షాళన

▶ మొదటి పేజీ తరువాయి

నియమించింది. దీంతో చీఫ్ కన్సర్వేటర్ నుంచి బీట్ ఆఫీసర్ వరకు దాదాపు 200 మంది బదిలీ అయ్యారు. ఈ బదిలీల ఫైలుపై సీఎం కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. జిల్లా అటవీ అధికారులుగా పనిచేస్తున్న చీఫ్ కన్సర్వేటర్లు, కన్సర్వేటర్లు, డీఎఫ్‌వో స్థాయి కలిగిన 21 మందికి ముఖ్యమైన జిల్లాల బాధ్యతలు అప్పగించారు. చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఏకే సిన్హాకు అచ్చంపేట బాధ్యతలను, కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ హోదా కలిగిన శర్వానంద్, వినోద్ కుమార్‌లకు మెదక్, కవ్వాల్ బాధ్యతలు అప్పగించారు.

ఆ ప్రాంతాలకు కొత్త డీఎఫ్‌వోలు..

మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జనగామ, భూపాలపల్లి, ఖమ్మం, పాల్వంచ, కిన్నెరసాని, వరంగల్, ఖానాపూర్, అమ్రాబాద్, బాన్సువాడ, ఇల్లందు, కాగజ్‌నగర్, ఇచ్చోడకు కొత్త డీఎఫ్‌వోలను నియమించారు. 19 మంది రేంజ్ ఆఫీసర్లను మార్చారు. మహబూబాబాద్, గూడూరు, గంగారం, బయ్యారం, ఆజంనగర్, పెద్దపల్లి, నర్సంపేట, మంచిర్యాల, డోర్నకల్, కరీంనగర్, కొత్తగూడెం, కెరమెరి, బెల్లంపల్లి, తిర్యాని, గాంధారి, బాన్సువాడ, పిట్లం, నాగిరెడ్డిపేట, దూలపల్లికి కొత్త రేంజ్ అధికారులను నియమించారు. ఫారెస్టర్లు, బీట్ ఆఫీసర్లు కలిపి 160 మందిని బదిలీ చేశారు.

11 మందిపై సస్పెన్షన్ వేటు...

అడవులను రక్షించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో పలువురిపై అటవీశాఖ చర్యలు తీసుకుంది. స్మగ్లర్లకు సహకరిస్తున్నారనే అభియోగాలతో అటవీ శాఖ ఇటీవల 11 మంది అధికారులను సస్పెండ్ చేసింది. సస్పెండైన వారిలో ఫారెస్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ స్థాయి నుంచి గార్డుల వరకు ఉన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి మెమోలు కూడా జారీ చేశారు.



అమ్మో! మంచం కింద చిరుత పులి

సేలం (తమిళనాడు): తమిళనాడు నీలగిరి జిల్లాలో ఒక చిరుత పులి ఓ ఇంటిలోకి చొరబడి గ్రామస్తులను పరుగులు పెట్టించింది. నీలగిరి జిల్లా పందలూరు తాలూకా సమీపంలో కొండ గ్రామం కైవట్టాకి చెందిన రైతు రాయిన్ తోటలో పనికి వెళ్లి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో మంచం కింద ఏదో చప్పుడు వినిపించింది. కిందికి చూడగా చిరుత పులి కనిపించింది. దీంతో రాయిన్ అతని భార్య భయంతో బయటకు పరుగులు తీసి ఇంటికి తాళం వేశారు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో చిరుతను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం అటవీ శాఖ అధికారులు కూడా రాయిన్ ఇంటి వద్దకు చేరుకున్నారు. మంగళవారం రాత్రి కావడంతో బుధవారం ఉదయం చిరుతను పట్టుకుంటామని అధికారులు తెలిపారు.

విలీనం కుదరదు!

▶ మొదటి పేజీ తరువాయి

తొలి విడత సాయాన్ని జమ చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసిన రైతుబంధు పథకానికి సంబంధించిన రైతుల డేటా తీసుకుంటామని, ఇప్పటికే తమ వద్ద ఉన్న వివరాలను రాష్ట్రానికి ఇస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వద్ద ఇప్పటికే రైతుల బ్యాంకు ఖాతాల సమాచారముందని, లేని రాష్ట్రాలకు కేంద్రం వద్ద ఉన్న డేటాను అందిస్తామని చెప్పారు. పీఎం–కిసాన్ పథకా నికి, రైతుబంధుకు సంబంధం లేదని వసుధా మిశ్రా స్పష్టం చేశారు. కుటుంబాన్ని ఒక యూనిట్‌గా చేసుకొని ఈ పథకం ఉంటుందన్నారు. రైతులు ఆధార్ లేదా ఏదైనా గుర్తింపుకార్డుతో పాటు బ్యాంకు ఖాతాల వివరాలు అందించాల్సి ఉంటుందన్నారు. రైతుబంధుతో కలిపి అమలు చేస్తామనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని చెప్పారు. కాగా, పీఎం–కిసాన్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తుందనే నమ్మకాన్ని వసుధా మిశ్రా చెప్పినట్లు ఎస్.కె. జోషి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇవేం నిబంధనలు...?

కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం–కిసాన్ పథకంలో చాలా కొర్రీలున్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర సాయం పొందేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులూ అర్హులు కారని కేంద్ర పథకంలో తేల్చారు. కేవలం నాలుగో తరగతి ఉద్యోగులకు మినహాయింపునిచ్చారు. పైగా ఐదెకరాలతోపాటు భార్యాభర్తలను యూనిట్‌గా తీసుకున్నారు. దీని ప్రకారం ఒక కుటుంబం మొత్తానికి కలిపి ఐదు ఎకరాల కంటే ఎక్కువ సాగుభూమి ఉంటే ఈ పథకం వర్తించదు. కుటుంబంలో భార్య, భర్త, పిల్లలకు కలిపి 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంటే ఈ పథకం వర్తించదు. ఈ ఫిబ్రవరి ఒకటి వరకు ఐదెకరాల భూమి ఎవరి పేరుమీద ఉంటే... రాబోయే ఐదేళ్ల వరకు వారికే వర్తిస్తుంది. ఒక వ్యక్తికి లేదా కుటుంబ సభ్యులకు ఎన్నిచోట్ల సాగుభూమి ఉన్నా ఐదెకరాలకు మించి ఉండరాదు. ఇన్ని కొర్రీల నేపథ్యంలో రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేయాలంటే మళ్లీ రైతుల వివరాలు సేకరించాల్సి ఉంటుందని రాష్ట్ర అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో 47 లక్షల మంది సన్నచిన్నకారు రైతులు ఉంటే ఈ కొర్రీల కారణంగా సగానికిపైగా అర్హుల సంఖ్య పడిపోయే ప్రమాదముందని అంటున్నారు. ముందనుకున్నట్లుగా రూ. 2,800 కోట్లకుగాను సగానికి మించి రాష్ట్రానికి వచ్చే అవకాశం కనిపించడంలేదని వ్యవసాయశాఖ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం డేటా మళ్లీ సేకరించాల్సిందేనని, అందుకోసం నెల రోజుల సమయం పడుతుందని వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం

- 2019–20 ఏపీ బడ్జెట్ రూ. 2,26,177.53 కోట్లు
- బడ్జెట్ సమర్పించిన ఏపీ ఆర్థిక మంత్రి యనమల



సాక్షి, అమరావతి: సంక్షేమం, సమతుల అభివృద్ధి, కనీస మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యాలుగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లడం వల్లే రాష్ట్రం ప్రగతిబాట పట్టిందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఐదేళ్ల క్రితం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం అనేక సవాళ్లను అధిగమించి ప్రగతిబాట పట్టిందన్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.26 లక్షల కోట్లతో, మొదటి నాలుగు నెలలకు సంబంధించి రూ. 76,816.85 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సోమవారం ఆయన శాసనసభకు సమర్పించారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,26,177.53 కోట్ల వ్యయం ప్రతిపాదించామని, 2018– 19 కేటాయింపులతో పోల్చితే ఇది 18.38 శాతం ఎక్కువని వివరించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 11.45 గంటలకు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన యనమల సరిగ్గా 1.22 గంటలకు ప్రసంగాన్ని ముగించారు. 'దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో మన రాష్ట్రం ఒకటిగా నిలబడి వరుసగా మూడేళ్లు రెండంకెల వృద్ధి సాధిస్తుందని మనం ఊహించామా? 70 ఏళ్ల ఆంధ్రుల కల, రాష్ట్రం జీవనాడి అయిన పోలవరం డ్యామ్ శరవేగంగా పూర్తవుతుందని, దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తుందని ఊహించామా? ఇవన్నీ ఈరోజు నిజంగానే సాధించాం'అని బడ్జెట్ ప్రసంగంలో యనమల పేర్కొన్నారు. అమరావతి నిర్మాణానికి రూ. 1,09,023 కోట్లు అవుతుందని అంచనా వేయగా మొదటి దశలో రూ. 39,875 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని యనమల చెప్పారు.

బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యాంశాలు...

- రైతుల కోసం అన్నదాత సుఖీభవ అనే మరో పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. ఇందు కోసం ఈ బడ్జెట్‌లో రూ. 5,000 కోట్లు ప్రతిపాదిస్తున్నా.
- కనీస మద్దతు ధరలు లేని సమయంలో రైతును ఆదుకునేందుకు విపణి ప్రమేయ నిధి రూ. 500 కోట్ల నుంచి రూ. 1,000 కోట్లకు పెంపు.
- పశువుల బీమా కోసం బడ్జెట్‌లో రూ. 200 కోట్లు కేటాయింపు.
- ముఖ్యమంత్రి యువనేస్తం కింద నిరుద్యోగ యువతకు ప్రస్తుతం నెలకు రూ. వెయ్యి చొప్పున ఇస్తున్న నిరుద్యోగ భృతి రూ. 2000కి పెంపు. ఈ పథకం కింద 4.3 లక్షల మంది లబ్ధి పొందుతున్నట్లు ప్రకటన.
- వెనుకబడిన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు రూ. 3,000 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటన. జనాభా దామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధుల పంపిణీ.
- అంబేడ్కర్ విదేశీ విద్య పథకం కింద ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి మంజూరు చేసే స్కాలర్‌షిప్ రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంపు.
- ఎస్సీ సబ్‌ప్లాన్ కింద 2019 – 20 కేటాయింపులు 28 శాతం పెంచి రూ. 14,367 కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటన. ఎస్టీ సబ్‌ప్లాన్ 33 శాతం పెంచి రూ. 16,226 కోట్ల కేటాయింపు ప్రతిపాదన.

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సంక్షిప్తంగా.. (అంకెలు రూ. కోట్లలో

మొత్తం బడ్జెట్	రెవెన్యూ వ్యయం	కేపిటల్ వ్యయం
2,26,177.53	1,80,369.32	29,596.53
రెవెన్యూ ఆదాయం	కేంద్ర పన్నుల్లో వాటా	కేంద్ర గ్రాంట్లు
1,78,269.85	36,360.26	60,721.51
రెవెన్యూ మిగులు	ద్రవ్యలోటు	ఏప్రిల్ నుంచి జూలై వరకూ వ్యయం
2,099.46	32,390.67	76,816.85

'మార్చి 1 నుంచి రేషన్ షాపుల నిరవధిక బంద్'

సాక్షి, న్యూఢిల్లీ: రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ మార్చి 1 నుంచి షాపులు నిరవధికంగా మూసివేయాలని అఖిల భారత డీలర్ల సమాఖ్య పిలుపునిచ్చింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయించింది. ఒక్కో డీలర్‌కు రూ.60వేల వేతనంలేదా క్వింటాల్‌కు రూ. 300 కమీషన్ ఇవ్వాలని సమాఖ్య డిమాండ్ చేసింది. సమావేశంలో తెలంగాణనుంచి సంఘం ప్రతినిధులు నాయకోటి రాజు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన పీఎస్సీ చైర్మన్ల సమావేశం

సాక్షి, హైదరాబాద్: ఒడిశాలో ఈనెల 4, 5 తేదీల్లో నిర్వహించిన అన్ని రాష్ట్రాల పీఎస్సీ చైర్మన్ల 21వ జాతీయ సమావేశం ముగిసింది. ఈ సమావేశాలను ఒడిశా గవర్నర్ గణేశ్‌లాల్ ప్రారంభించారు. కార్యక్రమానికి యూపీఎస్సీ చైర్మన్ అరవింద్ సక్సేనా, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి అధ్యక్షత వహించారు. పరీక్షల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, టెక్నాలజీ, డిజిటల్, తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించారు.

దేవాపూర్ మైన్స్‌కు జాతీయస్థాయి పురస్కారాలు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న దేవాపూర్ లైమ్‌స్టోన్స్ మైన్స్ జాతీయస్థాయిలో ఐదు బహుమతులు గెలుచుకుంది. మైన్స్ ఎన్విరాన్‌మెంట్ అండ్ మినరల్ కన్జర్వేషన్ కౌన్సిల్ నిర్వహించిన మైన్స్ ఎన్విరాన్‌మెంట్ అండ్ మినరల్ కన్జర్వేషన్ వీక్ 2018–19 పేరుతో నిర్వహించిన పోటీలో ఈ బహుమతులు గెలుచుకుంది. మినరల్ కన్జర్వేషన్ విభాగంతో పాటు మరో రెండు విభాగాల్లో తొలి బహుమతి, వేస్ట్ డంప్ మేనేజ్‌మెంట్‌లో రెండో బహుమతి, మినరల్ బెనిఫిసీయేషన్ విభాగంలో మూడో బహుమతి పొందింది.

సంక్షోభంలో డిస్కంలు

- పేరుకుపోయిన విద్యుత్ కొనుగోళ్ల బకాయిలు
- రాష్ట్రానికి విద్యుత్ నిలుపుదల చేస్తామని ఎన్టీపీసీ లేఖ
- ట్రాన్స్‌కో విజ్ఞప్తితో నిర్ణయం అమలు వాయిదా

సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి కొనుగోలు చేసిన విద్యుత్ బిల్లుల బకాయిలను డిస్కంలు చెల్లించలేకపోవడంతో రాష్ట్రానికి విద్యుత్ సరఫరా నిలిపేస్తామని ఆయా విద్యుత్ ఉత్పత్తి సంస్థలు నోటీసులు జారీ చేస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) ఈ నెల 6 నుంచి విద్యుత్ సరఫరా నిలిపేస్తామని గత నెల 30న తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావుకు లేఖ రాసింది. బకాయిలను చెల్లించేందుకు గడువు కోరుతూ ప్రభాకర్‌రావు విజ్ఞప్తి చేయడంతో విద్యుత్ సరఫరా నిలుపుదల నిర్ణయం అమలును తదుపరి సమాచారం తెలిపే వరకు ఎన్టీపీసీ యాజమాన్యం నిలుపుదల చేసింది. ఎన్టీపీసీకి రూ.1,356 కోట్ల బకాయిలను రాష్ట్ర డిస్కంలు చెల్లించాల్సి ఉండగా, మరో ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థకు మరో రూ.1,000 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉందని ట్రాన్స్‌కో అధికార వర్గాలు తెలిపాయి.

24 గంటల విద్యుత్ వల్లేనా..

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు గత నాలుగున్నరేళ్లుగా డిస్కంలు పెద్ద ఎత్తున విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా 24 గంటలకు పెంచడంతో ఈ కొనుగోళ్లు మరింత పెంచాల్సి వచ్చింది. దీంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. 2018–19లో రూ.9 వేల కోట్లకు పైగా ఆర్థిక లోటు ఉండనుందని అంచనా వేస్తూ గతేడాది డిస్కంలు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్) సమర్పించారు. అయితే విద్యుత్ చార్జీలు పెంచి ఈ మేరకు ఆదాయ లోటు భర్తీ చేయాల్సి ఉండగా, విద్యుత్ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో ఆర్థిక లోటును ఈఆర్సీ రూ.5,980 కోట్లకు కుదించి పాత విద్యుత్ చార్జీలను యథాతథంగా 2018–19లో అమలు చేయాలని ఆదేశించింది. ఈఆర్సీ నిర్ధారించిన రూ.5,980 కోట్ల ఆర్థిక లోటును విద్యుత్ సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం సబ్సిడీలను రూ.4,980 కోట్లకు తగ్గించింది. డిస్కంలు అంచనా వేసిన ఆర్థిక లోటుతో పోలిస్తే ప్రభుత్వం రూ.4,000 కోట్లకు పైగా తక్కువ సబ్సిడీలను మంజూరు చేసింది. దీంతో డిస్కంల మీద ఆర్థిక భారం భారీగా పెరిగింది. తాజాగా విద్యుత్ ఉద్యోగులకు 35 శాతం పీఆర్సీ అమలు చేయాల్సి రావడంతో ఏటా రూ.1,060 కోట్ల అదనపు భారం పడింది. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం అదనపు సబ్సిడీల రూపంలో మంజూరు చేస్తేనే ప్రస్తుతం డిస్కంలు గట్టెక్కుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. లేదంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ బిల్లులు పెంచక తప్పదని ఓ ఉన్నతాధికారి 'సాక్షి'కి తెలిపారు.

55 గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు చేస్తున్నాం

హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం



సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది జిల్లాల్లో 55 గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ గ్రామ న్యాయాలయాలకు అవసరమైన సిబ్బంది మంజూరు, ఇతర వ్యయాలకు సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తుందని తెలిపింది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, వీలైనంత త్వరగా ఉత్తర్వులు జారీ చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన ఎం.నరేంద్రగౌడ్ 2018లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గతంలో విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం, గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని 2016 నుంచి తాము కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడాన్ని తప్పుపట్టిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదనలు వినిపిస్తూ, గ్రామ న్యాయాలయాల ఏర్పాటు విషయంలో హైకోర్టు ప్రతిపాదనలను ఆమోదించామని తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 55 గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ఆ మేర జీవో కూడా జారీ చేశామని, కాపీని ధర్మాసనం ముందుంచారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కూడా ఈ విషయంపై హామీ ఇవ్వడంతో ధర్మాసనం ఈ వ్యాజ్యంలో తదుపరి ఉత్తర్వులు అవసరం లేదంటూ, దీనిని మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏడాదికి రూ. 9.90 కోట్లు

ఒక్కో గ్రామ న్యాయాలయానికి ఒక్కో గ్రామ న్యాయాధికారి (జూనియర్ సివిల్ జడ్జి లేదా జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్) ఉంటారు. ఇతనికి పేస్కేల్‌ను రూ.27,700–రూ.44,770గా నిర్ణయించారు. హెడ్‌క్లర్క్‌కు 22,290 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్‌కు రూ.15వేలు, స్టెనోగ్రాఫర్‌కు 15వేలు, ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్)కు రూ.12వేలను పే స్కేల్‌గా నిర్ణయించారు. జీతాల కింద ఏడాదికి రూ.9.90 కోట్లు ఖర్చు అవుతాయని ప్రభుత్వం లెక్కగట్టింది. ఆదిలాబాద్‌లో 5, కరీంనగర్‌లో 15, ఖమ్మంలో 6, మెదక్‌లో 1, మహబూబ్‌నగర్‌లో 3, నల్లగొండలో 15, రంగారెడ్డిలో 4, వరంగల్‌లో 6 గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

కవ్వాల్ పులుల సంరక్షణ చర్యలేంటి?

- అటవీ శాఖ అధికారులను ప్రశ్నించిన హైకోర్టు
- స్వయంగా కోర్టుకు వచ్చి వివరించాల్సిందిగా ఆదేశం


సాక్షి, హైదరాబాద్: కవ్వాల్ పులులతో పాటు ఇతర జంతువుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలేమిటో వివరించాలని అటవీ శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. అనుభవమున్న అధికారులు స్వయంగా కోర్టుకు వచ్చి వివరించాలంటూ విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్ తదితర జిల్లాల్లో విస్తరించి ఉన్న కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలో పులుల సంరక్షణ పథకాన్ని అమలు చేసేలా రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన జాగిర్ దియా సూర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కవ్వాల్ అటవీ ప్రాంతంలో ఇటీవల పులుల మరణాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. ఈ ప్రాంతం పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తింపు పొందిందని, వన్యప్రాణి చట్టం కింద పులులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. పులులను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోకపోయినా నష్టంలేదని, వాటి మానాన వాటిని వదిలేస్తే అంతకన్నా వాటికి చేసే మేలు ఏమీ ఉండదని వ్యాఖ్యానించింది. అలాగే ఇతర జంతువుల రక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో అధికారులు వెల్లడించాలంది. అటవీ ప్రాంతంలో నివసించే వారు తమ రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న విద్యుత్ ఫెన్సింగ్ వల్ల చనిపోయాయా? లేక మరో కారణం వల్ల చనిపోయాయా? అన్న అంశం తేలాల్సి ఉందంది. అటవీ ప్రాంతంలో విద్యుత్ సరఫరా ఎలా జరుగుతోందని ఆరా తీసింది. ఈ వ్యాజ్యంలో విద్యుత్ శాఖ అధికారులను కూడా ప్రతివాదులుగా చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ విషయంలో అటవీ ప్రాంతాల సంరక్షణ కమిటీలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించింది. సమన్వయంతో పనిచేయకుంటే ఇటువంటి పరిస్థితులే వస్తాయంటూ కోర్టు విచారణ వాయిదావేసింది.

రహదారులపై నేడు మేధోమథనం

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉన్న రోడ్ల స్థితిగతులు, వచ్చే ఐదేళ్లలో అవలంబించాల్సిన విధానాలు, రూపొందించాల్సిన ప్రణాళికలు తదితర విషయాలపై చర్చించేందుకు తెలంగాణ రోడ్లు భవనాల సంస్థ బుధవారం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ (న్యాక్) ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధికి కీలకంగా నిలిచే రోడ్‌కనెక్టివిటీపై ఈ సమావేశంలో దృష్టి సారించనున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 95 శాతం గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ ఉంది. సమావేశంలో గ్రామీణ, జిల్లా, జాతీయ రహదారుల స్థితిగతులపై నిపుణులు తమ సూచనలు అందిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్నిరకాల రోడ్లు కలిపి 29,679 కిలోమీటర్ల నిడివిలో విస్తరించి ఉన్నాయి. ఇందులో జిల్లా హైవేలు, జాతీయ రహదారులు ఉన్నాయి. కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ, ఈఎన్సీలు జి.గణపతిరెడ్డి, రవీందర్‌రావు, లింగయ్య, రాష్ట్రంలోని రోడ్ నెట్‌వర్క్ అధికారులు పాల్గొంటారు.

ఈ నెల 28న కమలజ్యోతి

- కేంద్ర పథకాల లబ్ధిదారుల ఇళ్లలో దీపాల పండుగ
- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు




సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతోందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పేర్కొన్నారు. ఇందులో భాగంగా పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 11న సమర్పణ దివస్, ఈ నెల 28న కమలజ్యోతి పేరుతో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఇళ్లలో దీపాల పండుగ నిర్వహించనున్నట్లు వివరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సదస్సు జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా మురళీధర్‌రావు పాల్గొని ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికల ప్రకటన వచ్చే నాటికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నా ఇల్లు.. బీజేపీ ఇల్లు.. ఇళ్లపై జెండా పండుగ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్చి 2న దేశవ్యాప్తంగా మోటార్ బైక్ ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మేధావులు, కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెలలోనే అమిత్‌షా పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మోదీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, అందుకు అనుగుణంగా కార్యకర్తలు ముందుకుసాగాలని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో అక్కడి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మురళీధర్‌రావు మండిపడ్డారు. బెంగాల్‌లో బీజేపీ ఎదుగుతోందని, అందుకే బీజేపీ నాయకుల పర్యటనలకు అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. బెంగాల్‌లోని బీజేపీ కార్యకర్తలకు జాతీయ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. విజయ్ మాల్యాను తిరిగి ఇండియాకు తీసుకురావడంలో మోదీ విజయం సాధిస్తే.. శారదా కుంభకోణంలో నిందితులను మమత కాపాడుతున్నారని తెలిపారు.

ఎంఎస్‌పీ గురించి ఎప్పుడైనా మాట్లాడారా?

ప్రధాని మోదీపై టీపీసీసీ కిసాన్ సెల్ ధ్వజం

సాక్షి, హైదరాబాద్: రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) గురించి ఎప్పుడూ మాట్లాడని ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతులకు రూ.6 వేల నగదు సాయం అందిస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ కిసాన్ సెల్ విమర్శించింది. మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేశ్‌రెడ్డితో కలసి ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి విలేకరులతో మాట్లాడారు. అధికారంలో ఉన్నన్నాళ్లు మోదీ ప్రభుత్వం రైతులను దగా చేసిందని ఆరోపించారు. పంటల బీమా పేరుతో కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చిందని, ఎన్నికలొస్తున్న వేళ ఓట్ల రాజకీయం చేస్తోందన్నారు. కనీస మద్దతు ధర కల్పించకుండా రైతుకు ఎలాంటి సాయం చేసినా ఉపయోగంలేదని అన్వేశ్‌రెడ్డి అన్నారు. రోజుకు రూ.17 సాయం చేస్తామని చెప్పడం రైతులను అవమానపర్చడమేనని చెప్పారు. రైతులను అవమానపర్చే చెక్కులు తమకు వద్దంటూ రూ.17 చెక్కులు ప్రధాని మోదీకి పంపి వినూత్న నిరసన తెలియజేసినట్లు ఆయన తెలిపారు.


బీసీలకూ రిజర్వేషన్లు కల్పించాలి: వీహెచ్



సాక్షి, హైదరాబాద్: నరేంద్రమోదీ అగ్రవర్ణ కులాలకు రిజర్వేషన్లు పెంచినట్లే బీసీలకూ రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కులసంఘాలతో కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని, వారితో మీటింగ్‌లు పెట్టి చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. మున్నూరుకాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. లాబీయింగ్‌తో పదవులు ఎవరు తెచ్చుకున్నారో ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీ అంతర్గత మీటింగ్‌లో చర్చిస్తామని చెప్పారు.


వీహెచ్ నుంచి ప్రాణహాని ఉంది

గాంధీభవన్‌లో అంబర్‌పేట కార్యకర్తల ధర్నా



సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ వి.హన్మంతరావు నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమపై అకారణంగా దాడి చేసిన ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అంబర్‌పేట నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఇటీవల సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సన్మాన సభలో తమపై దాడి చేయడాన్ని నిరసిస్తూ గాంధీభవన్‌లోని గాంధీ విగ్రహం ఎదుట మంగళవారం వారు ధర్నా నిర్వహించారు. వీహెచ్‌పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్‌యూఐ మాజీ జాతీయ కార్యదర్శి మోహన్, యూత్‌కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి రాజేశ్‌లు మాట్లాడుతూ భట్టి సన్మాన సభలో తమను వీహెచ్ దుర్భాషలాడారని, తన అనుచరులతో దాడి చేయించారని ఆరోపించారు. ఎన్ఎస్‌యూఐ నుంచి తాము కార్యకర్తలుగా పనిచేస్తున్నామని, రౌడీలంటూ తమను దూషించిన వీహెచ్‌ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ కార్యకర్తలకు మద్దతుగా దళిత సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు.

కోర్టుల్లో మౌలిక సదుపాయాలు: సీఎస్



సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తెలిపారు. మంగళవారం కోర్టుల్లో సౌకర్యాల కల్పనపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. జిల్లాలలో నిర్మాణంలో ఉన్న కోర్టు కాంప్లెక్స్‌ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, ఇంకా నిర్మించాల్సిన ప్రాంతాల్లో సమీకృత కోర్టు కాంప్లెక్స్‌లకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలలో జ్యుడీషియల్ అధికారుల నివాస భవనాలను నిర్మించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. సమావేశంలో సుప్రీం కోర్టు న్యాయవాది గౌరవ్ అగర్వాల్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, సునీల్ శర్మ, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్ రావు, హైకోర్టు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సంఘానికి నివేదికలు

- ఉన్నతాధికారుల భేటీలో నిర్ణయం
- 18న రాష్ట్రానికి ఆర్థిక సంఘం
- 19న సీఎం సమక్షంలో కమిటీ భేటీ

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పర్యటనకు వస్తున్న 15వ ఆర్థిక సంఘానికి సమర్పించడానికి అవసరమైన నివేదికలను రూపొందించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు వివిధ శాఖల అధికారులను కోరారు. ఆర్థిక సంఘానికి సమర్పించాల్సిన నివేదిక రూపకల్పనపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో మంగళవారం సచివాలయంలో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 'ఎన్కే సింగ్ నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘం ఫిబ్రవరి 18 నుంచి 20 వరకు రాష్ట్రంలో పర్యటిస్తుంది. 18న స్థానిక సంస్థలు, వాణిజ్య, పరిశ్రమల రంగాల ప్రతినిధులతో వారు సమావేశమవుతారు. 19న ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. 20న ఆర్థిక నిపుణులతో సమావేశమైన తర్వాత క్షేత్ర పర్యటనకు వెళ్తారు. ఆర్థిక సంఘానికి అందించేందుకు వీలుగా రైతుబంధు, రైతు బీమా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ భగీరథ, టీఎస్–ఐపాస్, కేసీఆర్ కిట్, కేజీ టు పీజీ తదితర ప్రాధాన్యత అంశాలపై నివేదికలు రూపొందించాలి'అని ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. ఆర్థిక శాఖ సలహాదారు జీఆర్ రెడ్డి ఆర్థిక సంఘం మార్గదర్శకాలను వివరించారు. రాష్ట్ర ప్రత్యేక అవసరాలను నివేదికలలో పొందుపరచాలని సూచించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, డీజీపీ మహేందర్‌రెడ్డి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హా, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, రహదారులు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, కార్యదర్శులు బి.వెంకటేశం, నవీన్‌మిట్టల్, బెనహర్, మహేశ్ దత్ ఎక్కా, అటవీ శాఖ ముఖ్యసంరక్షణ అధికారి పీకే ఝా తదితరులు పాల్గొన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటుతాం

- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ కుంతియా
- రెండు, మూడ్రోజుల్లో తుది కార్యాచరణ: ఉత్తమ్
- ఏఐసీసీ అధినేత రాహుల్‌తో భేటీ

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను, సమస్యలను అధిగమించి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటుతామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష, పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ మంగళవారం ఇక్కడ ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, పీసీసీ చీఫ్, సీఎల్పీ నేత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులు, ఎన్నికల కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం కుంతియా మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను రాహుల్‌కు వివరించామన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక సీట్లు సాధించేందుకు అందరూ కలసి కట్టుగా పనిచేయాలని రాహుల్ సూచించారన్నారు. దానికి అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పనిచేయాలని ఆదేశించారన్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా లోక్‌సభ ఎన్నికల్లో సమర్థవంతంగా ముందుకెళ్లాలని రాహుల్ సలహా ఇచ్చారన్నారు. దీని కోసం తుది కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు రెండు, మూడ్రోజుల్లో మళ్లీ ఏఐసీసీ కార్యదర్శితో తాను, సీఎల్పీ నేత సమావేశమవ్వాలని రాహుల్ ఆదేశించారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందా అని మీడియా ప్రశ్నించగా ప్రస్తుతానికి జాతీయస్థాయిలో టీడీపీతో పొత్తు ఉన్నా రాష్ట్ర స్థాయిలో కూడా కలసి పనిచేయాల్సిన అవసరం లేదని కుంతియా బదులిచ్చారు.

సమావేశంలో పాల్గొన్న నేతలు..

రాహుల్ గాంధీతో జరిగిన సమావేశంలో కుంతియా, ఉత్తమ్‌తోపాటు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, రేవంత్‌రెడ్డి, కుసుమకుమార్, ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, సీతక్క, హరిప్రియ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, డి.సుధీర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, రేగా కాంతారావు, జయప్రకాశ్‌రెడ్డి, సురేందర్, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్య, ఉపేందర్ రెడ్డి, పొదెం వీరయ్య, ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి తదితరులు పాల్గొన్నారు.




మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న భట్టి విక్రమార్క, ఆర్‌సీ కుంతియా

ఎందుకు ఓడాం.. ఎలా గెలుస్తాం?

రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు రాహుల్ సూటి ప్రశ్న

- ఈవీఎంలు, డబ్బు ప్రభావమని ఉత్తమ్, కుంతియా వివరణ
- ఈ వాదనతో విభేదించిన ఏఐసీసీ అధ్యక్షుడు
- ఆ మూడు రాష్ట్రాల్లో గెలిచాం కదా అని ప్రశ్న
- బాబు రాకతో సీన్ మారిందన్న నేతలు
- ఉత్తమ్, కుంతియాపై నేతల పరోక్ష యుద్ధం
- నాయకత్వాన్ని మార్చాలని మరో వర్గం వినతి

సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అగ్రనేతలకు షాక్ మిగిల్చింది. ఓటమికి వారు తెలిపిన కారణాలతో రాహుల్ విభేదించగా.. ఓ వర్గం నేతలంతా ఉత్తమ్‌కు, కుంతియాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఇందులో భట్టి విక్రమార్కకు అనుకూలంగా ఉన్న నేతలు కూడా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను సమీక్షిస్తూనే రానున్న లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం కావడంపై సూచనలు ఇచ్చేందుకు మంగళవారమిక్కడ తన నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. దాదాపు గంట పాటు జరిగిన ఈ భేటీకి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, రేవంత్‌రెడ్డి, కుసుమ్‌కుమార్, 15 మంది ఎమ్మెల్యేలు, ఇటీవల రాహుల్ గాంధీ నియమించిన 5 కమిటీల్లో సభ్యులుగా ఉన్నవారంతా హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికల ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి, పబ్లిసిటీ కమిటీ చైర్మన్ రాజగోపాల్‌రెడ్డి, మీడియా కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, ఆత్రం సక్కు, ఉపేందర్‌రెడ్డి, జగ్గారెడ్డితోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. టీపీసీసీ నేతలపై సూటిగా ప్రశ్నాస్త్రాలు సంధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడారు? లోక్‌సభ ఎన్నికల్లో ఎలా గెలుస్తారు? అని వారిని ప్రశ్నించారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో విజయం సాధించి తెలంగాణలో ఓడిపోవడం ఒకింత అసంతృప్తి వ్యక్తంచేసిన ఆయన.. టీఆర్ఎస్ పార్టీ తన ఓట్లను 34 శాతం నుంచి 46 శాతానికి ఎలా పెంచుకుందో చెప్పాలని అడిగారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈ సమావేశంలో పాల్గొన్నవారంతా కారణాలు వివరించారు. తొలుత ఉత్తమ్ మాట్లాడుతూ.. ఈవీఎంలలో గోల్‌మాల్ జరిగిందని, ఈవీఎంల లెక్కలకు వీవీప్యాట్ల లెక్కలకు సరిపోలలేదని వివరించారు. ధన ప్రవాహం, సెంటిమెంట్ కూడా తోడైందని పేర్కొన్నారు. ఫలితాలపై తాను చింతిస్తున్నానని, ఐయామ్ సారీ అంటూ క్షమాపణ కోరినట్టు తెలిసింది. ఎన్నికల్లో విపరీతంగా డబ్బు పంపిణీ జరిగిందని, ఈవీఎంలలో గోల్‌మాల్ జరిగిందంటూ కుంతియా చెప్పబోగా.. రాహుల్ విభేదించారు. 'ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో కూడా డబ్బులు పంచారు. ఛత్తీస్‌గఢ్‌లో అయితే బీజేపీ విపరీతంగా డబ్బు పంచింది.. అయినా గెలిచాం కదా' అని ప్రశ్నించారు. దీంతో కుంతియా, ఉత్తమ్ మౌనంగా ఉండిపోయారు. టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గాల వారీగా వ్యూహాలు అమలు చేసిందని, ఓటు బదిలీ కాలేదని, డబ్బు ప్రభావం విపరీతంగా పనిచేసిందని భట్టి విక్రమార్క నివేదించారు. ఆయన మాట్లాడుతుండగా రాహుల్ కలగజేసుకోవడంతో భట్టి మధ్యలోనే తన వివరణ ఆపేయాల్సి వచ్చింది.



విడివిడిగా రాహుల్ ఆరా...

తెలంగాణలో దారుణంగా ఎందుకు దెబ్బతిన్నాం? ఎన్నికల సమయంలో అసలు ఏం జరిగింది? లోక్‌సభ ఎన్నికల పరిస్థితి ఏంటి? ఎక్కువ స్థానాలు గెలవడానికి ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? తెలుగుదేశం పార్టీతో పొత్తు, చంద్రబాబు అంతా తానై నడిపించడం వల్లే ఓడిపోయామంటున్నారు నిజమేనా? ఎల్‌డీఎంఆర్‌సీ నియోజకవర్గాల్లో ఎందుకు ఓడిపోయాం? అంటూ రాహుల్‌గాంధీ పలువురు నేతలను విడివిడిగా అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికలపై వ్యూహాలను రెండు మూడు రోజుల్లో ఖరారుచేస్తామని, మరోసారి రాష్ట్ర నాయకత్వంతో సమావేశమవుతామని చెప్పినట్టు తెలిసింది. కాగా ఎమ్మెల్యేలతో సమావేశానికి ముందు పార్టీ ప్రోటోకాల్ ఇన్‌చార్జి హర్కర వేణుగోపాల్‌తో రాహుల్ చర్చించారని సమాచారం. కేసీఆర్ పథకాలు, మైనారిటీలు టీఆర్ఎస్‌కు ఓటేయడం వంటి అంశాలతోపాటు సాయంత్రం 4 గంటల తర్వాత అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగపరిచి ఓట్లేసుకున్నారని ఆయన వివరించినట్టు తెలిసింది.

ఉద్యమాలే లేకుండా పోయాయి: రేవంత్

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పరోక్షంగా ఉత్తమ్, కుంతియాలను లక్ష్యంగా చేసుకున్నారు. గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమాన్ని నిర్మించలేదని, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంలో ఒక్క భారీ బహిరంగ సభ కూడా నిర్వహించలేదని చెప్పారు. గత ఏడాదిన్నరలో కూడా కేవలం కాంగ్రెస్ యాత్రలు, కాంగ్రెస్ కార్యకర్తలతో మాత్రమే కార్యక్రమాలు జరిగాయని.. ప్రజల్లోకి వెళ్లలేదని వివరించారు. పోల్ మేనేజ్‌మెంట్‌లో కూడా పూర్తిగా విఫలమైనట్టు పేర్కొన్నారు. మీరెలా ఓడిపోయారని రేవంత్‌ను రాహుల్ ప్రశ్నించగా.. కుటుంబ సభ్యుల నుంచి కూడా ఓటు అధికార పార్టీ నేతలు తనను వేధింపులకు గురి చేశారని, స్థానికంగా బెదిరింపులు, కొనుగోళ్లు ఇతరత్రా కారణాలు అనేకం ఉన్నాయని వివరించినట్టు సమాచారం.

రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శలు చేసిన వారిలో ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. నలుగురైదుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించడం వల్ల ఉపయోగం లేదని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. దక్కనివారిని ప్రధాన కార్యదర్శులుగా, ఉపాధ్యక్షులుగా నియమించడం వల్ల ఉపయోగం ఏమిటని వాపోయారు. డీసీసీ అధ్యక్షులు టికెట్ల కోసం తప్ప పార్టీ కోసం ఎలాంటి పని చేయలేదని గండ్ర ఆరోపించారు. రాష్ట్ర నాయకత్వం హోటళ్లలో మిత్రపక్షాలతో చర్చలకే పరిమితమైందని, టికెట్లు త్వరగా కేటాయించలేదని, ప్రచారం నిర్వహణలో విఫలమైందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. అభ్యర్థులను ముందే ప్రకటిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేయాలని, రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలని శ్రీధర్‌బాబు పరోక్షంగా వివరించినట్టు సమాచారం.

కేసీఆర్ వర్సెస్ బాబుగా మారడం వల్లే: పొన్నం

టికెట్ల పంపిణీ ఆలస్యం కావడం, ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రంగా మారడం, అంతిమంగా పోటీని కేసీఆర్ వర్సెస్ చంద్రబాబుగా, కేసీఆర్ వర్సెస్ అమరావతిగా మలచడం, దీంతో సెంటిమెంటు ప్రతికూలంగా మారడం వల్ల ఓటమి ఎదురైందని మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ వివరించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ దృక్పథంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, పోటీ రాహుల్ వర్సెస్ మోదీ అనే విషయాన్ని ప్రజల్లోకి చేర్చాలని కోరినట్టు సమాచారం. కాగా, రాహుల్‌గాంధీని ఖమ్మం నుంచి పోటీ చేయాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కోరారు. ఎన్నికలకు ముందు టీడీపీతో పొత్తు పెట్టుకొని ఉండాల్సింది కాదని, సెంటిమెంట్‌తో పాటు కేసీఆర్ పథకాలు పనిచేయడం, చంద్రబాబు తెలంగాణలో అన్నీ తానే చేశానని అంతకు ముందు పదేపదే మాట్లాడడం, పోల్ మేనేజ్‌మెంట్ లేకపోవడం వంటి అంశాల కారణంగా ఓటమి ఎదురైనట్టు ఆయన విశ్లేషించారు. సీఎల్పీ గత ఐదేళ్లలో ఎలాంటి కృషి చేయలేదని, సభలో పార్టీ ఘోరంగా విఫలమైందని ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్ పరోక్షంగా జానారెడ్డిని విమర్శించారు.

ఆర్టీఏలో రశీదుల భారం

స్లాట్ బుక్ చేసుకున్నా ప్రింటౌట్ ఇవ్వరు

- ఇవ్వాలన్న నిబంధనలేమీ లేవంటున్న మీ–సేవా నిర్వాహకులు
- మొత్తం 56 సేవలు ఆన్‌లైన్‌లో...
- ప్రతి లావాదేవీకి రూ.35 వసూలు
- నెట్ సెంటర్లలో ప్రింటౌట్‌కు రూ.20 వసూలు
- ప్రింటౌట్లపై భారం రోజుకు రూ.5 లక్షలకు పైగానే..

సాక్షి, హైదరాబాద్: 'ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్' అన్న సామెతను గుర్తు చేస్తోంది మన ఆర్టీఏ కార్యాయాలు, మీసేవా కేంద్రాల పరిస్థితి. పారదర్శకత కోసం రవాణా శాఖకు సంబంధించిన సేవలను ఆన్‌లైన్ చేసిన లక్ష్యం నెరవేరింది. కానీ చేసిన ప్రతి లావాదేవీకి సంబంధించి ప్రింటౌట్ల రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారులపై రోజుకు గరిష్టంగా రూ.5 లక్షలకు పైగా అదనపు భారం పడుతోంది. వాహనదారుల అవగాహన లేమి, అధికారులు తగు ప్రచారం కల్పించకపోవడంతో ఇలా వినియోగదారుల నెత్తిన అదనపు భారం పడుతోంది.

నేపథ్యమేంటి?

2016 ఆగస్టు నుంచి అప్పటి రవాణా శాఖలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు అన్ని సేవలను ఆన్‌లైన్ చేశారు. ఇందుకు రవాణా శాఖతో మీ–సేవా ఒప్పందం కూడా చేసుకుంది. అప్పటి నుంచి మాన్యువల్‌గా ఎలాంటి చెల్లింపులు జరగట్లేదు. లర్నింగ్ లైసెన్స్, పర్మినెంట్ లైసెన్స్, ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఓనర్‌షిప్, చిరునామా మార్పు, ఫిట్‌నెస్, ఆర్‌సీ రెన్యువల్ ఇలా దాదాపు 56 సేవలకు కావాల్సిన వివిధ రకాల సేవల చార్జీలను ఆన్‌లైన్‌లోనే చెల్లిస్తున్నారు. ప్రతి లావాదేవీకి కనీస చార్జిగా రూ.35 నిర్ణయించారు. వీటిని ఆన్‌లైన్‌లో పూర్తి చేసి, నిర్ణయించిన ఫీజును సర్వీసు చార్జీ రూ.35తో కలిపి చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో చెల్లింపుల అనంతరం మీ–సేవా కేంద్రాలు రశీదులు ఇస్తారు. కానీ సంబంధిత ఫారం ప్రింటౌట్‌ను వినియోగదారులే తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకున్న ప్రింటౌట్‌కు సంబంధిత ఇతర పత్రాలు జమచేసి రవాణా శాఖ కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవాలి. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రతి ప్రింటౌట్‌కు నెట్‌సెంటర్ల నిర్వాహకులు రూ.20 నుంచి రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. తప్పనిసరిగా ప్రింటౌట్ ఇవ్వాలన్న నిబంధనేమీ లేదని మీ–సేవా కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు.

చాలా రోజులుగా సమస్య..

చాలా రోజులుగా మీ–సేవా కేంద్రాల్లో ప్రింటౌట్ సమస్య నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకట్రెండు రవాణా శాఖ కార్యాలయంలో ఉన్న మీ–సేవా కేంద్రాలు మాత్రమే ప్రింటౌట్లు ఇస్తున్నాయి. మిగిలిన చోట్ల ఎక్కడా ప్రింటౌట్ ఇవ్వట్లేదు. దీంతో చేసేది లేక వినియోగదారులు బయటి నుంచి రూ.20 నుంచి 30 వరకు మరోసారి చెల్లిస్తున్నారు. ఒకసారి సర్వీసు చార్జీ చెల్లించాక మరోసారి ప్రింటౌట్‌కు డబ్బులు సమర్పించుకోవడంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు రూ.5 లక్షలకుపైగా భారం పడుతోందని తెలంగాణ ఆటోమోటార్స్ వెల్ఫేర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దయానంద్ వాపోయారు. ప్రభుత్వం రూ.35 సర్వీసు చార్జీ వసూలు చేశాక మరోసారి ప్రింటౌట్ కోసం చెల్లించాల్సి రావడం వినియోగదారుడి జేబుకు చిల్లు పెట్టడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని మీసేవా కేంద్రాలు ప్రింటౌట్లు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రచారం, అవగాహన లేకపోవడమే కారణం..

దరఖాస్తు చేసునేందుకు వినియోగదారులు నేరుగా రవాణా కేంద్రంలోనే ఈ ఫారంలను ప్రింటౌట్ తీసుకోవచ్చని మీసేవా కేంద్రాల నిర్వహణ చూసే ఈఎస్‌డీ కమిషనర్ వెంకటేశ్వర్‌రావు స్పష్టం చేశారు. వియోగదారులు అవగాహన లేకే ప్రింటౌట్లకు అదనంగా రూ.30 చెల్లిస్తున్నారని వివరణ ఇచ్చారు.

ఆర్టీఏ కార్యాలయాలు... లావాదేవీలు

ఒక్కో కార్యాలయంలో రోజుకు జరిగే కనీస లావాదేవీలు	300కుపైగా
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల సంఖ్య	74
ఒక రోజుకు జరిగే లావాదేవీలు	22,200 (దాదాపుగా)
మీ-సేవాల్లో ఒకరోజు వినియోగదారులు చెల్లించే సర్వీసుచార్జీలు	రూ.7,77,000కుపైగా
నెలలో 22 పనిదినాలకు చెల్లించే మొత్తం	రూ.1,70,94,000
ఏటా మీ-సేవాకు అందుతున్న చార్జీల మొత్తం	రూ.20,51,28,000కుపైగా

సేంద్రియ పంటలకు ప్రత్యేక రుణాలు

- ఆర్గానిక్ కంది, పెసర, మినుములకు ఇవ్వాలని టెస్కాబ్ ప్రతిపాదన
- 100 పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు
- వరి, పత్తికి ఎకరానికి రూ.38 వేలు.. కందికి రూ.20 వేలు
- అత్యధికంగా పత్తి విత్తనోత్పత్తికి రూ.1.4 లక్షలు.. ద్రాక్షకు రూ.1.25 లక్షలు



సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సేంద్రియ పంటలకు రుణాలు ఇవ్వనున్నారు. ఆర్గానిక్ పద్ధతిలో పండించే కూరగాయలు సహా కంది, పెసర, మినుము సాగు చేసే రైతులకు ప్రత్యేకంగా రుణాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) నిర్ణయించింది. వివిధ రకాల పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను మంగళవారం టెస్కాబ్ ఖరారు చేసింది. రాష్ట్రంలో పండించే దాదాపు 100 రకాల పంటలకు 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఎంతెంత రుణాలు ఇవ్వాలన్న దానిపై టెస్కాబ్ భారీ కసరత్తు చేసింది. సాగు ఖర్చు, ఉత్పాదకత ఆధారంగా రుణ నిర్ధారణ చేసింది. సంబంధిత నివేదికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్‌బీసీ)కి పంపించింది. సేంద్రియ పద్ధతిలో సాగు చేసే కంది, మినుములు, పెసర్లకు ఎకరానికి రూ.17 వేల నుంచి రూ.20 వేలు చొప్పున స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు చేసింది. సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.37 వేల నుంచి రూ.40 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ఈ సారి ఆర్గానిక్ పంటలు, కూరగాయల సాగు మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

వరి, పత్తికి రూ.38 వేలు..

తెలంగాణలో అత్యధికంగా సాగు చేసే వరికి 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఎకరానికి రూ.34 వేల నుంచి రూ.38 వేలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు చేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో అది రూ.30 వేల నుంచి రూ.34 వేలుగా ఉంది. వరి విత్తనోత్పత్తి రైతులకు రూ.40 వేల నుంచి రూ.42 వేలు ఖరారు చేశారు. పత్తికి 2018–19లో రూ.30 వేల నుంచి రూ.35 వేలు ఉండగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.35 వేల నుంచి రూ.38 వేలు చేశారు. సాగునీటి వసతి కలిగిన ఏరియాలో మొక్కజొన్నకు రూ.25 వేల నుంచి రూ.28 వేలు నిర్ధారించారు. నీటి వసతి లేని ప్రాంతాల్లో రూ.20 వేల నుంచి రూ.23 వేలుగా నిర్ధారించారు. సాధారణ పద్ధతిలో పండించే కందికి సాగునీటి వసతి ప్రాంతాల్లో రూ.17 వేల నుంచి రూ.20 వేలు, సాగునీటి వసతి లేని ప్రాంతాల్లో రూ.14 వేల నుంచి రూ.17 వేలు చేశారు. ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తే కందికి రూ.17 వేల నుంచి రూ.20 వేలు అత్యధికంగా నిర్ధారించారు. కంది విత్తనోత్పత్తి చేసే రైతులకు రూ.20 వేల నుంచి రూ.25 వేలు చేశారు. కంది విత్తనోత్పత్తికి ప్రస్తుతం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిర్ధారణ చేయలేదు. సాగునీటి ప్రాంతాల్లో మినుము సాగు చేసే రైతులకు రూ.15 వేల నుంచి రూ.18 వేలు, నీటి వసతి లేని ప్రాంతాల్లోని వారికి రూ.13 వేల నుంచి రూ.15 వేల రుణం ఇస్తారు. ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తే రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు అధికంగా ఇస్తారు. నీటి వసతి లేని ప్రాంతాల్లో పెసరకు రూ.12 వేల నుంచి రూ.15 వేలు, సాగునీటి వసతి ఉంటే రూ.15 వేల నుంచి రూ.17 వేలు ఇస్తారు. ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తే రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు అధికంగా ఇస్తారు. సోయాబీన్‌కు ఇప్పటివరకు రూ.18 వేల వరకు ఇవ్వగా, వచ్చే ఏడాది నుంచి రూ.22 వేల నుంచి రూ.24 వేలు ఇస్తారు. సోయా విత్తనోత్పత్తి రైతులకు మొదటిసారిగా రూ. 28 వేల నుంచి రూ. 31 వేల వరకు ఇస్తారు.

మరికొన్ని పంటల స్కేల్ ఆఫ్ ఫైనాన్స్..

పంట	స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (రూ.)
జొన్న (నీటి వసతి)	15,000–20,000
జొన్న (నీటి వసతి లేని)	14,000–18,000
తియ్య జొన్న	16,000–18,000
శనగ	18,000–20,000
వేరుశనగ (నీటి వసతి)	22,000–24,000
వేరుశనగ (నీటి వసతిలేని)	19,000–21,000
మిరప	55,000–66,000
చెరకు	70,000–75,000
పసుపు	60,000–68,000
టమాట	30,000–35,000

ద్రాక్షకు రూ.1.25 లక్షలు..

అత్యధికంగా విత్తనరహిత ద్రాక్షకు రూ.1.2 లక్షల నుంచి రూ.1.25 లక్షలు రుణం ఇవ్వనున్నారు. ఇప్పటివరకు ఉన్న ధరను మార్చలేదు. దాంతోపాటు పత్తి విత్తనాన్ని సాగు చేస్తే ఇప్పటివరకు రూ.94 వేల నుంచి రూ.1.26 లక్షలు ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని రూ.1.1 లక్షల నుంచి రూ.1.4 లక్షలకు పెంచారు. పసుపు సాగుకు రూ.60 వేల నుంచి రూ.68 వేలు చేశారు. ప్రస్తుతం కంటే రూ.2 వేల నుంచి రూ.8 వేలు అదనంగా పెంచారు. క్యాప్సికానికి రూ.30 వేల నుంచి రూ.40 వేలు ఖరారు చేశారు.

‘చినబాబు’కు సన్నిహితుడే.. రాకేశ్!

కుత్బుల్లాపూర్‌లో టీడీపీ కార్యకర్తగా చురుగ్గా కార్యకలాపాలు

- రాజకీయ నాయకుల పేర్లు చెప్పి డబ్బులు వసూలు
- ఏపీలో చినబాబుకు, ఆయన సన్నిహితుడికి కూడా ఆప్తుడే!
- రాకేశ్ చెప్పాడంటే టీటీడీ ఎల్–1 జాబితాలో చేరాల్సిందే
- తెలంగాణకు చెందిన ఓ ముఖ్య నేత ఇంటికి తరచుగా వెళ్లే అలవాటు
- గత ఎన్నికల్లో కొందరికి టికెట్ కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చుట్టూ ప్రదక్షిణలు
- కుత్బుల్లాపూర్ నుంచి ముగ్గురు ఆశావహులను కీలక నేతలకు కలిపించిన రాకేశ్
- ఇతర పార్టీల నేతల కుమారులతోనూ సన్నిహిత సంబంధాలు



సాక్షి, హైదరాబాద్: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్యకేసులో నిందితుడైన కొకుంట్ల రాకేశ్‌రెడ్డిలో రాజకీయ కోణం కూడా వెలుగుచూస్తోంది. కుత్బుల్లాపూర్‌లో నివాసముంటున్న సమయంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన రాకేశ్ ఆ పార్టీ ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారనే చర్చ సాగుతోంది. కుత్బుల్లాపూర్‌లో ఉంటున్న సమయంలోనే రాజకీయ నాయకుల పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేయడం దగ్గరి నుంచి మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ నాయకుడి(చినబాబు)తో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకునేంత వరకు రాకేశ్ రాకెట్ వేగంతో వెళ్లిపోయాడని టీడీపీ వర్గాలే అంటున్నాయి. ఎంతగా అంటే ఏపీ యువనేతకు సన్నిహితుడైన ఓ వ్యక్తి ద్వారా లాబీయింగ్‌తో యువనేతకు దగ్గరయిన రాకేశ్ ఆయన సెక్యూరిటీ, వ్యక్తిగత సిబ్బందితో సంబంధాలు పెట్టుకుని యువనేతతో అపాయింట్‌మెంట్లు ఇప్పించే స్థాయికి వెళ్లిపోయారని ట్రస్ట్ భవన్ వర్గాలంటున్నాయి. మరో విశేషమేమిటంటే.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెళ్లే వీఐపీలకు అతిథి మర్యాదలు కల్పించడంలో కూడా రాకేశ్ దిట్ట అని తెలుస్తోంది. తనకున్న పలుకుబడి ద్వారా ఎల్–2లో ఉన్న పేర్లను కూడా ఎల్–1 జాబితాలో చేర్చి అత్యధిక ప్రాధాన్యమిచ్చే దర్శన ఏర్పాట్లు చేస్తారని చెబుతున్నారు. సాధారణంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, న్యాయమూర్తులు, మంత్రులు వ్యక్తిగతంగా వెళ్లినప్పుడు మాత్రమే వారిని ఎల్–1 జాబితాలో చేర్చే టీటీడీ అధికారులు.. రాకేశ్ చెప్పాడంటే ఎల్–1 జాబితాలో చేర్చేవారనే ప్రచారం కూడా జరుగుతోంది.

ఎయిర్‌పోర్టులోనూ వీఐపీ ట్రీట్‌మెంట్...

నాలుగేళ్ల క్రితం రాకేశ్‌రెడ్డి కుత్బుల్లాపూర్ నుంచి మకాం మార్చి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో శిఖా చౌదరితో ఉంటున్నాడు. ఇదే విషయంపై అతని తల్లిదండ్రులు పద్మ, శ్రీనివాస్‌రెడ్డి 2017లో జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాలుగేళ్ల క్రితం నుంచే అతని లైఫ్‌స్టైల్‌లో పూర్తి మార్పులొచ్చినట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి రాకేశ్ తరచూ గోవా, శ్రీలంక, సింగపూర్ దేశాలకు సన్నిహిత మిత్రులు, టీడీపీ నాయకులతో వెళ్లే సమయాల్లో ప్రోటోకాల్ సిబ్బంది సైతం అతనికి అన్ని సేవలు చేసే వారని, అందుకు ఏపీ సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలే కారణమని సమాచారం.

క్యాసినో కోసం ఎందాకైనా..

రాకేశ్‌రెడ్డికి క్యాసినో అంటే ఎంతో ఇష్టం. దీని కోసం ఎందాకైనా.. ఎప్పుడైనా.. సిద్ధంగా ఉంటాడని ఆయనతో కలసి క్యాసినో పార్టీలో పాల్గొన్న మిత్రులు చెబుతున్నారు. ఎన్ని లక్షలు నష్టపోయినా సరే అందులో మజానే వేరంటూ ఎంజాయ్ చేసేవాడని పేర్కొంటున్నారు. జల్సాలకు అలవాటు పడ్డ ఇతనికి బీరు మాత్రమే తాగడం అలవాటు. ఆ అలవాటుతోనే నందిగామలో ఓ బార్ నుంచి బీరు బాటిల్ తీసుకువెళ్తూ సీసీ ఫుటేజీకి చిక్కాడు.

కాస్ట్‌లీ లైఫ్‌తో ఎంజాయ్...

తొలుత ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉన్న రాకేశ్‌రెడ్డి నాలుగేళ్లలో ఆర్థికంగా బాగా ఎదిగిపోయాడని, కొత్త పరిచయాలు ఏర్పడ్డాయని సమాచారం. ఆ కోవలోనే శిఖా చౌదరి సైతం పరిచయమైనట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో కుత్బుల్లాపూర్‌కు వచ్చినప్పుడల్లా ఖరీదైన కార్లలో వచ్చి పోలీస్, రాజకీయ నాయకులకు పార్టీలు ఇచ్చి వెళ్లేవాడని తెలిసింది.

హత్యానంతరం ఒక నేతతో సంభాషణ

చినబాబుకు, ఆయన ప్రత్యేక అధికారికి అన్నీ తానై వ్యవహరించిన రాకేశ్‌పై 2016లో కూకట్‌పల్లిలో ఓ హోటల్ యజమానిని డబ్బుకోసం బెదిరించిన కేసుతో పాటు 2017లో తమను పట్టించుకోవటం లేదంటూ ఆయన తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి. పెద్దబాబు, చిన్నబాబుతో సన్నిహిత సంబంధాలున్న రాకేశ్‌రెడ్డికి, తెలంగాణలో పార్టీ ముఖ్యనేతతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఎన్నారై జయరామ్‌ను హత్య చేసిన అనంతరం రాకేశ్ పలువురు పోలీస్ అధికారులతో పాటు హైదరాబాద్‌లోని టీడీపీ ముఖ్య నేతతో చాలా సేపు ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం.

తెలంగాణ ముఖ్యనేతతో టచ్‌లో..

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నేతలతో కూడా రాకేశ్ సత్సంబంధాలు కొనసాగించాడు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ దగ్గరి నుంచి ఆ పార్టీకి రాష్ట్రస్థాయిలో ఉన్న ముఖ్య నాయకుడి వరకు దూసుకెళ్లిపోయాడని, టికెట్లు ఇప్పిస్తానని చెప్పి గత ఎన్నికల సందర్భంగా కుత్బుల్లాపూర్‌కు చెందిన ముగ్గురు నాయకులను ఆ ముఖ్య నాయకుడి వద్దకు తీసుకెళ్లాడని అంటున్నారు. వీరిని ఏపీకి చెందిన యువనేతకు కూడా కలిపించాడనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణకు చెందిన ముఖ్య నాయకుడి ఇంటికి తరచూ రాకేశ్ వెళుతుండేవాడని, గత ఎన్నికల్లో టికెట్ల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేశాడని తెలుస్తోంది. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు రాజకీయ సంబంధాలు పెట్టుకున్న రాకేశ్ కొందరు ముఖ్యమైన నాయకులు, మరికొందరు రాజకీయ నాయకుల కుమారులతో సన్నిహితంగా ఉండేవాడని సమాచారం. రాజకీయ నాయకుల కుమారులు తమ వ్యక్తిగత అవసరాలు తీర్చుకునేందుకు రాకేశ్‌ను ఉపయోగించుకున్నారని తెలుస్తోంది. కొందరు నేతలు రాకేశ్ ప్రలోభాలకు ఆకర్షితులై అతనితో సంబంధాలు కొనసాగించగా, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన మరికొందరు నేతలు మాత్రం దూరం పెట్టారని సమాచారం.

ఏసీపీ మల్లారెడ్డిపై బదిలీ వేటు

- అంబర్‌పేట సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేసిన రాచకొండ సీపీ
- ఆదిభట్లలో ఓ కేసు విషయంలో మల్లారెడ్డితో రాకేశ్‌రెడ్డికి సాన్నిహిత్యం
- జయరామ్ హత్య తర్వాత కూడా ఫోన్ టచ్‌లోనే ఇద్దరూ...
- ఏపీ పోలీసుల నుంచి నివేదిక వచ్చాక విచారణ జరుపుతాం: సీపీ



సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ జయరామ్ హత్య కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిపై వేటు పడింది. ఈయనను అంబర్‌పేటలోని సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ (సీఏఆర్) హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఇబ్రహీంపట్నం బాధ్యతల్ని వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణకు అప్పగించారు. జయరామ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాకేశ్‌రెడ్డికి మృతదేహం తరలింపునకు సంబంధించి సలహాలిచ్చినట్లు నల్లకుంట ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులుతో పాటు మల్లారెడ్డిపై ఆరోపణలొచ్చాయి. శ్రీనివాసులును సోమవారమే బదిలీ చేసిన విషయం విదితమే. రాకేశ్, మల్లారెడ్డి మధ్య ఫోన్ సంభాషణలు జరిగాయని, జయరామ్ హత్య జరిగిన తర్వాతే ఈ కాల్స్ చేసుకున్నట్లు నందిగామ పోలీసులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి పూర్తి నివేదిక వచ్చాక మల్లారెడ్డి, శ్రీనివాసులుపై విచారణ చేపట్టనున్నారు.

ఆదిభట్లలో కేసుతో పరిచయం...

కొంగరకలాన్ సమీపంలోని తన భూమి హద్దు రాళ్లు, కడ్డీలను తొలగించి ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారని రాజేందర్‌రెడ్డి జూన్ 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రధాన నిందితుడిగా జితేందర్‌రెడ్డి, రెండో నిందితుడిగా రాకేశ్ రెడ్డిని ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. ఈ కేసు విచారణ సమయంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డితో రాకేశ్‌కి పరిచయం ఏర్పడింది. దీంతో తరచూ ఫోన్‌కాల్ చేసే రాకేశ్‌రెడ్డి జయరామ్ హత్య తర్వాత కూడా మల్లారెడ్డితో ఫోన్‌లో టచ్‌లో ఉన్నట్లు తేలింది. జయరామ్ హత్య కేసులో ఏపీ పోలీసులు అరెస్టు చేసిన రాకేశ్‌రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో మల్లారెడ్డి పేరు వినిపించడంతో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ బదిలీ వేటు వేశారు. 2012లో పోలీసు విభాగంలోకి అడుగుపెట్టిన మల్లారెడ్డి పెద్దపల్లి, ఉట్నూరు, ఇబ్రహీంపట్నంలో విధులు నిర్వహించారు. ఆ ప్రాంతాల్లోనూ వివాదాస్పదుడిగా ముద్రపడిన మల్లారెడ్డి బడా కేసులను సెటిల్ చేశారనే ఆరోపణలున్నాయి.

పాత కేసులో పరిచయంతోనే ఫోన్ కాల్...

రాకేశ్‌రెడ్డి పాత కేసులో నిందితుడిగా ఉండటంతో ఏర్పడిన పరిచయంతోనే ఫోన్‌కాల్ చేశాడని ఏసీపీ మల్లారెడ్డి వివరిస్తున్నారు. తన ఇంట్లో ఇద్దరు కొట్టుకున్నారని, ఒకరికి గాయాలయ్యాయని ఫోన్‌చేసి చెప్పాడన్నారు. స్థానిక పోలీసులకు సమాచామిచ్చి.. వారు చెప్పిన ప్రకారం నడుచుకోమని చెప్పానని మల్లారెడ్డి మీడియాకు వివరణిచ్చే ప్రయత్నం చేశారు. ఈ తతంగం జరిగింది ఈ నెల 1వ తేదీ కాగా... మంగళవారం వరకు ఆయన మిన్నకుండిపోయారు. ఆయనపై ఆరోపణలు మొదలైన తర్వాత తప్పించుకునేందుకే కొత్త వాదన వినిపిస్తున్నారని ఏపీ పోలీసులు అంటున్నారు. ఆయన చెబుతున్న విషయాలు వాస్తవమైతే శనివారం నుంచి రాకేశ్ పేరు మీడియాలో వస్తోందని, జయరామ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని తెలిసీ ఫోన్‌కాల్స్ విషయం నందిగామ పోలీసులకు గాని, స్థానిక పోలీసులకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తున్నారు. మల్లారెడ్డి, శ్రీనివాసులును జయరామ్ కేసులో అనుమానితులుగా చేర్చి విచారించే అవకాశం ఉంది.

ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదు

- నా భర్త హత్య కేసు దర్యాప్తు తెలంగాణ పోలీసులే జరపాలి
- జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించిన జయరామ్ భార్య పద్మశ్రీ

హైదరాబాద్: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్య కేసును తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేయాలని కోరుతూ ఆయన భార్య చిగురుపాటి పద్మశ్రీ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆమె ఫిర్యాదు చేశారు. గత నాలుగు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తన భర్త హత్యపై రకరకాల ప్రచారాలు చేస్తూ, టీవీ సీరియల్స్‌లా సాగదీసి ఏమాత్రం తేల్చలేకపోయారని, ఈ నేపథ్యంలో ఆంధ్రా పోలీసులపై నమ్మకం కోల్పోయానని పేర్కొన్నారు. తన భర్తకు విషమిచ్చారని తొలుత అన్నారని, ఆ తర్వాత కొట్టారని, ఇంకోసారి బీరుసీసా కథ అల్లారని.. ఇలా ఏపీ పోలీసులు రోజుకో డ్రామాతో కేసును నీరుగార్చారని మండిపడ్డారు. తన భర్త పోస్టుమార్టం నివేదిక కావాలని గత నాలుగు రోజులుగా నందిగామ పోలీసులకు కోరుతున్నా ఇప్పటివరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ హత్య జరిగినందున, ఇక్కడి పోలీసులే దర్యాప్తు జరిపి నిందితులకు శిక్ష వేసి తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ హత్య కేసులో తన భర్త మేనకోడలు శిఖాచౌదరి పాత్ర ఉన్నా, కొంతమంది వ్యక్తులు ఆమెను తప్పించారని ఆరోపించారు. తన భర్త హత్య కేసులో తెలంగాణ పోలీసుల దర్యాప్తుతోనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని నమ్ముతున్నానని స్పష్టంచేశారు. ఒక్క మనిషి ప్రాణం ఖరీదు రూ.6 లక్షలు, రూ.80 లక్షలు, రూ.నాలుగు కోట్లు, ఒక డాలరా అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. మేనమామ చనిపోయాడని తెలిస్తే శిఖా చౌదరి ఘటనాస్థలికి వెళ్లకుండా తమ ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి బీరువాలోని విలువైన పత్రాలు తీసుకెళ్లడమే అనుమానాలకు తావిస్తోందని పద్మశ్రీ పేర్కొన్నారు. కేసు నుంచి శిఖా చౌదరిని తప్పించేందుకు ఏపీలోని కొన్ని వర్గాల నుంచి ఒత్తిళ్లు వచ్చి ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేశారు. హత్య హైదరాబాద్‌లో జరిగితే కేసును ఏపీలో దర్యాప్తు చేయడమేంటో తనకు అర్థం కావడంలేదన్నారు. అందుకే తనకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలని ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని చెప్పారు. 30 ఏళ్ల తమ వైవాహిక జీవితం ఆనందకరంగా ఉండేదని, తన భర్త హత్యతో ఇద్దరు పిల్లలు తండ్రి లేని వారయ్యారని.. తమ కుటుంబం రోడ్డున పడిందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. కాగా, పద్మశ్రీ ఫిర్యాదు స్వీకరించిన అనంతరం జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీహరిచంద్రరెడ్డి.. ఆమెను ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు, న్యాయ సలహాలు తీసుకున్న అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.



విలేకరులతో మాట్లాడుతున్న పద్మశ్రీ

ఎస్సారెస్పీ పునర్ వైభవంపై నేడు కీలక భేటీ

హాజరుకానున్న పరీవాహక ఎమ్మెల్యేలు, ఇంజనీర్లు

సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద గరిష్ట ఆయకట్టుకు సాగునీటిని అందించే అంశంపై బుధవారం కీలక భేటీ జరగనుంది. ఈ భేటీకి ఎస్సారెస్పీ ఆయకట్ట పరిధిలోని ఎమ్మెల్యేలు, నీటి పారుదల శాఖ ఇంజనీర్లు హాజరుకానున్నారు. జలసౌధలో జరిగే ఈ భేటీకి మాజీ మంత్రి ఈటల, జగదీశ్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సంజయ్‌కుమార్, కొప్పుల ఈశ్వర్, గ్యాదరి కిశోర్ తదితరులు హాజరయ్యే అవకాశం ఉంది. నీటి పారుదల శాఖ తరఫున ఈఎన్‌సీలు మురళీధర్, హరిరామ్, నాగేంద్రరావు, అనిల్‌కుమార్‌తో పాటు సీఈ శంకర్, శ్రీనివాస్‌రెడ్డిలు హాజరు కానున్నారు. ఎస్సారెస్పీ పరిధిలో కాల్వల ఆధునీకరణ, పునరుజ్జీవ పథకం, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా స్థిరీకరణ, కొత్తగా కాకతీయ కాల్వ, వరద కాల్వల అనుసంధానం తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ముఖ్యంగా చెరువులన్నింటినీ నింపేలా కార్యాచరణ సిద్ధం చేయనున్నారు.

శిఖా ప్రియుడే హంతకుడు

- డబ్బు కోసమే హత్య చేశాడు: కృష్ణాజిల్లా ఎస్పీ త్రిపాఠి
- జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లోనే హత్య.. సహకరించిన వాచ్‌మన్
- అతడి నుంచి రూ.4.17 కోట్లు తీసుకున్న జయరామ్
- డబ్బు కోసం బంధించి.. చిత్రహింసలు పెట్టి.. హత్య
- నిందితులను అరెస్టు చేసిన పోలీసులు



మీడియా సమావేశంలో జయరామ్ హత్య కేసు వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ త్రిపాఠి. వెనుక నిందితులు

సాక్షి, అమరావతి: చిగురుపాటి జయరామ్ హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. తన వద్ద అప్పుగా తీసుకున్న డబ్బును వసూలు చేసే క్రమంలో జయరామ్‌ను రాకేశ్ హత్య చేశాడని ఏపీలోని కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. 5 రోజులుగా 10 బృందాలతో ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు హత్యకు సహకరించిన రాకేశ్ వాచ్‌మన్ శ్రీనివాస్ రెడ్డిని రెండో నిందితుడిగా పేర్కొన్నారు. అతన్ని కూడా మంగళవారం నందిగామ పోలీసులు అరెస్టు చేసి ఆ వివరాలను నందిగామ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ త్రిపాఠి మీడియాకు వెల్లడించారు.

జయరామ్‌తో పరిచయం..

శిఖా చౌదరి ప్రియుడు హైదరాబాద్‌లో సెటిల్‌మెంట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. కుత్బుల్లాపూర్‌లో ఉన్న జయరామ్‌కు చెందిన టెట్రాన్ పాలీమర్స్ కంపెనీలో 2015లో లాకౌట్ సమస్య వచ్చింది. కార్మికులు, యాజమాన్యాల మధ్య తలెత్తిన సమస్యలో శిఖా ప్రియుడు తలదూర్చాడు. ఆ సమయంలో జయరామ్ అతడికి పరిచయమయ్యాడు. ఈ క్రమంలో జయరామ్ 2016లో అవసరం నిమిత్తం శిఖా ప్రియుడి నుంచి పలు దఫాలుగా రూ.4.17 కోట్లు తీసుకున్నాడు. డబ్బు చెల్లించాలని శిఖా ప్రియుడు డిమాండ్ చేయడంతో.. రూ. 4.17 కోట్లకు గానూ వడ్డీతో కలిపి రూ.6 కోట్లు 2018, అక్టోబర్ నాటికి ఇస్తానని జయరామ్ ఒప్పందం చేసుకున్నాడు. తర్వాత గడువు తీరినా డబ్బులు చెల్లించలేదు.

బంధించి.. చిత్రహింసలకు గురిచేసి..

ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత జయరామ్‌ను శిఖాచౌదరి ప్రియుడు బంధించాడు. డబ్బులు ఇవ్వమని తీవ్రంగా ఒత్తిడి చేశాడు. నెలకు రూ.50 లక్షల చొప్పున చెల్లిస్తానని బతిమిలాడినా ఒప్పుకోలేదు. చివరకు కోస్టల్ బ్యాంక్‌లో పనిచేసిన మాజీ మేనేజర్ రూ.6 లక్షలు శిఖా ప్రియుడి స్నేహితుడు రాజశేఖర్‌కు దస్పల్లా హోటల్‌లో అందజేశాడు. రూ.6 కోట్ల అప్పుకుగానూ రూ.6 లక్షలు ఇవ్వడమేంటంటూ జయరామ్‌తో గొడవ పడ్డాడు. అతడిపై ముష్టిఘాతాలకు దిగాడు. ఆ దెబ్బలకు ముక్కు, నోటి నుంచి రక్తం కారుతూ సోఫాపై పడిన జయరామ్‌ను ఊపిరాడకుండా చేశాడు. ఆ సమయంలో జయరామ్ కదలకుండా వాచ్‌మన్ శ్రీనివాస్‌రెడ్డి కాళ్లు పట్టుకున్నాడు. పిడిగుద్దులు కురిపించడంతో జయరామ్ 31వ తేదీ ఉదయం 11–12 గంటల మధ్య మృతి చెందాడు.

విజయవాడకు మృతదేహం తరలింపు...

మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకున్న శిఖా ప్రియుడికి.. అదేరోజు రాత్రి జయరామ్ విజయవాడ వెళ్లాలనుకున్నాడని తెలుసు. కేసు నుంచి బయటపడటానికి హైదరాబాద్ నల్లకుంట సీఐ శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిలకు సలహా కోసం ఫోన్లు చేశాడు. వారి సలహా మేరకు ప్రమాద ఘటనగా చిత్రీకరించాలని నిర్ణయించుకున్నాడు. వాచ్‌మన్ సాయంతో మృతదేహాన్ని జయరామ్‌కు చెందిన కారు (ఏపీ16ఈజీ0620)లో వేసుకుని హైదరాబాద్ నుంచి బయలుదేరి నందిగామ సమీపంలోని ఐతవరం శివారుకు చేరుకున్నాడు. అక్కడ జాతీయ రహదారి రోడ్డు మార్జిన్‌కు దిగువలో కారును దింపేసి.. తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు.

2018లో శిఖాచౌదరితో పరిచయం..

జయరామ్ 2018లో అమెరికా నుంచి నిందితుడికి ఫోన్ చేసి ‘టెట్రాన్ కంపెనీలో గొడవలున్నాయి. వాటిని కొంచెం పరిష్కరించు.. నీకు నా మేనకోడలు శిఖా ఫోన్ చేస్తుంది అటెండ్ అవ్వు’అన్నాడు. ఆ సమయంలోనే శిఖాతో ఇతనికి పరిచయం ఏర్పడింది.

ఈ కేసు ఇప్పటితో ముగిసిపోలేదు: త్రిపాఠి

‘పోలీసులకు అందిన ప్రాథమిక సమాచారం మేరకే ప్రధాన నిందితుడు రాకేష్‌తో పాటు అతనికి సహకరించిన వాచ్‌మన్ శ్రీనివాస్‌పై 302, 419, 342, 346, 348, 312, 201, 202 రెడ్‌విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ఈ కేసులో అనుమానాలున్నాయి. మరింత లోతుగా దర్యాప్తు చేస్తాం. సమగ్రంగా విచారించాక మరిన్ని అరెస్టులుండొచ్చు. న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్నాకే కేసును బదిలీ చేసే అంశాన్ని పరిశీలిస్తాం.’

అందమైన అమ్మాయి పేరిట వల..

చిగురుపాటి జయరామ్ ఈ ఏడాది జనవరి 29న అమెరికా నుంచి ఫార్మా కంపెనీ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చాడు. అదే రోజు రాత్రి తన మేనకోడలు శిఖా ఇంటికి వచ్చాడు. ఈ విషయం అపార్ట్‌మెంట్ మేనేజర్ ద్వారా తెలుసుకున్న శిఖా ప్రియుడు ఫోన్ చేసినా జయరామ్ స్పందించలేదు. జయరామ్ బలహీనతల గురించి పక్కాగా తెలుసుకున్న రాకేష్ వీణా పేరుతో సిమ్‌కార్డు తీసుకుని అతనితో వాట్సాప్ చాటింగ్ చేశాడు. డీపీగా ఓ అందమైన అమ్మాయి ఫొటో పెట్టాడు. హాయ్.. హల్లో.. నుంచి మొదలు పెట్టి వలపు వలవేసి జయరామ్‌ను గత నెల 30న రోడ్డు నంబర్ 10లోని తన ఇంటికి రప్పించుకున్నాడు.

‘ఇండో–జర్మన్’ సహకారం తీసుకుంటాం: పార్థసారథి

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విత్తన రంగ అభివృద్ధికి మరో మూడేళ్ల పాటు ఇండో– జర్మన్ ప్రాజెక్టు సహకారం తీసుకుంటామని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి అన్నారు. మంగళవారం ఇండో–జర్మన్ అధికారులతో పార్థసారథి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండో–జర్మన్ అధికారులు విత్తన రంగ ప్రాజెక్టును పొడిగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి ప్రాజెక్టువల్ల నూతన ఆధునాతన విత్తనోత్పత్తి పద్ధతులపై అవగాహన కలగడమేగాకుండా విత్తన రైతులకూ చేయూతనిస్తుందన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణను గ్లోబల్ సీడ్ హబ్‌గా తీర్చిదిద్దే దశలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని పార్థసారథి తెలిపారు.

సాక్షి
బుధవారం, ఫిబ్రవరి, 6

బాబుతో 'ఓటు'కు చేటు!

జనస్వామ్యాన్ని, పరిణత జన మనోగతాన్ని భ్రష్టు పట్టించడానికి కంకణం కట్టుకున్నట్టు ఇష్టానుసారం వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహారశైలిని వైఎస్సార్ కాంగ్రెస్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చింది. అటు ఓటర్ల జాబితాల్లో అవకతవకలకు పాల్పడటం... ఇటు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ విపక్షాలను బెదిరించడానికి వినియోగించుకోవడంవంటి పనులకు పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆ ప్రతినిధి బృందం ఈసీకి వివరించింది. పౌరులకు రాజ్యాంగం కల్పించిన శక్తిమంతమైన ఆయుధం ఓటు హక్కుకు తూట్లు పొడవడానికి చంద్రబాబు, ఆయన పరివారం బరి తెగిస్తున్నారు. అందుకు వారనుసరిస్తున్న విధానాలు విస్మయం కలిగిస్తాయి. ఎంతో నిశితంగా పరిశీలిస్తే తప్ప వీటినెవరూ పోల్చుకోలేరు.

తెలుగుదేశం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన ఓటర్ల జాబితా మరింత ఆశ్చర్యకరమైనది. ఓటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగేవిధంగా వారి ఫొటోలు కూడా ఆ జాబితాలో ఉన్నాయి. నిజానికి ఎన్నికల సంఘం పార్టీలకిచ్చే జాబితాల్లో ఓటర్ల ఫొటోలుండవు. మరి ఈ ఫొటోల జాబితా టీడీపీకి ఎలా వెళ్లిందో ఎన్నికల సంఘమే చెప్పాలి. ఓటర్ల జాబితాలను ఏమారుస్తున్న తీరును వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ఒక సవాలుగా తీసుకుని పలు అక్రమాలను వెలికితీయగలిగాయి. ప్రతిపక్షానికి ఓట్లు వేస్తారని అనుమానం వచ్చిన వారి పేర్లను రకరకాల సాకులతో అధికారుల ద్వారా తొలగింపజేయటం, అది వల్లకాకపోతే సర్వేల పేరిట ఇంటింటికీ యువకులను పంపి విపక్ష మద్దతుదార్లని నిర్ధారించుకున్నవారి ఓట్లను గల్లంతు చేయడం ఒక పథకం ప్రకారం చేస్తున్నారు. పర్యవసానంగా ఆంధ్రప్రదేశ్‌లో నిరుడు సెప్టెంబర్ నాటికి ఉన్న 52.67 లక్షల నకిలీ ఓట్ల సంఖ్య ప్రస్తుతం దాదాపు 60 లక్షలకు చేరుకుంది. ఈ ఓట్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో నమోదైన ఓట్లు 20 లక్షలు కాగా, ఆంధ్రప్రదేశ్‌లోనే రెండు వేర్వేరు చోట్ల స్వల్ప మార్పులతో నమోదైన ఓట్లు మరో 20 లక్షలున్నాయి. అదే సమయంలో 4 లక్షలమంది నిజమైన ఓటర్ల పేర్లు మాత్రం జాబితానుంచి గల్లంతయ్యాయి. ఇంటింటికీ తిరిగి ఒక యాప్ ద్వారా ఓట్లను తొలగిస్తున్నవారిని పట్టుకుని, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా దిక్కూ మొక్కూ లేని దుస్థితి ఏర్పడింది. సహేతుకమైన నిరసనలను పలు సాకులతో అణచేస్తున్న పోలీసులకు ఈ అక్రమాలేవీ తప్పనిపించడం లేదు. సర్వే చేయడానికి ఎవరికైనా హక్కుంటుందని, దాన్ని అడ్డగించకూడదని సుద్దులు వల్లిస్తున్నారు. యాప్ ద్వారా ఓట్లు తొలగించే ఈ సర్వేలకు అక్రమార్కులు పెడుతున్న పేర్లు కూడా చిత్రమైనవి. ప్రజాసాధికార సర్వే, పరిష్కార వేదిక, రియల్ టైమ్ గవర్నెన్స్, పీరియాడిక్ సర్వే వంటి పేర్లతో ఈ మారీచకాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. విపక్షాలు ఓర్పుతో వ్యవహరించేంతవరకూ ఈ దొంగ సర్వేలపై పోలీసులకు ఫిర్యాదులు వెళ్తాయి. కానీ వాటిని బుట్టదాఖలా చేస్తున్నారని గ్రహించుకుని, తామే తేల్చుకోవాలనుకుంటే... అవి ఘర్షణలకు దారితీస్తే అందుకు బాధ్యులెవరు?

కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, సీపీఎం తదితర 23 పార్టీల నాయకులతోపాటు చంద్రబాబు కూడా సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఈవీఎంల పనితీరుపై వారు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లు ప్రవేశపెట్టడం వీలు కాదు గనుక 50 శాతం ఈవీఎంలకు చెందిన వీవీప్యాట్‌ల లోని రశీదులను లెక్కించి పోలైన ఓట్లతో వాటిని సరిపోల్చాలని వీరంతా కోరుతున్నారు. సలహా మంచిదే. కానీ తమ ప్రతినిధి బృందంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న టక్కుటమార విద్యల గురించి వీరంతా తెలియనట్టు నటించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వైఎస్సార్ కాంగ్రెస్ నిరుడు ఆగస్టు నుంచి వీటి గురించి అన్ని వేదికల నుంచీ గళం వినిపిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేస్తున్న తీరును శాస్త్రీయంగా నిరూపిస్తోంది. ఈ 23 పార్టీల్లో ప్రధానంగా కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఆప్, బీఎస్పీలకు ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర విభాగాలున్నాయి. కనుక జాతీయ నేతలకు అక్కడేం జరుగుతున్నదీ తెలియదనుకోవడానికి లేదు. అయినా ఒక్క పార్టీ నాయకులైనా చంద్రబాబును 'మరి మీరు చేస్తున్నదేమిట'ని ప్రశ్నించినట్టు లేరు. తన విశ్వసనీయత గురించి చంద్రబాబుకు ఏనాడూ పెద్దగా పట్టింపు లేదు. కానీ ఇతర పార్టీల నేతలకేమైంది? సొంత రాష్ట్రంలో ఓటర్ల జాబితాలను భ్రష్టుపట్టిస్తున్న నాయకుడు తమతో ఉన్నందువల్ల ఎన్నికల సంఘం వద్ద నగుబాటు పాలవుతామని, తమ విశ్వసనీయత కూడా ప్రశ్నార్థకమవుతుందని వీరెవ్వరికీ తోచలేదా?


పీడగా మారిన పాలకుల్ని విరగడ చేసుకోవడానికి ప్రజాస్వామ్యంలో పౌరులకుండే ఏకైక ఆయుధం ఓటు. దాన్ని కరెన్సీ నోట్లు విరజిమ్మి, అందుకు లొంగరనుకున్నవారి పేర్లు ఓటర్ల జాబితాల్లో గల్లంతు చేయించి, రకరకాల మార్గాల్లో ఆ జాబితాలను నకిలీ ఓట్లతో నింపి చంద్రబాబు అండ్ కో చేస్తున్న పనులు అత్యంత గర్హనీయమైనవి. ఒకపక్క నీతిబద్ధ రాజకీయాలకు నిలువెత్తు ఉదాహరణనని చంద్రబాబు తరచూ గొప్పలు చెప్పుకుంటారు. ఈమధ్యకాలంలో బీజేపీపై అలుపెరగని పోరాటం చేస్తున్నానని స్వోత్కర్షకు పోతూ ఆయన అన్ని రాష్ట్రాలూ తిరుగుతున్నారు. కానీ జరుగుతున్న అక్రమాలను, అధికార యంత్రాంగాన్ని బాహాటంగా దుర్వినియోగం చేస్తున్న తీరును ఎవరూ గమనించడం లేదని భ్రమపడుతున్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా దర్యాప్తు చేయించి తక్షణం చర్యలు తీసుకోవాలి. ఎన్నికలను ప్రహసనప్రాయం చేయడానికి ప్రయత్నించినవారిపై, వారు ఏ స్థాయివారైనా కఠిన చర్యలు తీసుకోవాలి. లేనట్టయితే ప్రజాస్వామ్యానికి అర్థం, పరమార్థం ఉండవు.

గ్రహం అనుగ్రహం

శ్రీ విళంబి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి శు.విదియ తె.5.43 వరకు (తెల్లవారితే గురువారం), నక్షత్రం ధనిష్ఠ ఉ.7.53 వరకు తదుపరి శతభిషం, వర్జ్యం ప.3.48 నుంచి 5.34 వరకు దుర్ముహూర్తం ప.11.53 నుంచి 12.36 వరకు అమృతఘడియలు... రా.2.25 నుంచి 4.11 వరకు.

సూర్యోదయం : 6.36
సూర్యాస్తమయం: 5.54
రాహుకాలం : ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుంచి 9.00 వరకు

రక్షకుల ముసుగులో భక్షకులు


దేవులపల్లి అమర్

ఏకంగా మూడు రాష్ట్రాల్లో లక్షలాదిమంది పేద, మధ్యతరగతి ప్రజలను ఘోరంగా మోసం చేసిన శారదా స్కాంలో దర్యాప్తును అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీక్షకు దిగడం విడ్డూరం. కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను ప్రశ్నించడానికి సీబీఐ అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే వచ్చారు. అయినా వారికి అడ్డుపడి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు. ఆదాయపన్ను అధికారులకు రక్షణ కల్పించవలసిన పోలీసుల సహాయాన్ని ఉపసంహరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నులు ఎగవేసే బడా వ్యాపారులకు కొమ్ము కాసింది. మమత, చంద్రబాబులు తమనూ, తమ వారినీ రక్షించుకునేందుకు వ్యవస్థల రక్షకులం అనే ముసుగులు ధరిస్తారు.

గతంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అజోయ్ ముఖర్జీ తన రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి పోవడం పట్ల నిరసనగా ఒక రోజు సత్యాగ్రహం చేశాడట. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ వీడి బాంగ్ల కాంగ్రెస్ స్థాపించాక ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో బాంగ్ల కాంగ్రెస్‌తో బాటు మార్క్సిస్ట్ పార్టీ కూడా భాగస్వామి. ఆ ప్రభుత్వంలో సీపీఎం నాయకుడు జ్యోతి బసు హోంమంత్రి. తన ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపడానికి ఆనాడు అజోయ్ ముఖర్జీ సత్యాగ్రహం చేస్తే, ఇన్నేళ్ళకు తన ప్రభుత్వాన్ని రక్షించుకోవడం కోసం ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరసన దీక్ష చేపట్టారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎవరయినా పడగొట్టే ప్రయత్నం చేస్తుంటే , దాన్ని అడ్డుకునే పరిస్థితి లేక నిస్సహాయతకు గురయితే నిరసనకు దిగాలి. ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం ఏదీ జరుగుతున్న దాఖలాలు లేవు. ఏకంగా మూడు రాష్ట్రాల్లో లక్షలాదిమంది పేద, మధ్యతరగతి ప్రజలను ఘోరంగా మోసం చేసిన ఒక సంస్థ వ్యవహారంలో దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుకునేందుకు మమతా బెనర్జీ ఈ దీక్ష చేశారు.

శారదా స్కాంలో పశ్చిమ బెంగాల్ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన నాయకుల హస్తం ఉన్నదన్న ఆరోపణల మీద అరెస్టులు కూడా జరిగాయి గతంలో. ఈ కుంభకోణాలపైన దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే సీబీఐ అధికారులు కోల్‌కతా నగర పోలీసు కమిషనర్‌ను విచారించడానికి వెళితే, స్థానిక పోలీసులు ఎదురు తిరిగి వారిని అడ్డుకోవడమే కాదు ఏకంగా ముఖ్యమంత్రి బయలుదేరి ఆ పోలీసు కమిషనర్ ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పి సీబీఐ చర్యకు నిరసనగా తాను ధర్నాకు పూనుకున్నారు. ఇంతకంటే విడ్డూరం బహుశా ఇంకోటి ఉండదేమో. ఒక అధికారి మీద ఆరోపణలు వస్తే దాని మీద విచారణకు అంతకంటే పైస్థాయి సంస్థ దర్యాప్తు చేస్తుంటే చట్టాన్ని తన పని తాను చేసుకుపోనివ్వవలసిన ముఖ్యమంత్రే అడ్డుపడటం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగడం అజోయ్ ముఖర్జీ కాలానికీ, మమతా బెనర్జీ కాలానికీ మారిపోయిన రాజకీయ విలువలకు–మారిపోయిన అనడం కంటే దిగజారిపోయిన అంటే బాగుంటుంది–అద్దం పడుతున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రాల్లో కేసులు దర్యాప్తు చెయ్యాలంటే రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోవాల్సిందే, అందులో ఎటువంటి వివాదమూ లేదు. అయితే కోర్టులు ఆదేశించినప్పుడు ఆ నిబంధన వర్తించదు. రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక అనుమతి అప్పుడు అవసరం ఉండదు. ఇక్కడ మొన్న కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను ప్రశ్నించడానికి సీబీఐ అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలమేరకే వచ్చారు. అయినా మమతా బెనర్జీ ప్రభుత్వం వారికి అడ్డుపడి కోర్టు ధిక్కారానికి పాల్పడటమేకాక దీక్షలకు దిగడం విచిత్రం.

మళ్ళీ సుప్రీంకోర్టే కోల్‌కతా పోలీసు కమిషనర్ సీబీఐ అధికారుల ముందు హాజరై కేసు దర్యాప్తునకు సహకరించవలసిందేనని చెప్పాల్సి వచ్చింది. ఒక కేసు దర్యాప్తులో ఒక అధికారిని రక్షించడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రే నడుం బిగించడం, అదీ కొన్ని లక్షల కుటుంబాలను నాశనం చేసిన ఒక దుర్మార్గమైన కేసులో కావడం వెనక ఉన్న ప్రయోజనం ఏమిటో సామాన్యులకు కూడా అర్థం అవుతుంది. కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను విచారించడానికి సీబీఐ ఎంచుకున్న సమయం కేంద్ర ప్రభుత్వం మీద లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ మీద అనుమానాలకు తావు ఇస్తున్నది. రెండు మాసాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటం, ఎన్‌డీఏకు ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ప్రతిపక్ష ఫ్రంట్ ఒకటి ఏర్పడటం, ఆ ఫ్రంట్ గత వారమే కోల్‌కతాలో ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించడం కూడా ఈ అనుమానాలకు ఊతం ఇస్తున్నది.

ఒకప్పుడు మమతా బెనర్జీ బీజేపీకి మిత్రురాలే. గతంలో ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వామి కూడా. ఆమెలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నిన్న మొన్నటి దాకా ఎన్‌డీఏలో భాగస్వామే. బీజేపీకి మంచి మిత్రుడే. రాజకీయంగా తెగతెంపులు చేసుకున్నాక ఇటీవలే చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ ప్రవేశానికి అనుమతిని రద్దు చేసింది, చంద్రబాబు అడుగుజాడల్లో నడిచి మమతా బెనర్జీ బెంగాల్‌లో కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా సీబీఐ ప్రవేశించనే లేదు, ఆదాయ పన్ను అధికారులు కొన్ని వ్యాపార సంస్థల మీదా సంపన్నుల మీద దాడులు చేస్తేనే సహించలేని చంద్రబాబు ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరించిందో చూశాం. ఆదాయ పన్ను అధికారులకు రక్షణ కల్పించ వలసిన పోలీసుల సహాయాన్ని ఉపసంహరించుకుని ఏపీ ప్రభుత్వం పన్నులు ఎగవేసే బడా వ్యాపారులకు కొమ్ము కాసింది.

శారదా స్కాంలో నిందితులను రక్షించడానికి కంకణ బద్ధురాలైన మమతా బెనర్జీకి మద్దతు తెలపడానికి బాబు, కుమారుడు లోకేష్ హుటాహుటిన కలకత్తా వెళ్ళారు. పోలీసు కమిషనర్‌ను ప్రశ్నించడానికి వీలులేదని మమతా బెనర్జీ సీబీఐని అడ్డుకుంటే, సుప్రీంకోర్టు అలా కుదరదని విచారణకు హాజరు కావాల్సిందేనని చెప్తే–అందులో మమత విజయం చంద్రబాబుకు ఏం కనిపించిందో? అధికారంలో ఉన్నవారు చట్టబద్ధ వ్యవస్థలను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడం మామూలైపోయిన మాట నిజం. ఇవ్వాళ బాబు, మమత ఏ కూటమిలో అయితే చేరారో అదే యూపీఏ అధికారంలో ఉండగా సుప్రీంకోర్టే సీబీఐ పంజరంలోని రామ చిలకగా మారిందని వ్యాఖ్యానించింది.

ఎవరు అధికారంలో ఉన్నా చట్టబద్ధ వ్యవస్థలను, రాజ్యాంగ సంస్థలను తమకు అనుకూలంగా, తమ వ్యతిరేకులను రాజకీయంగా వేధించడానికి ఉపయోగించుకోవడం సర్వ సాధారణం అయిపోయింది. దీనికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు రావలసిందే తప్ప రాజకీయ పార్టీలు చేస్తామంటున్న, చేస్తున్న పోరాటాల్లో చిత్తశుద్ధి కనిపించదు. జాతిని రక్షిస్తాం, వ్యవస్థలను రక్షిస్తాం, అందుకే కాంగ్రెస్‌తో చేతులు కలుపుతున్నానని చెపుతున్న చంద్రబాబు గతంలో ఇవే వ్యవస్థలను రాజకీయ వేధింపుల కోసం కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏను అడ్డగోలుగా వాడుకున్నప్పుడు తానూ భాగస్వామి అయిన విషయం ఇంకా ఎవరూ మరిచిపోలేదు.

ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకున్న శారదా స్కాం వంటిదే ఆంధ్రప్రదేశ్‌లో అగ్రి గోల్డ్ కుంభకోణం. ఇంకా అనేక ఆర్థిక అవకతవకలకు సంబంధించి తెలుగు దేశం ప్రభుత్వం, దాని అధినేత, ఆయన కుమారుడూ, మంత్రులూ, నాయకులూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బహుశా కేంద్ర సంస్థల కన్ను ఈ అక్రమాల మీద పడుతుందన్న అనుమానం కలిగిందేమో కొంత కాలంగా–ముఖ్యంగా బీజేపీతో తెగతెంపులు అయిన దగ్గరి నుండీ– బాబు ప్రజలను తనకు రక్షణగా ఉండాలని పదేపదే కోరుతున్నారు. నిన్నగాక మొన్న శాసన సభలో కూడా నన్ను జైలులో పెడతారా అని గొంతు చించుకుని మాట్లాడారు. ఏ తప్పూ జరగకపోతే జైలులో పెడతారేమో అన్న అనుమానం ఎందుకు కలుగుతున్నది ఏపీ ముఖ్యమంత్రికి? నిజానికి దీక్షలు చెయ్యడంలో మమతకి బాబే ఆదర్శం. నాలుగేళ్ళు ప్రత్యేక ప్యాకేజీ పాటపాడి, తప్పనిసరి పరిస్థితుల్లో మాట మార్చి ప్రత్యేక హోదా పల్లవి అందుకున్నాక ఆయన రోజుకో దీక్ష చేస్తున్నారు. చిత్రం ఏమిటంటే ఆ దీక్షలన్నీ ప్రభుత్వ ఖర్చుతోనే.

అన్ని విషయాల్లో ప్రతిపక్ష పార్టీని కాపీ కొట్టినట్టుగానే మొన్న అసెంబ్లీలో కూడా నల్ల బట్టలు ధరించి నిరసన తెలిపే కార్యక్రమం చేశారు. ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీ శాసన సభలో నల్ల బట్టలు ధరించి నిరసన తెలిపితే, శాసన సభను అపవిత్రం చేస్తారా అన్న చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు అదే ప్రతిపక్షం నిరసనను కాపీ కొట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, బీజేపీ అధికారంలో ఉన్నా వ్యవస్థలను స్వతంత్రంగా పనిచేసుకోనిచ్చే పరిస్థితులు ఇవాళ కనపడటం లేదు. దాన్ని ఆసరాగా తీసుకుని మమత, చంద్రబాబులు తమనూ, తమ వారినీ రక్షించుకునేందుకు వ్యవస్థల రక్షకులం అనే ముసుగులు ధరిస్తారు. ఈ ముసుగులను తొలగించి వారివారి నిజ స్వరూపాలు బయటపెట్టే పని ప్రజలే చెయ్యాలి.

datelinehyderabad@gmail.com

డేట్‌లైన్ హైదరాబాద్



సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల 'మనసులోని మాట'లు తాజాగా ఇలా...!



సోషల్ మీడియా


అత్యాచారం



"దాంపత్య అత్యాచారాన్ని నేరంగా పరిగణించే ప్రతిపాదనలను పరిశీలించడం లేదని లోక్‌సభలో నేను అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వివాహితకు తన శరీరంపై తనకే హక్కు లేకుండా చేసే ఈ తిరోగమన అభిప్రాయం అసంతృప్తి కలిగించింది. భార్యలు వారివారి భర్తల సొంత ఆస్తి అని బీజేపీ భావిస్తోంది"

– శశిథరూర్, ఎంపీ

నాశనం



"అధికారంలోకి రావడానికి అన్నా హజారేను, అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని బీజేపీ, నరేంద్ర మోదీ వాడుకున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. తరువాత అన్నా హజారేను, లోక్‌పాల్‌ను, అవినీతి వ్యతిరేక ప్రచారాన్ని పూర్తిగా వదిలిపెట్టేశారు. లోక్‌పాల్‌ను నియమించలేదు. అక్రమాలపై ఎలుగెత్తే వారి రక్షణ కోసం చేసిన చట్టానికి విధివిధానాలు రూపొందించలేదు. సీబీఐ, సీవీసీలను నాశనం చేశారు. అవినీతి చట్టాన్ని నిర్వీర్యం చేశారు"

– ప్రశాంత్ భూషణ్, న్యాయవాది

హింస



"జమ్మూకశ్మీర్‌లో మానవత్వం మంట గలిసిపోతోంది. రాష్ట్ర భద్రతా సిబ్బందికి ఎటువంటి విధానాలు లేవు. ఆ హింసాత్మక చర్యలను ఎవరూ సమర్థించుకోలేరు. కశ్మీరీ ప్రజలకి పాక్ ఎప్పటికీ అండగా నిలుస్తుంది. స్వయం నిర్ణయాధికారం కోసం పోరాడుతున్న మీరు ఒంటరిగా లేరు"

– షా మహ్మద్ ఖురేషీ
పాక్ విదేశాంగ మంత్రి

వెనక్కు



"మన దేశం వెనక్కుపోతోంది. ప్రముఖ విదేశీ పెట్టుబడిదారు వాల్‌మార్ట్ మన దేశం నుంచి బిచాణా ఎత్తేయనుంది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకుంటున్న సులభ వ్యాపార సరళి అనేది ప్రపంచ బ్యాంకు నివేదికలో తప్ప ఎక్కడా కనిపించడం లేదట. ఇది ముకేశ్ అంబానీ విజయమే. మోదీకి కృతజ్ఞతలు"

– రూపా సుబ్రమణ్య, ఆర్థికవేత్త

అవినీతిపరులు



"పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధర్నాకు కూర్చోగానే చాలా ప్రతిపక్షాలు మద్దతు పలికాయి. వారంతా అధికారం కోసం అర్రులు చాస్తున్నవారే. వారిలో చాలామందిపై ఇప్పటికే దర్యాప్తు, విచారణలు సాగుతున్నాయి. కొన్ని కేసుల్లో అవినీతికి, నేరాలకు పాల్పడినందుకు కొందరికి శిక్షలు కూడా పడ్డాయి"

– అరుణ్ జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి

దీదీ దీక్షకు అర్థం ఉందా?

పశ్చిమ బెంగాల్‌లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు వివిధ రంగుల్ని సంతరించుకుంటున్నాయి. మమత రానున్న ఎన్నికల్లో మోదీ వ్యతిరేక కూటమి నాయకురాలిగా నిలిచే భావనలో ఉన్నారు కాబట్టి ప్రతీ విషయాన్నీ కేంద్ర రాష్ట్ర సంబంధాల అంశంగా మలిచే పనిలో ఉన్నారు. అయితే ప్రస్తుతం సీబీఐ నేపథ్యంగా సాగుతున్న పోరాటం సమంజసమైనది కాదు. ఎందుకంటే సీబీఐ తనిఖీ చెయ్యాలనుకొన్నది ఒక పెద్ద కుంభకోణంకి సంబంధించిన వ్యవహారంలో. వేల కోట్ల రూపాయల మేరకు ప్రజలకు టోపీ పెట్టి తప్పించుకు తిరుగుతున్న పెద్ద తలకాయలపై 2013 నుంచీ ఉన్న కేసు ఇది.

శారదా కుంభకోణం కానీ, రోజ్ వ్యాలీ కుంభకోణం కానీ లక్షలాది పేదల సొమ్ము పోంజీ స్కీమ్ ద్వారా సేకరించి, మనీ లాండరింగు లాంటి తీవ్ర నేరాలతో ముడిపడిన స్కాం వ్యవహారం. ఈ కేసును రాష్ట్ర పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయడం లేదని గ్రహించి సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చెయ్యడానికి సిద్ధపడిన అధికారి గతంలో ఈ కుంభకోణంపై దర్యాప్తు చేసి ఉన్న రాష్ట్ర అధికారి. సీబీఐ గొప్పదేమీ కాకపోవచ్చు. కానీ ఈ వేలకోట్ల అవినీతి కుంభకోణంపై జరుగుతున్న దర్యాప్తుని జరగనివ్వాలి. కేంద్రాన్ని బోనులో నిలబెట్టడానికి మంచి అవకాశంగా భావించి దర్యాప్తుని అడ్డుకొంటే అది ప్రజల పట్ల బాధ్యతారాహిత్యమే. పోరాడటానికి సవాలక్ష రాజకీయ ఆయుధాలున్నాయి. ఇది మాత్రం కాదు.

డా౹౹ డీవీజీ శంకరరావు,
మాజీ ఎంపీ, పార్వతీపురం

పాలకుల నిర్లక్ష్యానికి చేనేత బలి

విశ్లేషణ


డి. నరసింహారెడ్డి

చేనేత రంగం భారత దేశంలోనే అనాది కాలంగా వస్తున్న వృత్తి. అనేక దశాబ్దాలలో ఈ రంగం అనేక మార్పులు చెంది, పరిణతి చెందుతూ తన ఉనికిని కాపాడుకుంటూ, వినియోగదారుల మన్ననలు పొందుతూ, ఇప్పటికి అనైతిక పోటీని ఎదుర్కొంటూ లక్షలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నది. ఒకప్పుడు వెలుగు వెలిగిన ఈ రంగం, 1990 దశాబ్ది చివరకు కష్టాలలో పడింది. ప్రపంచ వాణిజ్య ఏర్పాటు, అందులో భాగంగా సభ్య దేశాలు చేసుకున్న జౌళి, వస్త్రాల ఒప్పందం, తదనంతరం భారత ప్రభుత్వాలు తీసుకున్న విధాన నిర్ణయాలు చేనేత రంగానికి చేటు తీసుకు వచ్చినాయి. ఉపాధి పేరిట ఉపాధిని భక్షించే పాలక నిర్ణయాలు, చేనేత రంగాన్ని దెబ్బ తీసే పరిస్థితిని సృష్టించినాయి. రాజకీయ పార్టీలు, నాయకులూ, ఆయా ప్రభుత్వాలు హామీలు ఇస్తూనే, ఇంకొక పక్క అధికారం రాగానే, ఈ రంగాన్ని నిర్వీర్యం చేసే ఆధునిక జౌళి పరిశ్రమకు వత్తాసు పలుకుతూనే ఉన్నాయి.

కుల రాజకీయాలు పెరుగుతున్న క్రమంలో, అనేక కులాలకు చెందిన చేనేత కుటుంబాలు ఒక ఓటు బ్యాంకుగా ఆయా రాజకీయ పార్టీలకు కనిపించలేదు. చేనేత వృత్తిని నమ్ముకుని, ఆయా రాష్ట్రాలలో గణనీయ సంఖ్యలో ఉన్న ఒకే కులస్తులు కొంత ఒత్తిడి చేయగల్గినా, ఎన్నికల తదనంతరం వారికిచ్చిన హామీలు గాలికి వదిలేసినారు. గత ఇరవై ఏళ్ల కాలంలో, అనేక మంది పద్మశాలీలు, ఇతర వృత్తులకు మళ్లడంతో, 'చేనేత' వృత్తికి రాజకీయ ప్రాధాన్యం మరింత తగ్గింది. ఈనాడు, అన్ని రాజకీయ పార్టీలలో చేనేత అనుబంధ విభాగాలు ఉన్నా, అవి ఆశించినంత మేర పార్టీ నిర్ణయాల మీద ప్రభావం చూపెట్టలేకపోతున్నాయి. ప్రధాన, జాతీయ పార్టీలలో చేనేత విభాగాలు 'కుల' రాజకీయాలకే పరిమితమయినాయి. గత పదిహేను ఏళ్లలో, కేంద్రంలో ఏ కూటమి అధికారంలో ఉన్నా, చేనేత రంగం ఆశిస్తున్న నిధుల కేటాయింపు పెరగలేదు. చేనేత రంగాన్ని పట్టించుకోలేదు.

చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగాయి. 1997లో చేనేత రంగానికి ప్రణాళిక వ్యయం కేవలం రూ. 107 కోట్లే. ఈ రాజకీయ, పాలక నిర్లక్ష్యం ఫలితమే చేనేత కార్మికుల ఆత్మహత్యలు. రాజకీయంగా సాధించలేనిది, ఆత్మహత్యల ద్వారా తమ గోడు ప్రభుత్వానికి, ప్రపంచానికి వినిపించగలిగారు. ఫలితంగా 2012–13లో, చేనేత కేటాయింపు రుణమాఫీ పథకంతో కలిపి రూ.2,960 కోట్లకు పెరిగింది. చేనేత రుణ మాఫీ పథకం అమలు కాలేదు. అప్పులు పెరుగుతున్న తరుణంలో ఆదాయం పెరగక ఇబ్బందులూ పడుతున్న చేనేత కుటుంబాల మీద గోరు చుట్టు మీద రోకటి పోటు లాగ, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వల్ల సమస్యలు ఇంకా జటిలం అయినాయి. ఎన్నడూ లేని పన్నులు చేనేత మీద భారం విపరీతంగా పెంచాయి. చేనేత వస్త్రాల కొనుగోలు తగ్గిపోయింది.

2019–20 వోట్–అన్–అకౌంట్ బడ్జెట్లో చేనేతకు కేటాయించింది రూ. 456.80 కోట్లు. 2018–19లో కేటాయించింది రూ. 396.09 కోట్లు. 2017–18లో కేటాయించింది రూ. 604 కోట్లు, ఖర్చు చేసింది రూ. 468.98 కోట్లు. ఎన్నికల సమయంలో కూడా చేనేతకు కావాల్సిన నిధులు ఇవ్వలేదు. జీఎస్టీ మినహాయింపు గురించి బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావన కూడా లేదు. రుణ మాఫీ పథకానికి ఇచ్చిందే తక్కువ. దాన్ని కూడా పూర్తిగా ఖర్చు చేయలేదు. 95 శాతం చేనేత కుటుంబాలకు ఈ పథకం చేరనేలేదు. మళ్లీ రుణ మాఫీ ప్రకటించలేదు. చేనేత రంగంలోని కుటుంబాలు అప్పులతో కుదేలు అవుతున్న పరిస్థితులలో చేనేత రుణ మాఫీ 2019–20 బడ్జెట్లో ప్రకటించి ఉంటే చేనేత కార్మికులు సంతోషించేవారు.

చేనేతపై వివక్ష ప్రభుత్వాలు మారినా కొనసాగుతూనే ఉంది. కేటాయింపులు ఎన్ని ఉన్నా, రాజకీయంగా పోరాడి సాధించుకున్నా, అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్ల ఈ పాటి కేటాయింపులు సరిగ్గా ఖర్చు కాకపోవడం చేనేత రంగాన్ని పీడిస్తున్న పాలనాపరమైన అంశం. 2012–13లో రూ. 2,960 కోట్లు కేటాయిస్తే, రూ.793.28 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఎనిమిది సంవత్సరాల కాలంలో ఖర్చు వివరాలు గమనిస్తే కేటాయింపు కంటే ఖర్చు తక్కువగానే ఉంది.

2014 ఎన్నికలలో చేనేత రంగానికి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కానీ నాయకుడు కానీ ఆశ కలిపించలేదు. తెలుగు రాష్ట్రాలలో (ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ) చేనేతలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. రాబోయే ఎన్నికలలో అనేక ప్రాంతాలలో బహుముఖ పోటీ ఉన్న తరుణంలో చేనేతల మద్దతు చాలా అవసరం అవుతుంది. చేనేత మద్దతు కోరే నాయకులూ పార్టీలు ఈ రంగానికి మద్దతు ఇచ్చే హామీలు ఇచ్చి విశ్వాసం కలిగిస్తేనే వారికి కావాల్సిన ఓట్లు వస్తాయి. చివరిగా, సమగ్ర చేనేత అభివృద్ధి మా లక్ష్యం అని ప్రకటిస్తే చేనేత కుటుంబాలు సంపూర్ణ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.

వ్యాసకర్త ప్రముఖ ఆర్థికరంగ నిపుణులు

పంటసిరితో తెలంగాణ కళకళ

అభిప్రాయం


సోలిపేట రామలింగారెడ్డి

ఒకప్పుడు దేశమంతటా కరువు తాండవించినా.. తెలంగాణలో మాత్రం కరువు ఛాయలు రాలేదు. 250 ఏళ్లుగా ఇక్కడ తిండి గింజలకు ఇబ్బంది లేదు. కాకతీయులు తవ్వించిన చెరువులు ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచాయి. 1630–32లో, 1702–04లో దక్కన్ ప్రాంతంలో కరువొచ్చి, దాదాపు 2మిలియన్ల మంది చనిపోయారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది. దెబ్బతిన్న అప్పటి ముస్లిం పాలకులు చెరువుల మీద దృష్టి పెట్టారు. కొత్త చెరువులు తవ్వించారు. పాత చెరువులు పునరుద్ధరించారు. నాటినుంచి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడే వరకు కరువు ప్రభావం లేదు.

హరిత విప్లవాని కంటే ముందే దేశ వ్యాప్తంగా వరి దిగుబడి ప్రతి ఏడాది 1.3 శాతం చొప్పున పెరుగుతూ వస్తే. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో దిగుబడి శాతం 2.2 శాతం ఉంది. 1967 తరువాత దేశంలో హరిత విప్లవం ఊపందుకుంది. 1990 నాటికి భారతదేశంలో వరి వార్షిక దిగుబడి 3.6 శాతానికి పెరిగింది. అదే సమయంలో తెలంగాణ ప్రాంతంలో ఈ దిగుబడి 1.9 శాతానికి పడిపోయింది. కారణం..

రైతును ఆధునిక సేద్యం వైపుకు మళ్లించాల్సిన గత పాలకులు తెలంగాణ ప్రాంత వ్యవసాయాన్ని విస్మరించారు. చేసిన ప్రయోగాలన్ని గుంటూరు, గోదావరి జిల్లాలను బేస్‌గా చేసుకొని పరిశోధనలు జరిగాయి. ఆంధ్ర ప్రాంత సమస్యలను దృష్టిలో ఉంచుకొని వాటిని తట్టుకోగల వరి వంగడాలను రూపొందించటంపైనే పరిశోధనలు జరిగాయి. ఎంటీయు, ఆర్‌జీఎల్ ఎన్ఎల్ఆర్ వంటి ఆంధ్ర ప్రాంత వాతావరణాన్ని తట్టుకొని నిలవగలిగే వంగడాలను తెలంగాణ ప్రాంత రైతాంగం మీదికి రుద్దడంతో తెలంగాణ ప్రాంతంలో అనుకున్నంత దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్టపోయారు.

నేడు తెలంగాణ దశాబ్దాల కష్టాలను అన్నిటినీ అధిగమించింది. ఇప్పుడు గోదావరి, కృష్ణా జలాలు తెలంగాణ మాగాణుల్లో పారుతున్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు శ్రమించి 'తెలంగాణ సోనా'(ఆర్ఎన్ఆర్–15048), బతుకమ్మ వడ్లు వంటి కొత్త వంగడాలు ఆవిష్కరించారు. ఫలితంగా కరువులతో అల్లాడిన రైతులకు ఈ యాసంగిలో కరువు తీరా పంట పండింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 61 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చింది. వరి దిగుబడి 2015–16 యాసంగితో పోలిస్తే 2015–16 యాసంగిలో మూడు రెట్లు పెరిగింది. 2015–16 యాసంగిలో 7.21 లక్షల టన్నులు రాగా, 2016–71లో ఏకంగా 26.41 లక్షల టన్నుల వరి దిగుబడి వచ్చింది. 2016–17లో 38.01 దిగుబడి లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. ఆ రికార్డును బద్దలు కొడుతూ 2018–19లో 61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది.. గత రెండు దశాబ్దాల కాలంలో తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా 2013–14 ఖరీఫ్‌లో 56.56 లక్షల టన్నుల వరి దిగుబడి వచ్చింది, అప్పటితో పోలిస్తే ఇప్పటి దిగుబడి ఏకంగా 4.44 లక్షల టన్నులు అదనం. మొత్తంగా 25.65 లక్షల ఎకరాల్లో వరి సాగు అయింది. ఇది తెలంగాణ వ్యవసాయ పురోగతికి తొలి సంకేతం.

వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు,
దుబ్బాక ఎమ్మెల్యే । 94403 80141

సాక్షి స్పోర్ట్స్

బుధవారం
6-2-2019



కొత్తవారిని పరీక్షిస్తాం...

“ కొన్ని కొత్త ముఖాలతో మా బృందం భిన్నంగా ఉంది. ఈ టి20 సిరీస్‌లో కొందరిని పరీక్షిస్తాం. పొట్టి ఫార్మాటే అయినా భారత్ వంటి అగ్రశ్రేణి జట్టుపై ఆడనుండటం వారికి మంచి అనుభవం ఇస్తుంది. మున్రో టాపార్డర్‌లో వస్తాడు. ప్రపంచ కప్ ఎంతో దూరంలో లేనందున ప్రస్తుతం ప్రతి అవకాశమూ ఉపయుక్తమే.

–విలియమ్సన్, న్యూజిలాండ్ కెప్టెన్.

విదేశాల్లో కుల్దీపే బెస్ట్!

- అశ్విన్, జడేజాలకంటే మెరుగు
- కోచ్ రవిశాస్త్రి ప్రశంస

వెల్లింగ్టన్: విదేశీ గడ్డపై భారత జట్టు ప్రధాన స్పిన్నర్‌గా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కే తన ఓటని జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశారు. కుల్దీప్ ఇప్పటికే అశ్విన్, జడేజాలను దాటి భారత నంబర్‌వన్ స్పిన్నర్‌గా ఎదిగాడని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలే సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాపై కుల్దీప్ ఐదు వికెట్లు తీశాడని కోచ్ గుర్తు చేశారు. ‘విదేశీ గడ్డపై టెస్టు ఆడటమే తరువాయి అతను ఐదు వికెట్లతో చెలరేగాడు. కాబట్టి విదేశాల్లో జట్టు ప్రధాన స్పిన్నర్‌గా స్థానం ఖాయమైంది. సిడ్నీలో అతని ప్రదర్శన నన్ను ఎంతో ఆకట్టుకుంది. గతంలో అశ్విన్ తదితరులకూ అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం మా నంబర్‌వన్ స్పిన్నర్ కుల్దీపే. విదేశాల్లో భారత్ ఒకే స్పిన్నర్‌తో ఆడాల్సి వస్తే అది కచ్చితంగా కుల్దీపే అవుతాడు’ అని శాస్త్రి ప్రశంసలతో ముంచెత్తారు. మరోవైపు ఇంగ్లండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరిగిన తొలి టెస్టునుంచి పుజారాను తప్పించడం అన్ని విధాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయమేనని కోచ్ స్పష్టం చేశారు. అతను క్రీజ్‌లో నిలబడే విషయంలో చిన్నపాటి సమస్య కనిపించిందని, దానిని సరిదిద్దకుండా ఆడిస్తే తర్వాత 7–8 టెస్టుల పాటు అదే ఇబ్బందికరంగా మారేదన్న కోచ్... ఆ సమస్యను అధిగమించేందుకు తగిన సమయం ఇవ్వాలని భావించినట్లు చెప్పారు. మరోసారి కెప్టెన్ విరాట్ కోహ్లిపై ప్రశంసలు కురిపించిన శాస్త్రి...అతడిని నాటి దిగ్గజాలు రిచర్డ్స్, ఇమ్రాన్ ఖాన్‌లతో పోల్చారు.





0 న్యూజిలాండ్‌లో టీమిండియా ఇంతవరకు ఒక్క టి20 కూడా గెలవలేదు. 2009 పర్యటనలో 0-2తో పరాజయం పాలైంది.

2 గత ఏడు టి20 సిరీస్‌లలో కివీస్ రెండే గెలిచింది.

1 రోహిత్ శర్మ 12 టి20ల్లో భారత్‌కు సారథ్యం వహించగా... ఒక్కదాంట్లో జట్టు ఓడింది.

10 ఆడిన గత పది టి20 సిరీస్‌లలో టీమిండియా అన్నింటిని గెలిచింది.

అందరూ ఊహించిన దానికంటే భిన్నంగా న్యూజిలాండ్ గడ్డపై వన్డే సిరీస్‌ను సునాయాసంగా గెల్చుకున్న టీమిండియా... అదే ఆత్మ విశ్వాసంతో టి20ల్లోనూ దుమ్ము రేపేందుకు సిద్ధమవుతోంది. ఇక్కడ ఒక్క టి20 కూడా నెగ్గలేదన్న చరిత్రను చెరిపేసి... ప్రతిష్టాత్మక ప్రపంచ కప్‌నకు ముందు చివరి విదేశీ పర్యటనను ఘనంగా ముగించాలని యోచిస్తోంది. కొత్త కొత్త ప్రయోగాలతో అన్ని విభాగాల్లో తమను తాము పరీక్షించుకుంటోంది. ప్రత్యర్థి జట్టు ఇటీవల ఫామ్‌లో లేనందున మన జట్టును సిరీస్‌లో ఫేవరెట్‌గా భావించొచ్చు.

ఇక ధనాధన్‌లో అమీతుమీ

తుది జట్లు (అంచనా)

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, గిల్, పంత్, దినేశ్ కార్తీక్, ధోని, హార్దిక్, కృనాల్/జాదవ్, భువనేశ్వర్, ఖలీల్, చహల్/కుల్దీప్.
న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), మున్రో, సీఫ్రెట్, రాస్ టేలర్, నీషమ్, గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్, స్కాట్ కుగ్లీన్, బ్రాస్‌వెల్, ఫెర్గూసన్/సౌథీ, సోధి.

పిచ్, వాతావరణం

స్వింగ్‌కు అనుకూలించినా పైకి కనిపించిన దానికంటే భిన్నంగా ఉండటం వెస్ట్‌పాక్ మైదానంలోని పిచ్ స్వభావం. మంచు ప్రభావం ఉంటుంది. ఇంగ్లండ్‌తో చివరిసారిగా ఇక్కడ జరిగిన టి20లో కివీస్ 196 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునేందుకు శ్రమించింది. ఇంగ్లండ్ పోరాటంతో 184 పరుగులు చేసింది.

నేడు వెల్లింగ్టన్‌లో తొలి టి20

- వన్డే సిరీస్ నెగ్గిన ఊపులో టీమిండియా
- పలు మార్పులతో బరిలోకి కివీస్

వెల్లింగ్టన్: ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌తో ప్రారంభమైన టీమిండియా మూడు నెలల సుదీర్ఘ విదేశీ పర్యటన న్యూజిలాండ్‌తో టి20 సిరీస్ ద్వారా ఆఖరి అంకానికి వచ్చింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భాగంగా కివీస్‌తో బుధవారం ఇక్కడ తొలి టి20 జరుగనుంది. భారత్‌లాగే అటు ఆతిథ్య జట్టు కూడా కూర్పుపరంగా భిన్నంగా కనిపిస్తుండటం ఈ సిరీస్‌లో ఓ విశేషం. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతితో సారథ్యంతో పాటు బ్యాటింగ్‌లోనూ రోహిత్ శర్మ మెరవాల్సి ఉంటుంది. వెస్టిండీస్, ఆస్ట్రేలియాలపై టి20 సిరీస్‌లకు తప్పించిన వెటరన్ మహేంద్ర సింగ్ ధోని పొట్టి ఫార్మాట్‌లో పునరాగమనం చేయనున్నాడు. గాయం, సస్పెన్షన్‌తో కొన్నాళ్లుగా అంతర్జాతీయ టి20లు ఆడని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈసారి ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరం కానుంది.

భారత్ కూర్పు ఎలా?

బ్యాటింగ్‌లో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి, బౌలింగ్‌లో పేసర్ షమీ ఈ సిరీస్‌కు జట్టులో లేరు. దీంతో టీమిండియా కూర్పు కొంత కొత్తగా కనిపించనుంది. ఓపెనర్లు రోహిత్, ధావన్ తర్వాత యువ శుబ్‌మన్ గిల్ మూడో స్థానంలో వస్తాడు. అంచనాల ప్రకారం చూస్తే జట్టులో రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, ధోని రూపంలో ముగ్గురు స్పెషలిస్ట్ వికెట్ కీపర్లు ఉండే అవకాశం ఉంది. అన్నదమ్ములు కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ల కోటాను భర్తీ చేయనున్నారు. ఇద్దరు స్పిన్నర్లు కావాలనుకుంటేనే కృనాల్‌ను దింపుతారు. చహల్ రూపంలో ఒక్క స్పిన్నర్ సరిపోతాడనుకుంటే కృనాల్ స్థానంలో కేదార్ జాదవ్‌ను తీసుకోవచ్చు. సిద్ధార్థ్ కౌల్, మొహమ్మద్ సిరాజ్ ఉన్నా భువనేశ్వర్‌కు తోడు రెండో పేసర్‌గా ఖలీల్‌నే ఎంచుకోవచ్చు. ప్రయత్నించి చూద్దామని భావిస్తే కౌల్ తుది జట్టులో ఉంటాడు. ఈ అంచనా ప్రకారం చూస్తే బౌలింగ్ తేలిపోతోంది. కాబట్టి గిల్, పంత్‌లలో ఒకరిని పక్కనపెట్టి కృనాల్, జాదవ్ ఇద్దరినీ బరిలో దింపొచ్చు. రోహిత్, ధావన్ రాణింపుపైనే మన జట్టు ప్రదర్శన ఆధారపడి ఉంటుంది.

గప్టిల్, బౌల్ట్ లేకుండానే...

ఆతిథ్య జట్టు డాషింగ్ ఓపెనర్ గప్టిల్, ప్రధాన పేసర్ ట్రెంట్ బౌల్ట్ లేకుండానే ఆడనుంది. మున్రోతో పాటు కెప్టెన్ విలియమ్సన్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. వన్డేల్లో విఫలమైన విలియమ్సన్ రాణించాలని పట్టుదలతో ఉన్నాడు. మిడిలార్డర్ భారం మళ్లీ రాస్ టేలర్‌దే. నీషమ్, వికెట్ కీపర్ సీఫ్రెట్‌లతో అతడు బండి నడిపించాల్సి ఉంటుంది. సౌథీ, బ్రాస్‌వెల్‌తో పాటు స్కాట్ కుగ్లీన్ పేస్ బాధ్యతలు పంచుకుంటారు. ఇద్దరు స్పిన్నర్లు సాన్‌ట్నర్, సోధిలను ఆడించేందుకు కివీస్ మొగ్గు చూపుతోంది.

మధ్యాహ్నం12.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌-1లో ప్రత్యక్ష ప్రసారం

అమ్మాయిలు అదరగొడతారా?

నేడు న్యూజిలాండ్‌తో తొలి టి20



స్మృతి

వెల్లింగ్టన్: వెటరన్ మిథాలీ రాజ్‌ను ఆడించక పోవడంతో పాటు ఓటమి కారణంగా చేదు జ్ఞాపకంగా మిగిలిన టి20 ప్రపంచ కప్ సెమీఫైనల్ తర్వాత... భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా పొట్టి ఫార్మాట్ బరిలో దిగుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా డాషింగ్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో న్యూజిలాండ్‌తో బుధవారం ఇక్కడ తొలి టి20 ఆడనుంది. ఇదే వేదికపై మహిళల మ్యాచ్ అనంతరం భారత్, న్యూజిలాండ్ పురుషుల టి20 మ్యాచ్‌ను నిర్వహిస్తారు. కివీస్‌తో మ్యాచ్‌లో మిథాలీ రాజ్‌ను ఈసారి ఏ స్థానంలో దింపుతారనేది ఆసక్తికరం కానుంది. ఈ హైదరాబాదీ వెటరన్ బ్యాటర్ మిథాలీ రాజ్ త్వరలో అంతర్జాతీయ టి20లకు వీడ్కోలు చెప్పనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగనున్న టి20 సిరీస్ ఇందుకు వేదిక కానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ప్రస్తుత న్యూజిలాండ్ సిరీస్‌లో మిథాలీని పూర్తిగా ఆడిస్తే... ఆ వెంటనే ఆమె టి20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తుందని భావిస్తున్నారు.

ఉదయం 8.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌-1లో ప్రత్యక్ష ప్రసారం

యు ముంబాపై కాలికట్ హీరోస్ గెలుపు

కొచ్చి: ప్రొ వాలీబాల్ లీగ్‌లో కాలికట్ హీరోస్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం హోరాహోరీగా జరిగిన పోరులో కాలికట్ జట్టు 15–10, 12–15, 15–13, 14–15, 15–9తో యు ముంబాపై గెలిచింది. హీరోస్ తరఫున అజిత్ లాల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 15 స్పైక్ పాయింట్లు, ఒక బ్లాక్‌తో కలిపి 16 పాయింట్లు చేశాడు. ఇతనితో పాటు జెరోమ్ వినిత్ 14 పాయింట్లు (10 స్పైక్, 1 బ్లాక్, 3 సర్వీస్), పాల్ లాట్మన్ 10 పాయింట్లు (7 స్పైక్, 2 బ్లాక్, 1 సర్వీస్) రాణించారు. ముంబై తరపున కెప్టెన్ దీపేశ్ కుమార్ సిన్హా 11 పాయింట్ల (7 స్పైక్, 3 బ్లాక్, 1 సర్వీస్)తో ఆకట్టుకున్నాడు. శుభమ్ చౌదరి, టామిస్లావ్ కాస్కోవిచ్ చెరో 9 పాయింట్లు చేశారు. బుధవారం జరిగే పోరులో కొచ్చి బ్లూ స్పైకర్స్‌తో అహ్మదాబాద్ డిఫెండర్స్ తలపడుతుంది.

ప్రపంచ కప్‌కు స్మిత్ అనుమానమే!

గాయం నుంచి కోలుకోని ఆసీస్ స్టార్



సిడ్నీ: బాల్ ట్యాంపరింగ్ కారణంగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై విధించిన నిషేధం మార్చి 29న ముగుస్తుంది. జట్టులోకి వీరిద్దరి పునరాగమనంపై ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ ఇప్పటికే ఎన్నోసార్లు బహిరంగంగా వారు రావాల్సిన అవసరం గురించి పదే పదే చెబుతున్నాడు. వన్డే వరల్డ్ కప్‌లో కూడా వారిద్దరు ఆడతారని అంచనాలు ఉన్నాయి. అయితే స్మిత్ విషయంలో ఇది నిజమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. చాలా కాలంగా మోచేతి గాయంతో బాధపడుతున్న స్మిత్ చికిత్స పొందుతున్నాడు. అతను కూడా వరల్డ్ కప్ కోసం తొందరపడకుండా ఎక్కువ సమయం పట్టినా సరే పూర్తి స్థాయిలో కోలుకునే వరకు ఆగాలనే ఆలోచనతో ఉన్నాడు. పైగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌పై కూడా నిషేధం ఉండటంతో చాలా కాలంగా మ్యాచ్ ప్రాక్టీస్‌కు దూరమైన స్మిత్ నేరుగా వరల్డ్ కప్ ఆడటం కష్టమే. అదే సమయంలో అతను ఇంగ్లండ్ కౌంటీల్లో గానీ, ఆసీస్ ‘ఎ’ తరపున గానీ ఆడాలని భావిస్తున్నాడు. మరో వైపు వార్నర్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. మోచేతి గాయంనుంచి కోలుకున్న అతను యూఏఈలో పాక్‌తో జరిగే సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులో చివరి రెండు మ్యాచ్‌లు నిషేధం ముగిసిన తేదీ తర్వాత జరుగుతాయి కాబట్టి వార్నర్‌కు మ్యాచ్ ప్రాక్టీస్ దక్కవచ్చు.

సాకేత్–అర్జున్ జంట ఓటమి

చెన్నై: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో రెండో రోజు భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. పురుషుల డబుల్స్‌లో సాకేత్ మైనేని–అర్జున్ ఖడే... అనిరుధ్ చంద్రశేఖర్–అభినవ్ జోడీలు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాయి. మూడో సీడ్ సాకేత్–అర్జున్ ద్వయం 6–7 (4/7), 3–6తో గియాన్లుకా మాగెర్–ఆండ్రీ పెలెగ్రిని (ఇటలీ) జోడీ చేతిలో ఓడిపోయింది. 77 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జంట ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది. మరో మ్యాచ్‌లో అనిరుధ్–అభినవ్ జంట 7–6 (7/5), 2–6, 5–10తో సిద్ధార్థ్ రావత్–మనీశ్ (భారత్) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో శశికుమార్ ముకుంద్ (భారత్) 6–3, 6–1తో సెబాస్టియన్ ఫాన్సెలు (జర్మనీ)పై గెలుపొందగా... సుమీత్ నాగల్ (భారత్) 3–6, 4–6తో డకీ లీ (కొరియా) చేతిలో ఓడిపోయాడు.



సాకేత్

హోరాహోరీగా రంజీ ఫైనల్

తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్రపై విదర్భకు 5 పరుగుల స్వల్ప ఆధిక్యం



స్నెల్ పటేల్



ఆదిత్య సర్వతే

నాగపూర్: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ తుది సమరం ఆసక్తికరంగా సాగుతోంది. మ్యాచ్ మూడో రోజు మంగళవారం విదర్భకు దీటుగా సమాధానమిచ్చిన సౌరాష్ట్ర చివర్లో తడబడింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో విదర్భకు 5 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 158/5తో ఆట కొనసాగించిన సౌరాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ స్నెల్ పటేల్ (209 బంతుల్లో 102; 15 ఫోర్లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే జట్టు లోయర్ ఆర్డర్ పట్టుదలగా ఆడటంతో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ ఆధిక్యానికి చేరువగా రాగలిగింది. 7 నుంచి 11వ బ్యాట్స్‌మెన్ వరకు చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. కెప్టెన్ జైదేవ్ ఉనాద్కట్ (101 బంతుల్లో 46; 4 ఫోర్లు)తో పాటు ప్రేరక్ మన్కడ్ (62 బంతుల్లో 21; 2 ఫోర్లు), కమలేశ్ మక్వానా (61 బంతుల్లో 27; 3 ఫోర్లు), ధర్మేంద్ర జడేజా (32 బంతుల్లో 23; 2 ఫోర్లు, సిక్స్), చేతన్ సకరియా (82 బంతుల్లో 28 నాటౌట్; 4 ఫోర్లు) రాణించారు. వీరందరూ కలిసి 145 పరుగులు చేయడం విశేషం. ముఖ్యంగా పదునైన బౌలింగ్‌తో ఉమేశ్ యాదవ్... ప్రధాన బ్యాట్స్‌మన్ స్నెల్ పటేల్‌ను ఔట్ చేసిన తర్వాత సౌరాష్ట్ర చివరి మూడు వికెట్లకు 123 పరుగులు జోడించగలిగింది. ఆఖరి వికెట్‌కు ఉనాద్కట్, మక్వానా 60 పరుగులు జత చేశారు. విదర్భ స్పిన్నర్లు ఆదిత్య సర్వతే (5/98), అక్షయ్ వాఖరే (4/80) జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడంతో కీలక పాత్ర పోషించారు.

అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో విదర్భ 2 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. రామస్వామి సంజయ్ (16), ఫైజ్ ఫజల్ (10) ఔట్ కాగా... గణేశ్ సతీశ్ (24 బ్యాటింగ్), వసీం జాఫర్ (5 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ ధర్మేంద్ర జడేజాకే ఈ 2 వికెట్లు దక్కాయి. పిచ్‌పై పగుళ్లు ఏర్పడి అనూహ్యంగా స్పందిస్తున్న స్థితిలో నాలుగో రోజు ధర్మేంద్ర జడేజా బౌలింగ్ కీలకం కానుంది. ప్రస్తుతం 60 పరుగుల ఆధిక్యంలో ఉన్న విదర్భ గట్టిగా నిలబడి ప్రత్యర్థికి ఎంత లక్ష్యం నిర్దేశిస్తుందో చూడాలి. మరోవైపు క్వార్టర్ ఫైనల్లో యూపీపై 372 పరుగులు, సెమీస్‌లో కర్ణాటకపై 279 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన సౌరాష్ట్ర...మరోసారి నాలుగో ఇన్నింగ్స్‌లో బాగా ఆడగలమనే ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది.

ఉదయం గం. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌-2లో ప్రత్యక్ష ప్రసారం

సర్ఫరాజ్‌కే నాయకత్వ పగ్గాలు

వరల్డ్ కప్‌కు కెప్టెన్‌గా ప్రకటించిన పీసీబీ



కరాచీ: పాకిస్తాన్ జట్టుకు తొలిసారి చాంపియన్స్ ట్రోఫీని అందించిన సర్ఫరాజ్ అహ్మద్ నాయకత్వంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నమ్మకముంచింది. ఈ ఏడాది ఇంగ్లండ్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనే పాక్ జట్టుకు సర్ఫరాజ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని పీసీబీ చైర్మన్ ఎహ్‌సాన్ మణి మంగళవారం ప్రకటించారు. 2017లో ఇంగ్లండ్ గడ్డపైనే పాక్ చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఇటీవల దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసి నాలుగు మ్యాచ్‌ల సస్పెన్షన్‌కు గురైన సర్ఫరాజ్ స్వదేశం తిరిగొచ్చాడు. అతని స్థానంలో షోయబ్ మాలిక్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. వరల్డ్ కప్‌కు కూడా మాలిక్‌కే అవకాశం దక్కుతుందని వార్తలొచ్చాయి. అయితే తాజా ప్రకటనతో దానికి ముగింపు లభించింది. సర్ఫరాజ్ కెప్టెన్సీలో 35 వన్డేలు ఆడిన పాకిస్తాన్ జట్టు 21 మ్యాచ్‌లు గెలిచి, 13 మ్యాచ్‌ల్లో ఓడింది.

చండిమాల్‌పై వేటు



కొలంబో: ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్ వరకు శ్రీలంక కెప్టెన్‌గా వ్యవహరించిన దినేశ్ చండిమాల్‌కు తర్వాతి సిరీస్‌కు జట్టులోనే చోటు లభించలేదు. దక్షిణాఫ్రికా గడ్డపై జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొనే లంక జట్టులో చండిమాల్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేయలేదు. ఈ సిరీస్‌కు దిముత్ కరుణరత్నే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. 0–2తో లంక ఓడిన సిరీస్‌లో చండిమాల్ వరుసగా 5, 0, 15, 4 స్కోర్లు చేశాడు. దాంతో దేశవాళీ క్రికెట్ ఆడి ఫామ్‌లోకి రావాలని అతనికి సెలక్టర్లు తేల్చి చెప్పారు. మరోవైపు సఫారీ పర్యటనకు నలుగురు కొత్త ఆటగాళ్లకు చోటిచ్చారు. బ్యాట్స్‌మెన్‌లు ఏంజెలో పెరీరా, ఒషాడా ఫెర్నాండోలతో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్ లసిత్ ఎంబుల్‌డెనియా, పేస్ బౌలర్ మొహమ్మద్ షిరాజ్‌లకు తొలిసారి అవకాశం లభించింది. ఈ సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 13 నుంచి డర్బన్‌లో తొలి టెస్టు జరుగుతుంది.

'గిట్టుబాటు కోసం ఉద్యమిద్దాం'

ఆర్మూర్: పసుపు, ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధర సాధించుకోవడమే లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా ఉద్యమబాట పట్టాల్సిన అవసరం ఉందని రైతు నాయకులు పేర్కొన్నారు. ఆర్మూర్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. పండించిన పసుపు పంటకు గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రైతులంతా ఏకమై ఉద్యమ బాట పడితేనే ప్రభుత్వాలు దిగివస్తాయన్నారు. మద్దతు ధర సాధించుకునేందుకు గురువారం ఆర్మూర్ పట్టణంలో రైతు ఆత్మగౌరవ ర్యాలీని నిర్వహించనున్నట్లు తెలిపారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి ప్రారంభమయ్యే ర్యాలీని విజయవంతం చేయాలని రైతులను కోరారు.

ఏకైక శక్తి పీఠంపై సీఎం నిర్లక్ష్యం

- యాదాద్రి తప్ప మరేం పట్టించుకోని కేసీఆర్
- వేములవాడకు ఇస్తానన్న రూ.100 కోట్లు ఏమయ్యాయి?
- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్



అలంపూర్: రాష్ట్రంలో ఉన్న ఏకైక శక్తిపీఠమైన జోగుళాంబ ఆలయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని టూరిజం హోటల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేవాలయాలపై కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని, ఒక్క యాదాద్రి క్షేత్రం తప్ప మిగిలిన ఆలయాలను పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ వచ్చాక కూడా ఆలయాల అభివృద్ధిని ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కృష్ణా పుష్కరాలకు జోగుళాంబ క్షేత్రానికి వచ్చినప్పుడు ఇచ్చిన ఒక్క హామీనైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. వేములవాడ క్షేత్రానికి రూ.100 కోట్లు ఇస్తామని హామీనిచ్చి ఒక్క పైసా ఇవ్వలేదని విమర్శించారు. కాళేశ్వరం, ధర్మపురి, కొండగట్టు క్షేత్రాలు కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నాయన్నారు.

మంత్రివర్గం ఏదీ?

ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ మంత్రివర్గాన్ని కేసీఆర్ ఏర్పాటు చేయకపోవడం దౌర్భాగ్యమని పొన్నం అన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారా లేక రాజ్యాంగాన్ని అవమానపర్చడానికి ఇలా చేస్తున్నారో ప్రజాస్వామ్యవాదులు గమనించాలన్నారు. టీఆర్‌ఎస్ ఎంపీలు రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎంత మేరకు ప్రత్యేక నిధులు సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీకి అండగా ఉంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా బీజేపీ కూటమి, కాంగ్రెస్ కూటమికి జరిగే ఎన్నికలు మాత్రమేనని స్పష్టం చేశారు.

బుచ్చిరాములుకు కన్నీటి వీడ్కోలు

సూర్యాపేట: సీపీఎం సీనియర్ నేత వర్ధెల్లి బుచ్చిరాములుకు పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం కన్నీటి వీడ్కోలు పలికారు. సూర్యాపేటలోని హిందూ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలనుఆయన తనయుడు, సాక్షి ఎడిటర్ వర్ధెల్లి మురళి నిర్వహించారు. అంతకుముందు సీపీఎం కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల నర్సింహారెడ్డి, జూలకంటి రంగారెడ్డి, రాష్ట నేతలు ఎల్.రమణ, బి.వెంకట్ తదితరులు ఆయన పార్థివదేహంపై పార్టీ జెండా కప్పి శ్రద్ధాంజలి ఘటించారు. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌తో పాటు పలువురు నివాళులర్పించారు. తన జీవితాన్ని పేద ప్రజల కోసం ధారపోసి కమ్యూనిస్టు యోధుడిగా మిగిలారని.. నమ్మిన సిద్ధాంతం కోసం ఏనాడూ రాజీపడని వ్యక్తి బుచ్చిరాములు అని వారు కొనియాడారు.

కాకతీయ కాలువకు పెరిగిన నీటి విడుదల

బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదలను 5 వేల క్యూసెక్కుల నుంచి 6 వేల క్యూసెక్కులకు పెంచారు. సరస్వతి కాలువ ద్వారా 600 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 200 క్యూసెక్కులు, గుత్ప అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా 270 క్యూసెక్కులు, భగీరథకు 120 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091(90 టీఎంసీలు) అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1,069.50(27.92 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది.

పెట్టుబడి సరే.. రుణమాఫీ ఏది?

ప్రభుత్వానికి కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి ప్రశ్న



జగిత్యాల టౌన్: రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడం ఆమోదయోగ్యమే అయినా.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ కూడా చేయాలని కాంగ్రెస్ నేత టి.జీవన్‌రెడ్డి సూచించారు. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. జగిత్యాలలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రభుత్వం రుణమాఫీ అంశాన్ని చేర్చకపోవడం రైతాంగాన్ని నిరాశ పరిచిందన్నారు. ఇచ్చిన హామీ మేరకు రూ. లక్ష రూణమాఫీని తక్షణమే చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ అయినట్లు గుర్తు చేశారు. పత్తి, పసుపు, పప్పుదినుసులకు రూ.వెయ్యి, వరి, మొక్కజొన్న పంటలకు రూ.500 చొప్పున మద్దతు ధర పెంచాలని డిమాండ్ చేశారు.



నాగోబాకు పూజలు చేస్తున్న గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ క్రిస్టిన చొంగ్తూ

38 మంది కొత్త కోడళ్లకు భేటింగ్

నాగోబాను దర్శించిన గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్

ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర మెస్రం వంశీయుల మహాపూజలతో ప్రారంభమైంది. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని సోమవారం అర్ధరాత్రి నాగోబాకు పవిత్రమైన గంగాజలంతో అభిషేకం చేసి ఘనంగా పూజలు చేశారు. అనంతరం మెస్రం వంశంలోని 38 మంది కొత్త కోడళ్లను భేటింగ్ (పరిచయం) చేయించారు. జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ క్రిస్టిన చొంగ్తూ నాగోబాకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చరిత్ర, జాతర నిర్వహణ, అభివృద్ధి పనుల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆదివాసీలు జీవన స్థితిగతులపై అధ్యయనం చేసి వెలుగులు నింపిన హైమన్‌డార్ఫ్ శిష్యుడు మైకెల్ యోర్క్, మైకెల్ వాలరీ నాగోబా ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెస్రం వంశీయులు వారికి అతిథి మర్యాదలు చేసి శాలువాలతో సన్మానించారు. అనంతరం మైకెల్ యోర్క్ దంపతులు గోడవ్ వద్ద బస చేసిన మెస్రం వంశీయులను గోండి భాషలో పలకరించి సందడి చేశారు. మైకెల్‌యోర్క్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ భక్తులను ఆకట్టుకుంటోంది.

విద్యార్థినులకు అస్వస్థత

ఐరన్ మాత్రలు వేసుకున్న 58 మందికి కడుపునొప్పి, వాంతులు

వనపర్తి విద్యావిభాగం: ఐరన్ మాత్రలు వేసుకున్న పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో 7, 8 తరగతులకు చెందిన సుమారు 150 మంది విద్యార్థినులకు రక్తహీనత నివారణ కోసం మంగళవారం ఐరన్ ట్యాబ్లెట్లు ఇచ్చారు. అయితే, మధ్యాహ్నం భోజనం చేసిన కాసేపటికి విద్యార్థినులకు కడుపు నొప్పి, కొందరికి వాంతులు ప్రారంభమయ్యాయి. 58 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో వారిని వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. విద్యార్థినులకు ఎలాంటి అపాయం లేదని, కొందరికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఇబ్బంది ఎదురైందని వైద్యులు తెలిపారు.

సీబీఐని రాజకీయంగా వాడుకుంటున్నారు: కోదండరాం

చింతలపాలెం: రాజ్యాంగబద్ధంగా పనిచేసే సీబీఐని కొందరు రాజకీయ సాధనంగా వాడుకుంటున్నారని టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామిక దేశాల్లో కొన్ని వ్యవస్థలను ప్రజాహితం కోసం వాడుకుంటారని, మనదేశంలో వాటిలో ముఖ్యమైంది సీబీఐ అని, ఇది రాజకీయాలకు అతీతంగా సర్వస్వతంత్రంగా పనిచేయాలన్నారు. కానీ దురదృష్టవశాత్తు పార్టీల చేతుల్లో పనిముట్టుగా, రాజకీయ సాధనంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షసాధింపు కోసం సీబీఐని ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. దీనికి మచ్చుతునకలుగా కోల్‌కత్తాలో జరిగిన ఘటనలే నిదర్శనమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

ముగిసిన దీదీ ధర్నా

సుప్రీంకోర్టు ఆదేశాలతో మమతా బెనర్జీ నిర్ణయం

- సీబీఐ విచారణకు హాజరు కావాల్సిందిగా కమిషనర్ రాజీవ్‌కు సుప్రీం కోర్టు ఆదేశం
- ఆయనను అరెస్టు చేయడం వంటి బలవంతపు చర్యలొద్దని సీబీఐకి ఉత్తర్వులు
- రాజీవ్‌పై చర్యలకు బెంగాల్ సీఎస్‌ను ఆదేశించిన కేంద్ర హోం శాఖ
- ఈ తీర్పు తమకు నైతిక విజయమని చెప్పుకున్న మమత, బీజేపీ


ధర్నా ముగిశాక అక్కడి నుంచి వెళ్లిపోతున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీల మధ్య నెలకొన్న వివాదం మంగళవారం సుప్రీంకోర్టు తీర్పుతో తాత్కాలికంగా సద్దుమణిగింది. శారదా చిట్‌ఫండ్ కుంభకోణానికి సంబంధించి సీబీఐ విచారణకు సహకరించాలని కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే రాజీవ్ ను అరెస్టు చేయడం వంటి బలవంతపు చర్యలేవీ చేపట్టకుండా సీబీఐని కోర్టు నిలువరించింది. తీర్పు తమకు అనుకూలంగా ఉన్నందున ఆదివారం రాత్రి నుంచి తాను చేపట్టిన ధర్నాను విరమిస్తున్నట్లు మంగళవారం సాయంత్రం మమతా బెనర్జీ ప్రకటించారు. అయితే ఈ తీర్పు పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి చెంప పెట్టు అనీ, సీబీఐకి లభించిన నైతిక విజయమని బీజేపీ పేర్కొంది. మరోవైపు రాజీవ్ కుమార్‌పై సీబీఐ చర్యలను అడ్డుకోవాలంటూ బెంగాల్ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పైన కలకత్తా హైకోర్టు కూడా విచారణ ప్రారంభించి, కేసు సుప్రీం కోర్టులో విచారణలో ఉన్న కారణంగా గురువారం వరకు వాయిదా వేసింది. అయితే రాజీవ్ తన ఉద్యోగ నియమాలను ఉల్లంఘించి క్రమశిక్షణ తప్పి ప్రవర్తించారనీ, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రం బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించడం మరో కొత్త వివాదానికి దారి తీసేలా కనిపిస్తోంది.

మా నైతిక విజయమిది: మమత

అరెస్టు చేయడం సహా రాజీవ్ కుమార్‌పై బలవంతపు చర్యలేవీ తీసుకోకుండా సీబీఐని సుప్రీంకోర్టు నిలువరించడం తమకు లభించిన నైతిక విజయమని మమత పేర్కొన్నారు. తీర్పు తమకు అనుకూలంగా ఉంది కాబట్టి ప్రతిపక్షాల సలహా మేరకు మూడ్రోజులుగా చేపట్టిన ధర్నాను విరమించినట్లు ఆమె ప్రకటించారు. 'కోర్టు ఉత్తర్వులు సామాన్యుడికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి లభించిన విజయం. మాది ప్రజా ఉద్యమం. మేం ఐక్యంగా పోరాడతాం. మేం చట్టాన్ని ఎల్లప్పుడూ గౌరవిస్తాం.' అని మమత చెప్పారు. కేంద్ర సంస్థలను ఉపయోగించుకుని బీజేపీ తమను వ్యతిరేకించే వారిని బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయననీ, మోదీని గద్దె దింపేవరకు పోరాడుతానని మమత శపథం చేశారు. ఇక తన పోరాటాన్ని ఢిల్లీలో కొనసాగిస్తానని చెప్పారు. సీబీఐ అంటే తనకు గౌరవం ఉందనీ, రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ పతకం దొంగతనం కేసును కూడా ఆ సంస్థ ఇంతే ఉత్సాహంతో దర్యాప్తు చేయాలని మమత కోరారు. అయితే ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలను మాత్రమే సీబీఐ పాటిస్తోందని మమత ఆరోపించారు. 'దీని వెనుక ఓ కథ ఉంది. అదేంటంటే మోదీకి వ్యతిరేకంగా ఎవ్వరూ గొంతెత్తి మాట్లాడకూడదు. ఎవరైనా అలా చేస్తే వారిపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జరుగుతాయి. అదే వ్యక్తులు బీజేపీలో చేరగానే ఇక వాళ్ల జోలికి ఎవరూ వెళ్లరు' అని మమత పేర్కొన్నారు.

మమతకు చెంపపెట్టు ఈ తీర్పు: బీజేపీ

సుప్రీంకోర్టు తీర్పు మమతా బెనర్జీకి చెంపపెట్టు లాంటిదనీ, సీబీఐకి ఇది నైతిక విజయమని బీజేపీ పేర్కొంది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కోర్టు తీర్పును స్వాగతిస్తూ 'పోలీస్ కమిషనర్ సహా చట్టానికి ఎవరూ అతీతులు కారు' అని అన్నారు. మమత ప్రభుత్వంలోని కార్యనిర్వాహక వ్యవస్థ, కోల్‌కతా పోలీస్ కమిషనర్‌లను కోర్టు తక్కువ చేసి చూసిందన్న విషయం ఈ తీర్పును జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతోందని ప్రభుత్వంలోని పెద్దలు అన్నారు. ఉద్యోగ నియమాలను ఉల్లంఘించినందుకు రాజీవ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. కొందరు పోలీసు అధికారులతో కలిసి మమత ధర్నాలో రాజీవ్ కూడా పాల్గొన్నట్లు తమకు సమాచారం వచ్చిందనీ, ఇది నిబంధనలకు విరుద్ధం కాబట్టి ఆయనపై చర్యలు తీసుకోవాలని బెంగాల్ ప్రధాన కార్యదర్శి మలయ్ కుమార్‌ను కోరింది.

చల్లగా ఉంటుంది.. షిల్లాంగ్‌లో విచారించండి



అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండేందుకు రాజీవ్ కుమార్‌ను తటస్థ ప్రదేశమైన మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో విచారించాలని సుప్రీం కోర్టు సీబీఐకి సూచించింది. సీబీఐ పిలిచిన తేదీల్లో షిల్లాంగ్‌కు వెళ్లి విచారణకు హాజరు కావాలని రాజీవ్‌ను ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌తోపాటు జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిల్ సంజీవ్ ఖన్నాలతో కూడిన బెంచ్ ఈ తీర్పు చెప్పింది. 'షిల్లాంగ్‌కు వెళ్లండి. అక్కడ చల్లగా ఉంటుంది. ఇరుపక్షాలూ ప్రశాంతంగా ఉంటారు' అని న్యాయమూర్తులు సరదాగా అన్నారు. రాజీవ్ కుమార్ విచారణకు గైర్హాజరవడానికి కారణమేమీ లేదనీ, కాబట్టి ఆయనపై బలవంతపు చర్యలేవీ వద్దని కోర్టు పేర్కొంది. శారదా చిట్‌ఫండ్ కుంభకోణం దర్యాప్తుకు సంబంధించిన కీలక ఆధారాలు, సాక్ష్యాలను రాజీవ్ నాశనం చేశారనీ ఆరోపిస్తూ, ఆయనను విచారించేందుకు అనుమతించాల్సిందిగా సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం తెలిసిందే. ఈ కేసులను ఓ ప్రత్యేక బృందం (సిట్) అప్పట్లో రాజీవే పర్యవేక్షణలోనే దర్యాప్తు చేసింది. రాజీవ్ సాక్ష్యాలను నాశనం చేయడానికి ఏ కొంచెమైనా ప్రయత్నించినట్లు తేలితే ఆయన పశ్చాత్తాప పడేలా తమ చర్యలుంటాయని సుప్రీంకోర్టు సోమవారమే హెచ్చరించింది. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ రాజీవ్‌తోపాటు బెంగాల్ ప్రధాన కార్యదర్శి, డీజీపీల పేర్లను కూడా సీబీఐ పిటిషన్‌లో పేర్కొంది. దీంతో వీరంతా ఫిబ్రవరి 18లోపు తమ స్పందన తెలియజేయాలనీ, ఆ తర్వాత అవసరమైతే ఫిబ్రవరి 20న వ్యక్తిగతంగా కోర్టుకు రావాల్సి ఉంటుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. కేంద్రం తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలు, బెంగాల్ పోలీస్ తరపున ఏఎం సింఘ్వీ వాదనలు వినిపించారు. చిట్‌ఫండ్ కుంభకోణాలకు సంబంధించి సీబీఐకి బెంగాల్ పోలీసులు ఇచ్చిన సాక్ష్యాలు, ఆధారాలు అసలైనవి కాదనీ, కాల్‌డేటాలో కొంత సమాచారాన్ని తొలగించడం వంటి అక్రమాలు జరిగాయని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. అధికార తృణమూల్‌కు సన్నిహితులు, లేదా సంబంధీకులు చిట్‌ఫండ్ కుంభకోణాల కేసుల్లో అరెస్టయ్యారని వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. విచారణకు హాజరు కావాలని రాజీవ్‌కు మూడుసార్లు సీబీఐ నోటీసులు పంపినా ఆయన స్పందించలేదని ఏజీ తెలిపారు.

బెంగాల్ ఎపిసోడ్‌తో ఎవరికి లాభం?

బీజేపీకి లాభిస్తుందని కమలనాథుల ఆశ • మమత ఫైర్ ఓట్లు తెస్తుందనుకుంటున్న తృణమూల్

సాక్షి, నేషనల్ డెస్క్: పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో 'దీదీ వర్సెస్ మోదీ' తాజా ఎపిసోడ్ ఎలాంటి మార్పులు తీసుకురాబోతోందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయంగా లాభపడేది బీజేపీయేనని, బెంగాల్ రాజకీయాల్లో వేళ్లూనుకోవాలనే ఆ పార్టీ ఆకాంక్ష ఈ 'ఘర్షణ'తో తీరనుందని విశ్లేషకుల అంచనా. శారద స్కామ్ విచారణ ఎలా జరగనుంది?, సుప్రీంకోర్టు తీర్పు పరిణామాలేంటి? అనే విషయాలను పక్కనబెట్టి.. కేవలం రాజకీయ కోణంలో ఈ ఘర్షణను విశ్లేషిస్తే.. అంతిమంగా ఇది బీజేపీకి జాక్‌పాట్ లాంటిదేనన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో జీరోతో ప్రారంభమైన బీజేపీ ఉనికికి దీనివల్ల వచ్చే ప్రమాదమేమీ లేదని, పెరిగే సానుకూల ఓటు.. సీట్ల సంఖ్యను పెంచుకునేలా బీజేపీకి లాభిస్తుందని వాదిస్తున్నారు. 'రాష్ట్రంలో కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్‌లు ఇంకా ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లోనే ఉన్నాయి. తృణమూల్‌కు బీజేపీ, ఆ పార్టీ అధినేత్రి మమత బెనర్జీకి మోదీ.. బలమైన ప్రత్యర్థులుగా అవతరించారు. ప్రజల్లోనూ ఆ భావన వ్యక్తమవుతోంది. మమతను, తృణమూల్‌ను ఎదుర్కొనే సత్తా మోదీ, షా నేతృత్వంలోని బీజేపీకే సాధ్యమనుకుంటున్నారు. శారద స్కామ్‌లో కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను సీబీఐ ప్రశ్నించడాన్ని మమత అడ్డుకోవడం.. అవినీతికి మద్దతివ్వడమేనన్న భావన కూడా బలంగా వ్యక్తమవుతోంది. ఇదంతా బీజేపీకే లాభిస్తుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కనీసం 10 నుంచి 15 సీట్లు గెలుచుకోగలదు' అని బెంగాల్ రాజకీయాలపై అవగాహన ఉన్న ఒక విశ్లేషకుడు వివరించారు. బీజేపీని అడ్డుకునేందుకు మమత శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. బీజేపీ జాతీయ నేతల సభలు రాష్ట్రంలో జరగనివ్వకుండా అధికారికంగా, రాజకీయంగా ప్రయత్నిస్తున్నారు. డిసెంబర్‌లో బీజేపీ తలపెట్టిన రథయాత్రకు అనుమతి ఇవ్వలేదు. ఇటీవల ఒక బహిరంగ సభలో పాల్గొనేందుకు బీజేపీ చీఫ్ అమిత్ షా వచ్చిన చాపర్ ల్యాండింగ్‌ను, సోమవారం మరో రాష్ట్ర(యూపీ) ముఖ్యమంత్రి అయిన ఆదిత్యనాథ్ హెలికాప్టర్ ల్యాండింగ్‌ను అడ్డుకున్నారు. మరోవైపు, సీబీఐ అధికారుల విధులను అడ్డుకుని, వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇవన్నీ రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావడాన్ని తట్టుకోలేక, మమత నిరాశ, నిస్పృహలతో చేస్తున్న చర్యలుగా భావిస్తున్నారు. మరోవైపు, లెఫ్ట్‌ఫ్రంట్, కాంగ్రెస్‌ల నిస్తేజం నేపథ్యంలో.. రాష్ట్రంలోని మమత వ్యతిరేక వర్గాలు బీజేపీకి అనుకూలంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. వేలాది రాష్ట్ర ప్రజలు బాధితులుగా ఉన్న ఒక కుంభకోణానికి సంబంధించిన విచారణను ఆమె అడ్డుకోవడం సరికాదనే అభిప్రాయం ఉంది. ఆ విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక పోలీసు అధికారికి మద్దతుగా నిలవడం.. రాజకీయంగా తటస్థులైన వారిలోనూ మమత పట్ల వ్యతిరేకత పెంచుతోందని భావిస్తున్నారు.

తెరపైకి ఫైర్ బ్రాండ్..

లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో మమతలో కనిపించిన ఫైర్, ఉద్యమ వైఖరి, ప్రజా పోరాటాలు నిర్వహించిన నాటి ఆవేశం.. మళ్లీ ఈ ధర్నాతో మరోసారి వెలుగులోకి వచ్చాయని మరి కొందరి భావన. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఈ ఫైర్ బ్రాండ్ వ్యక్తిత్వం.. ఎన్నికల ముందు.. ఒక్కసారిగా తెరపైకి రావడం తృణమూల్‌కు లాభిస్తుందని, కార్యకర్తల్లో మనోస్థైర్యం పెరుగుతుందనే విశ్లేషణ కూడా వినిపిస్తోంది. ఆదివారం రాత్రి నుంచి ధర్నా వేదికపై మమత చూపిన ఆవేశం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం తెచ్చింది. టాటా నానో ప్లాంట్‌కు వ్యతిరేకంగా సింగూరు రైతుల కోసం 12 ఏళ్ల క్రితం ఇదే వేదికపై 25 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిననాటి ఉద్యమ నేత మమత ఇప్పుడు ఈ దీక్షతో మళ్లీ ప్రత్యక్షమైందని కార్యకర్తలు అంటున్నారు.


ఐస్‌ల్యాండ్‌లోని గ్రాండార్ఫ్‌జోరార్ గ్రామంలో తెల్లవారుజామున ఆకాశంలో కనువిందుచేసిన ధృవ కాంతులు. భూమి ఉపరితల ఆవరణంలోని వాయు అణువులు, సూర్యకాంతిలోని ఆవేశిత అణువుల తాడనంతో శక్తి ఉద్భవిస్తుంది. దాంట్లో కొంతభాగం ఇలా ప్రకాశంతంగా మెరుస్తుంది.

అవినీతిని దాచేందుకు సీఎం ధర్నానా: యోగి

- జార్ఖండ్ నుంచి పశ్చిమ బెంగాల్‌కు రోడ్డు మార్గంలో ప్రయాణం

పురులియా: అవినీతి అధికారిని కాపాడేందుకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. అవినీతి, అక్రమాలను దాచడానికి ఒక ముఖ్యమంత్రే ధర్నాకు దిగడం కన్నా సిగ్గుచేటు, రాజ్యాంగవిరుద్ధ పని మరొకటి లేదని ధ్వజమెత్తారు. బెంగాల్‌లో దిగేందుకు తన హెలికాప్టర్‌కు అనుమతివ్వకపోవడంతో ఆదిత్యనాథ్ మంగళవారం జార్ఖండ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా వెళ్లి పురులియాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. కోల్‌కతాలో సీబీఐ–బెంగాల్ పోలీసుల మధ్య హైడ్రామా నడిచిన నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చాక తృణమూల్ గూండాలను జైలులో పెడతామని, క్షమాభిక్ష కోసం వారు ప్రాధేయపడాల్సి ఉంటుందని హెచ్చరించారు. యూపీ సీఎం పర్యటనపై మమతా బెనర్జీ స్పందిస్తూ.. ఇతర రాష్ట్రాల్లో తిరగడానికి బదులు సొంత రాష్ట్రంపై దృష్టిపెట్టాలని యోగికి హితవు పలికారు.

వాగ్వాదాలు.. నిరసనలు

- పార్లమెంటు ఉభయ సభల్లో అంతరాయం
- మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్ వాకౌట్


లోక్‌సభ నుంచి వెళ్లిపోతున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు

న్యూఢిల్లీ: సీబీఐ వివాదంపై మంగళవారం కూడా పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. లోక్‌సభలో అధికార, ప్రతిపక్ష సభ్యులు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా విపక్షాల నిరసనలతో రాజ్యసభ కార్యక్రమాలు పూర్తిగా స్తంభించాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరపాలని లోక్‌సభలో అధికార పక్షం పట్టుబట్టగా సీబీఐని కేంద్రం దుర్వినియోగం చేస్తోందంటూ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సభ్యులు నిరసన కొనసాగించారు. దీంతో ఇరు పక్షాల నేతల మధ్య తీవ్ర వాగ్యుద్ధంతో సభ మూడుసార్లు వాయిదాపడింది. ప్రధాన ప్రతిపక్షమైన తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. ఒకవైపు, ఇలా గందరగోళం కొనసాగుతుండగా స్పీకర్ సుమిత్రా మహాజన్ పదేపదే విజ్ఞప్తులు చేసినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు వెల్‌లో నినాదాలు కొనసాగించారు. 'అవినీతి– సంఘ వ్యతిరేక శక్తులు' ఏకమై ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఏకమయ్యాయంటూ బీజేపీకి చెందిన హుకుందేవ్ నారాయణ్ యాదవ్ వ్యాఖ్యానించగానే ప్రతిపక్ష సభ్యులంతా లేచి నిలబడి ఆ వ్యాఖ్యలను తొలగించాలంటూ పట్టుబట్టారు. ఇదే సమయంలో అపురూప పొద్దార్ (టీఎంసీ), వీణా దేవి(ఎల్‌జేపీ)లు పరస్పరం బెదిరించుకుంటూ సైగలు చేసుకోవడంతో మిగతా సభ్యులు జోక్యం చేసుకుని వారిని వారించారు. రాజ్యసభలో.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానాన్ని చర్చకు చేపట్టాలని అధికార పక్షం పట్టుబట్టగా సీబీఐని ప్రభుత్వం వాడుకోవడంపై చర్చించాలంటూ టీఎంసీ, కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు నినాదాలతో అంతరాయం కలిగించారు. దీంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను బుధవారానికి వాయిదా వేశారు.

రైతుల స్థితిగతులపై దేశవ్యాప్త సర్వే

న్యూఢిల్లీ: రైతుల స్థితిగతుల వివరాలు తెలుసుకునేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా సర్వే చేపట్టనుంది. ఈ ఏడాది పంట కాలంలో రైతుల ఆదాయం, వ్యయం, రుణాలు తదితర వివరాలు సేకరించనుంది. వ్యవసాయదారుల పరిస్థితిపై 77వ రౌండ్ నేషనల్ శాంపుల్ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్) కాలంలో అధ్యయనం నిర్వహించనున్నట్లు మంగళవారం కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లోక్‌సభలో రాతపూర్వకంగా తెలిపారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సర్వేను చివరిసారిగా ఎన్‌ఎస్‌ఎస్‌వో 2012–2013 పంట కాలానికి చేపట్టింది. కాబట్టి 2014–2018 మధ్య కాలంలో రైతుల స్థితిగతుల వివరాలు అందుబాటులో లేవని లోక్‌సభకు గజేంద్ర సింగ్ తెలిపారు. అందుబాటులో ఉన్న డేటా, వనరుల, ఉద్యోగుల లభ్యత తదితర అంశాలను బట్టి ఈ సర్వే కాల వ్యవధి ఉంటుందని చెప్పారు. 2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసే ఉద్దేశంతో ఏర్పాటైన కేంద్ర మంత్రుల కమిటీ 70వ రౌండ్ ఎన్‌ఎస్‌ఎస్ అధ్యయనం డేటా వివరాలను లెక్కలోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

ఉద్ధవ్ ఠాక్రేతో ప్రశాంత్ కిశోర్ భేటీ

ముంబై: జనతాదళ్(యు) ఉపాధ్యక్షుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మంగళవారం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. సేన– బీజేపీ సంబంధాలు దిగజారిన నేపథ్యంలో ఈ ఎన్‌డీఏ కూటమి పార్టీల నేతల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ సమావేశంలో చర్చించిన వివరాలను వెల్లడించేందుకు శివసేన నిరాకరించింది. 'ఎన్‌డీఏలో భాగంగానే, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు మహారాష్ట్రలో మీతో కలిసి పనిచేయాలని ఉంది' అంటూ ప్రశాంత్ కిశోర్ అంతకుముందు ట్విట్టర్‌లో పేర్కొనగా ఆయన్ను ముంబైలోని శివసేన కార్యాలయం 'మాతోశ్రీ'కి ఆహ్వానిస్తూ శివసేన యువజన విభాగం అధ్యక్షుడు ఆదిత్య థాకరే బదులిచ్చారు. ఉద్ధవ్, ప్రశాంత్ కిశోర్‌ల భేటీ ఫొటోలను ఆదిత్య థాకరే ట్విట్టర్‌లో ఉంచారు. శివసేన మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వంతోపాటు కేంద్రంలోనూ భాగస్వామిగా ఉంది.

దీక్ష విరమించిన అన్నా హజారే


హజారేతో దీక్ష విరమింపజేస్తున్న ఫడ్నవిస్

రాలేగావ్‌సిద్ధి: లోక్‌పాల్, లోకాయుక్త వ్యవస్థల ఏర్పాటు కోసం ఆందోళన చేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే(81) మంగళవారం తన దీక్షను విరమించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రులు రాధామోహన్ సింగ్, సుభాష్ భామ్రేలతో సుదీర్ఘంగా జరిపిన చర్చలు విజయవంతం కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అహ్మద్‌నగర్ జిల్లాలోని స్వగ్రామం రాలేగావ్‌సిద్ధిలో హజారే జనవరి 30 నుంచి దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఫడ్నవీస్, కేంద్ర మంత్రులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని హజారే విలేకర్లకు చెప్పారు. హజారే డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించిందని, లోక్‌పాల్ ఏర్పాటు ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని ఫడ్నవీస్ తెలిపారు.

రాహుల్ ఆఫీస్ పక్కనే ప్రియాంకకు



గది బయట ప్రియాంకా గాంధీ వాద్రా పేరుతో ఉన్న బోర్డు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితురాలైన ప్రియాంకా గాంధీ వాద్రాకు అక్బర్ రోడ్‌లోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక గదిని కేటాయించారు. సోదరుడు, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కార్యాలయం పక్కనే ఉన్న ఈ చాంబర్‌ను ఆమెకు ఇవ్వడం విశేషం. పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాహుల్ సైతం ఇదే కార్యాలయం నుంచి పనిచేశారు. అంతకుముందు ఇది కాంగ్రెస్ నేతలు ఏకే ఆంటోనీ, జనార్దన్ ద్వివేది, సుశీల్ కుమార్ షిండేల కార్యాలయంగా ఉండేది. గత నెలలోనే ప్రియాంకను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో పాటు, ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసి, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌కు గట్టి పట్టున్న గోరఖ్‌పూర్ ఉన్న ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగం ఇన్‌చార్జిగా రాహుల్ ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారమే అమెరికా నుంచి వచ్చిన ప్రియాంక వెంటనే రాహుల్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీకి పార్టీ యూపీ తూర్పు ఇన్‌చార్జి జ్యోతిరాదిత్య సింధియా కూడా హాజరయ్యారు. మంగళవారం ఆమె యూపీ సీనియర్ నేతలతో అనధికారికంగా సమావేశమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ పటిష్టానికి తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆమె వారితో చర్చించారన్నాయి. గురువారం రాష్ట్రాల ఇన్‌చార్జులు, ప్రధాన కార్యదర్శులతో జరిగే సమావేశంలో ప్రియాంక పాల్గొననున్నారు.

ఇస్లాం గడ్డపై కేథలిక్‌ల బహిరంగ సభ

- 1.70 లక్షల మంది హాజరు
- ప్రసంగించిన పోప్ ఫ్రాన్సిస్

అబుధాబీ: ఇస్లాం గడ్డపై తొలిసారి పర్యటిస్తున్న క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ చారిత్రాత్మక కేథలిక్‌ల బహిరంగ సభలో పాల్గొన్నారు. మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధానిలోని జాయేద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో జరిగిన ఈ సభకు సుమారు 1.70 లక్షల మంది కేథలిక్‌లు హాజరయ్యారు. ఓపెన్ టాప్ వాహనంలో వాటికన్ జెండాలను ఎగురవేస్తూ పోప్ స్టేడియంలోకి ప్రవేశించారు. స్టేడియంలో సుమారు 50 వేల మంది కేథలిక్‌లు ఉండగా.. స్టేడియం బయట ఏర్పాటుచేసిన పెద్ద పెద్ద స్క్రీన్ల ద్వారా పోప్ ప్రసంగాన్ని మరో 1.20 లక్షల మంది వీక్షించారు. సుమారు 4 వేల మంది ముస్లింలకు కూడా సభకు సంబంధించిన టికెట్లను విక్రయించినట్లు స్థానిక చర్చి అధికారులు తెలిపారు. సభకు భారీగా హాజరైన వలస కార్మికులు, శరణార్థులను ఉద్దేశించి పోప్ ప్రసంగించారు. 'ఇంటిని విడిచిపెట్టి ఇంత దూరంలో జీవనం కొనసాగించడం చాలా కష్టతరమైంది. మిమ్మల్ని ప్రేమించే వారి ఆప్యాయతలను మీరు కోల్పోతున్నారు. అలాగే భవిష్యత్‌కు సంబంధించిన అనిశ్చితి కూడా మీలో నెలకొని ఉంటుంది. కానీ భగవంతుడు చాలా నమ్మదగినవాడు. తనను నమ్ముకున్న వాళ్లను ఎన్నటికీ విడిచిపెట్టడు' అని పోప్ వలస కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. యూఏఈలో భారత్, ఫిలిప్పీన్స్‌కు చెందిన కేథలిక్ వలస కార్మికులు అధిక శాతంలో ఉన్నారు. దేశంలో సుమారు 10 లక్షల మంది కేథలిక్‌లు నివసిస్తున్నారు. అంటే యూఏఈలో ప్రతీ 10 మందిలో ఒకరు కేథలిక్ కావడం గమనార్హం.

తెల్‌తుంబ్డెను 12 వరకూ అరెస్టు చేయం

ముంబై: ఎల్గార్ పరిషత్– భీమా కోరెగావ్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సామాజిక కార్యకర్త ఆనంద్ తెల్‌తుంబ్డెను ఈనెల 12 అర్ధరాత్రి వరకూ అరెస్టు చేయబోమని బాంబే హైకోర్టుకు పుణె పోలీసులు తెలిపారు. విచారణ పేరుతో పుణె పోలీసులు తన హక్కులను కాలరాస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని తెల్‌తుంబ్డె దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు మంగళవారం విచారణ జరిపింది. భీమాకోరెగావ్ కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌కోసం ఆనంద్ తెల్‌తుంబ్డె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2018 జనవరి 1న పుణె సమీపంలోని కోరెగావ్ భీమా గ్రామంలో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక తెల్‌తుంబ్డె విద్వేషపూరిత ప్రసంగాలు ఉన్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.

అప్పీల్‌కు వెళ్లనున్న మాల్యా

లండన్: బ్యాంకులను మోసగించిన కేసు విచారణ కోసం తనను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ తీసుకున్న నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్తానని మద్యం వ్యాపారి విజయ్ మాల్యా స్పష్టం చేశాడు. హైకోర్టులో తీర్పు రావడానికి చాలా కాలమే పడుతుందని న్యాయ నిపుణులు అంటున్నారు. మాల్యాను భారత్‌కు పంపేందుకు వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు డిసెంబర్‌లో తీర్పునివ్వగా, అందుకు సంబంధించిన పత్రాలపై బ్రిటన్ హోం మంత్రి సంతకం చేయడం తెలిసిందే. మాల్యా ఈనెల 17లోపు కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు.

తాలిబాన్ దాడిలో 47 మంది పోలీసుల మృతి

కాబూల్: అఫ్గానిస్తాన్‌లో పోలీసు బలగాలే లక్ష్యంగా తాలిబాన్ దాడులు ముమ్మరం చేశారు. గత రెండు రోజులుగా జరిపిన వేర్వేరు దాడుల్లో 47 మంది పోలీసులతో సహా మొత్తం 57 మందిని పొట్టనబెట్టుకున్నారు. దేశంలో అంతర్యుద్ధం సమసిపోయేందుకు మాస్కోలో చర్చలు ప్రారంభమైన తరుణంలోనే తాలిబాన్ రెచ్చిపోవడం గమనార్హం. ప్రావిన్షియల్ రాజధాని కుందుజ్ సెక్యూరిటీ పోస్ట్‌పై మంగళవారం వేకువజామున విరుచుకుపడ్డ తాలిబన్లు 23 మంది సైనికులు, ముగ్గురు పోలీసులు సహా 26 మందిని చంపేశారు. అంతకుముందు ఉత్తర బంఘ్లాన్ ప్రావిన్స్ బంఘ్లానీ మర్కాజీ జిల్లాలోని పోలీసు ఔట్‌పోస్ట్‌పై తాలిబన్లు జరిపిన దాడిలో 11 మంది పోలీసులతోపాటు మొత్తం 21 మంది చనిపోయారు. మరో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. అదేవిధంగా ఉత్తర సమంగన్ ప్రావిన్సులో గ్రామ రక్షక దళానికి చెందిన 10 మందిని తాలిబన్లు చంపేశారు. అఫ్గానిస్తాన్‌లో అంతర్యుద్ధం సమసిపోయేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రష్యా మధ్యవర్తిత్వంతో మాస్కోలో తాలిబాన్, అఫ్గాన్ ప్రముఖులు, ప్రతిపక్షాల నేతలు, గిరిజన పెద్దలతో సమావేశం ప్రారంభం కానుండగానే తాలిబాన్ ఈ దాడులకు తెగబడటం గమనార్హం. ఈ సమావేశానికి ప్రభుత్వానికి ఆహ్వానం అందలేదు. అయితే, దేశంలో శాంతి స్థాపన సాధనకు జరిగే ఎలాంటి ప్రయత్నమైనా అఫ్గాన్ ప్రభుత్వమే కేంద్రంగా ఉండాలని కీలక నేత అబ్దుల్లా అబ్దుల్లా పేర్కొన్నారు.

పారిస్ అపార్టుమెంట్‌లో మంటలు

10 మంది మృతి


పారిస్‌లోని భవంతిలో మంటలు వ్యాపించిన దృశ్యం

పారిస్: పారిస్‌లోని ఓ అపార్టుమెంట్‌లో సోమవారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో 10 మంది మృతి చెందగా 30 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనను విద్రోహ చర్యగా అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నగరంలోని 16వ డిస్ట్రిక్ట్ ర్యుఎర్లాంగర్ ప్రాంతంలోని 8 అంతస్తుల అపార్టుమెంట్‌లో అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పై అంతస్తుల్లో మంటలు వ్యాపించటంతో వాటిని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సుమారు 200 మంది అగ్ని మాపక సిబ్బంది ఐదు గంటలపాటు శ్రమించి మంటలను ఆర్పివేశారని మేయర్ తెలిపారు. సుమారు 50 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మంటల్లో తీవ్రంగా గాయపడిన 10 మంది మృతి చెందగా ఆరుగురు అగ్ని మాపక సిబ్బంది సహా మొత్తం 30 మంది గాయపడ్డారని ఆమె వెల్లడించారు. విద్రోహ చర్యగా భావిస్తున్న ఈ ఘటనకు సంబంధించి ఒక మహిళ(40)ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై అధ్యక్షుడు మేక్రాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సాక్షి బిజినెస్

బుధవారం
6-2-2019

WWW.SAKSHIBUSINESS.COM

స్టాక్ మార్కెట్లు

దేశీ సూచీలు

సెన్సెక్స్	నిఫ్టీ
34 ▲	22 ▲
36,617	10,934

మరిన్ని వార్తలు, స్టాక్ అప్‌డేట్స్ కోసం... www.sakshibusiness.com చూడండి

విదేశీ సూచీలు (తొలి రెండు రాత్రి 11.30గం॥లకు)

సూచీ	విలువ		మార్పు
నాస్‌డాక్	7,377	▲	30
డోజోన్స్	25,357	▲	118
ఎఫ్‌టీఎస్ఈ 100	7,177	▲	143
డాక్స్	11,368	▲	191
షాంఘై (శుక్రవారం ముగింపు)	2,618	▲	34
నికాయ్	20,844	▲	39

● అమెరికా ● బ్రిటన్ ● జర్మనీ ● చైనా ● జపాన్

ఫారెక్స్ రేట్లు రూ. లలో

			● కొనుగోలు	● అమ్మకం
$	యూఎస్ డాలర్	థామస్‌కుక్	70.95	72.6
£	బ్రిటన్ పౌండ్	థామస్‌కుక్	92.6	94.65
€	యూరో	థామస్‌కుక్	81.1	83.1
¥	జపాన్ ఎన్ (100)	థామస్‌కుక్	63.00	68.00
AU$	ఆస్ట్రేలియా డాలర్	థామస్‌కుక్	51.3	53.35
S$	సింగపూర్ డాలర్	థామస్‌కుక్	51.45	54.75
SAR	సౌదీ రియాల్	థామస్‌కుక్	17.75	20.85
UAE D	యూఏఈ దిర్హామ్	థామస్‌కుక్	--	--
¥	చైనా యువాన్	థామస్‌కుక్	9.55	11.3

నానో తయారీ లేదు... అమ్మకాలూ లేవు

- జనవరిలో పరిస్థితి ఇది...
- ఇది నిలిచిపోవచ్చన్న అంచనాలకు బలం



న్యూఢిల్లీ: టాటా మోటార్స్ చిన్న కారు నానో జనవరిలో ఒక్కటీ అమ్ముడుపోలేదు. అంతే కాదు, ఒక్క నానోను కూడా తయారు చేయలేదు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి నూతన భద్రతా ప్రమాణాలు, 2020 ఏప్రిల్ నుంచి వచ్చే బీఎస్–6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా నానో కారును ఆధునీకరించే ప్రణాళికలు ఏవీ లేవని ఇటీవలే టాటా మోటార్స్ సేల్స్ విభాగం హెడ్ ప్రకటించిన విషయం గమనార్హం. ఈ ఏడాది జనవరిలో ఒక్కనానో కారును కూడా తయారు చేయలేదని, గతేడాది ఇదే నెలలో మాత్రం 83 నానో కార్లను తయారు చేసినట్టు టాటా మోటార్స్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఇక 2018 జవవరిలో దేశీయ మార్కెట్లో 62 నానో కార్లు అమ్ముడుపోగా, 2019 జనవరిలో ఒక్క నానో కూడా విక్రయం కాలేదని టాటా మోటార్స్ తెలిపింది. ఇక ఎగుమతుల విషయానికొస్తే గత నెలలో ఒక్క యూనిట్‌ను ఎగుమతి చేయలేదని, గతేడాది ఇదే నెలలోనూ ఇదే పరిస్థితి ఉందని వెల్లడించింది. ఈ విషయమై టాటా మోటార్స్ కంపెనీ ప్రతినిధిని మీడియా ప్రశ్నించగా... ప్రస్తుత రూపంలో ఉన్న నానో నూతన భద్రతా, కాలుష్య ప్రమాణాలను చేరలేదని, కొత్త పెట్టుబడులు అవసరమని చెప్పారు. ఈ విషయంలో ఇంత వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. కస్టమర్ల నుంచి డిమాండ్ ఉంటే నానోను తయారు చేస్తామని చెప్పారు. టాటా మోటార్స్ గతేడాది జూన్‌లో ఒక్క నానో కారును తయారు చేయగా, అదే నెలలో దేశీయ మార్కెట్లో మూడు నానో వాహనాలను విక్రయించింది. మధ్యతరగతి వర్గాలను లక్ష్యంగా చేసుకుని టాటా మోటార్స్ నానో కారును తొలిసారిగా 2008లో మార్కెట్‌కు పరిచయం చేసింది. కానీ, వినియోగదారుల నుంచి ఆశించిన ఆదరణ దక్కలేదు.

స్పైస్‌జెట్ మెగా ఆఫర్...
టికెట్ రూ.899కే

న్యూఢిల్లీ: దేశీయంగా స్వల్ప దూరాల ప్రయాణాలకు సంబంధించి ఎంపిక చేసిన రూట్లలో రూ. 899కే టికెట్ (అన్నీ కలిపి) సేల్ ప్రకటించింది. నాలుగు రోజుల పాటు ఈ మెగా సేల్ ఉంటుందని వెల్లడించింది. ఈ ఆఫర్ కింద గంట పైగా ఉండే ప్రయాణాలకు వన్ వే చార్జీలు అతి తక్కువగా కిలోమీటరుకు రూ. 1.75 స్థాయిలో ఉంటాయని తెలిపింది.



ఎంపిక చేసిన అంతర్జాతీయ రూట్లలో కిలోమీటరుకు రూ. 2.5 మాత్రమే చార్జీ అవుతుందని పేర్కొంది. సెప్టెంబర్ 25 దాకా ప్రయాణాలకు ఈ ఆఫర్ కింద టికెట్లు తీసుకోవచ్చు. ఫిబ్రవరి 9 దాకా ఆఫర్ ఉంటుంది. అత్యంత స్వల్ప దూరాలైన కొచ్చి–బెంగళూరు, హుబ్లీ–బెంగళూరు వంటి రూట్లలో వన్ వే చార్జీలు రూ. 899 నుంచి ప్రారంభమవుతాయి. అదే ముంబై–కొచ్చి వంటి రూట్లలో రూ. 1,849 నుంచి చార్జీ ఉంటుంది. అంతర్జాతీయ రూట్లలో మదురై–దుబాయ్ రూట్లో టికెట్ చార్జీలు రూ. 3,699 నుంచి ప్రారంభమవుతాయి.

ఆర్‌బీఐ పాలసీ సమావేశం ప్రారంభం

గురువారం వడ్డీరేట్లపై కీలక నిర్ణయం



న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మూడు రోజుల ద్రవ్య పరపతి విధాన సమీక్ష మంగళవారం ప్రారంభమైంది. గురువారంనాడు కీలక నిర్ణయాలను వెలువరించనుంది. 2018–19 ఆరవ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష ఇది. గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో మొట్టమొదటిసారి సమావేశమవుతున్న ఆరుగురు సభ్యుల పరపతి విధాన మండలి ఈ దఫా రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం) మార్చకపోవచ్చని విశ్లేషణలు ఉన్నాయి. అయితే ద్రవ్యోల్బణం దిగువ స్థాయిలో ఉన్నందున, పాలసీకి సంబంధించి తన పూర్వ 'జాగరూకతతో కూడిన కఠిన' వైఖరిని 'తటస్థం' దిశగా సడలించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. గత డిసెంబర్ పరపతి విధాన సమీక్ష సందర్భంగా వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించన ఆర్‌బీఐ, ద్రవ్యోల్బణం ఇబ్బందులు తొలిగితే, రేటు తగ్గింపు చర్యలు ఉంటాయని సూచించింది. దేశ పారిశ్రామిక రంగం మందగమన స్థితిలో ఉండడం వల్ల రేటు విషయంలో ఆర్‌బీఐ కొంత సరళతర వైఖరి ప్రదర్శించవచ్చన్న అభిప్రాయం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండుసార్లు ఆర్‌బీఐ రేట్లు పెరిగాయి.

రేటు తగ్గింపు వెసులుబాటు...

ఆర్‌బీఐకి రేటు కోతకు వెసులుబాటు ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్‌పీ అభిప్రాయపడింది. తగ్గిన క్రూడ్ ధరలు, ద్రవ్యోల్బణానికి సానుకూలత అంశాలు తన విశ్లేషణకు కారణమని తాజా నివేదికలో పేర్కొంది.

ఆర్‌బీఐ నుంచి రూ.69,000 కోట్లు

ఆర్‌బీఐ నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.69,000 కోట్లు డివిడెండ్‌గా రావచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే రూ.40,000 కోట్లను డివిడెండ్‌గా పంపిణీ చేసింది.

ఐటీ రిఫండ్స్
24 గంటల్లోనే..!


రెండేళ్లలో ఆన్‌లైన్ వ్యవస్థ అమల్లోకి..

న్యూఢిల్లీ: ఆదాయపన్ను చెల్లింపుదారులకు రిఫండ్స్‌ను సత్వరమే చెల్లించే విధంగా తగిన వ్యవస్థను రెవెన్యూ శాఖ అమల్లోకి తీసుకురానుంది. అన్ని రిటర్నులను 24 గంటల్లోనే ప్రాసెస్ చేయడంతో పాటు, అదే సమయంలో రిఫండ్స్‌ను కూడా వెంటనే చేసేలా ఇది ఉంటుందని రెవెన్యూ విభాగం సెక్రటరీ అజయ్ భూషణ్ పాండే తెలిపారు.



రెండేళ్లలో ఇది సాధ్యపడుతుందన్నారు. రిటర్నుల ప్రాసెసింగ్, రిఫండ్‌లు, స్క్రూటినీ, తనిఖీ కోసం కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ)కి సంబంధించిన ఐటీ సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం గత నెలలోనే రూ.4,200 కోట్లను విడుదల చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం రిఫండ్‌లు ఆన్‌లైన్‌లో ఆటోమేటెడ్‌గా జరుగుతున్నాయని, ప్రస్తుత ఏడాది రూ.1.50 లక్షల కోట్ల రిఫండ్‌లను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు.

సుబాక్సోన్ కేసులో డాక్టర్ రెడ్డీస్‌కు ఊరట




హైదరాబాద్: జనరిక్ ఔషధం సుబాక్సోన్ కేసులో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కు అమెరికా కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో ఊరట లభించింది. వివరాల్లోకి వెళితే... మాదకద్రవ్య (ఒపియమ్) వ్యసనానికి బానిసలయ్యే వారి చికిత్సలో వినియోగించే తమ ఉత్పత్తి సుబాక్సోన్ జనరిక్ వెర్షన్‌ను డాక్టర్ రెడ్డీస్‌సహా ఔషధ కంపెనీలు అమెరికా మార్కెట్‌లో విక్రయించకుండా నిరోధించాలని బ్రిటిష్ ఔషధ ఉత్పత్తి సంస్థ ఇన్డీవర్ న్యాయపోరాటం చేస్తోంది. ఈ విషయంలో గత ఏడాది జూన్‌లో ఈ ఔషధానికి సంబంధించి జనరిక్ ఔషధ విక్రయాలకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతినిచ్చింది. ఈ ఆమోదం అనంతరం తక్షణం ఈ ప్రొడక్ట్‌ను డాక్టర్ రెడ్డీస్ మార్కెట్‌లో విడుదల చేసింది. అయితే, ఒక ట్రైల్ కోర్ట్ విధించిన తాత్కాలిక నియంత్రణలతో ఔషధం అమ్మకాలు, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీనిపై డాక్టర్ రెడ్డీస్ అప్పిలేట్ కోర్టును ఆశ్రయించింది. డిసెంబర్‌లో ఇక్కడ డాక్టర్ రెడ్డీస్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. కేసును పునఃవిచారించాలని తాజాగా ఇన్డీవర్ దాఖలు చేసిన పిటిషన్‌ను అప్పీలేట్ కోర్ట్ తిరస్కరించింది. ఫిబ్రవరి 11వ తేదీన 'మ్యాండేట్'ను ఇస్తామని కూడా అప్పిలేట్ కోర్టు పేర్కొనడం గమనార్హం. ఇదే జరిగితే డాక్టర్ రెడ్డీస్ ఇక యథేచ్ఛగా అమెరికన్ మార్కెట్‌లో ఈ ఔషధాన్ని విక్రయించే అవకాశం ఉంది.

రెండేళ్లు.. రూ.లక్ష కోట్లు..!

ఇన్వెస్టర్లకు తిరిగిచ్చిన టాప్ 5 ఐటీ దిగ్గజాలు

- షేర్ల బైబ్యాక్, డివిడెండ్ల రూపంలో చెల్లింపు
- టాప్‌లో టీసీఎస్, రెండో స్థానంలో ఇన్ఫోసిస్



న్యూఢిల్లీ: దేశీ టాప్ 5 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) దిగ్గజాలు షేర్‌హోల్డర్లకు గత రెండేళ్లలో సుమారు రూ. 1.17 లక్షల కోట్లు తిరిగి చెల్లించాయి. 2017 జనవరి నుంచి ఈ ఏడాది జనవరి మధ్యకాలంలో షేర్ల బైబ్యాక్, డివిడెండ్స్ రూపంలో ఈ నిధులను చెల్లించాయి. సగటున డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం 67గా లెక్కిస్తే దాదాపు 17.5 బిలియన్ డాలర్లు చెల్లించినట్లవుతుంది. ఇందులో అయిదింట నాలుగొంతుల వాటా టాప్ రెండు ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్‌దే ఉంది. అయిదు టాప్ కంపెనీల్లో మూడు కంపెనీలు బోనస్‌లు కూడా ఇచ్చాయి. ఈ రెండేళ్ల వ్యవధిలో ఈ ఐదు ఐటీ సంస్థల షేర్లు సుమారు 16–68 శాతం మేర పెరిగాయి. ఇలా షేర్‌హోల్డర్లకు తిరిగిచ్చిన మొత్తం నిధుల్లో దాదాపు 61 శాతం షేర్ల బైబ్యాక్ రూపంలోనే జరిగింది. టీసీఎస్ రూ. 32,000 కోట్లు, ఇన్ఫోసిస్ రూ. 21,200 కోట్ల మేర బైబ్యాక్స్ జరిపాయి. అటు విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కూడా అదే బాటలో నడవగా.. టెక్ మహీంద్రా ఒక్కటి మాత్రమే బైబ్యాక్ చేపట్టలేదు. మరోవైపు, టాప్ 4 కంపెనీలు చేసిన చెల్లింపుల్లో మొత్తం షేర్ల బైబ్యాక్ వాటా 54 శాతం నుంచి 89 శాతం దాకా ఉంది.

బోనస్‌లు కూడా....

షేర్ల బైబ్యాక్, డివిడెండ్లతో పాటు ఈ కంపెనీలు బోనస్ షేర్లు కూడా ప్రకటించాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు షేరు ఒక్కింటికి ఒక షేరు ఇచ్చాయి. విప్రో మాత్రం రెండు సార్లు బోనస్ ఇష్యూలు ప్రకటించింది. 2017లో షేరు ఒక్కింటికి ఒకటి చొప్పున ఇవ్వగా.. తాజాగా జనవరిలో మరో బోనస్ ఇష్యూకి బోర్డు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ప్రతి 3 షేర్లకు ఒక్క షేరు చొప్పున బోనస్‌గా ఇవ్వనుంది.

బైబ్యాక్స్‌కే ఎందుకు ప్రాధాన్యం..

డివిడెండ్ల కన్నా షేర్ల బైబ్యాక్ వైపే కంపెనీలు ఎక్కువగా మొగ్గు చూపుతుండటానికి 2016 కేంద్ర బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలే ప్రధాన కారణం. సాధారణంగా కార్పొరేట్ ట్యాక్స్‌లు గట్రా కట్టేసిన తర్వాత వచ్చే నికర లాభం నుంచే డివిడెండ్ల చెల్లింపు ఉంటుంది. కానీ 2016 బడ్జెట్‌లో రూ. 10 లక్షల పైగా డివిడెండ్ అందుకునే హై నెట్‌వర్త్ ఇన్వెస్టర్లు ఆ మొత్తంపై పది శాతం ట్యాక్స్ కట్టాల్సి వచ్చేలా ప్రతిపాదనలు చేశారు. ఇక కంపెనీ డివిడెండ్ డిక్లేర్ చేస్తే.. దానిపై దాదాపు 20% దాకా (అసలు 15%, సర్‌చార్జి, సెస్సు మొదలైనవన్నీ కలిపి) డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) కట్టాల్సి వస్తుంది. ఈ కారణాలతో డివిడెండ్‌లకు ఆకర్షణీయత తగ్గింది. మరోవైపు, బైబ్యాక్ మార్గంలో షేర్లను తిరిగి కంపెనీకే విక్రయించినప్పుడు వచ్చే లాభాలను దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్‌గా పరిగణిస్తారు. దీనిపై పది శాతం మేర లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించినా.. డివిడెండ్లతో పోలిస్తే తక్కువే ఉంటుంది. అందుకే డివిడెండ్ల కన్నా బైబ్యాక్‌లవైపే కాస్త ఎక్కువ మొగ్గు ఉంటోందని నిపుణులు తెలిపారు.

ఈపీఎస్ ప్రయోజనాలు కూడా..

డివిడెండ్ చెల్లించడం కన్నా షేర్లను బైబ్యాక్ చేయడం వల్ల కంపెనీలకు మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. డివిడెండును కంపెనీ నికర లాభం నుంచి నగదు రూపంలో చెల్లించాల్సి వస్తుంది. దీంతో.. కంపెనీ నికర విలువ, ఫలితంగా మార్కెట్ విలువ కూడా ఆ మేరకు కాస్త తగ్గుతుంది. అయితే, షేర్లను బైబ్యాక్ చేసినప్పుడు చలామణీలో ఉన్న మొత్తం షేర్ల సంఖ్య తగ్గడం వల్ల షేరువారీ ఆర్జన (ఈపీఎస్) పెరిగి, వేల్యుయేషన్ కూడా ఆ మేరకు పెరుగుతుంది. అంతే కాకుండా నిర్దిష్ట రేటు ప్రకారం కొనుగోలు ఉంటుంది కాబట్టి.. ఆ స్థాయిలో సంస్థ షేరు స్థిరపడేందుకు కూడా చాలా సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. బైబ్యాక్ ప్రకటించినా ప్రమోటర్లు తమ వాటాలను విక్రయించకుండా దూరంగా ఉంటే.. కంపెనీలో తమ వాటాలను మరింత కన్సాలిడేట్ చేసుకోవడానికి కూడా తోడ్పడుతుంది.

రూ. 1.17 లక్షల కోట్లలో కంపెనీలవారీగా వాటా

కంపెనీ	శాతం
టీసీఎస్	45
ఇన్ఫోసిస్	33
విప్రో	11
హెచ్‌సీఎల్ టెక్	9
టెక్ మహీంద్రా	2

చెల్లింపుల్లో బైబ్యాక్, డివిడెండ్స్ వాటా

కంపెనీ	బైబ్యాక్	డివిడెండ్
టీసీఎస్	61	39
ఇన్ఫోసిస్	54	46
విప్రో	89	11
హెచ్‌సీఎల్	69	31
టెక్‌మహీంద్రా	0	100

డ్రైవర్‌రహిత కార్లపై 'గూగుల్' వేమోతో రెనో జట్టు



టోక్యో: ఆటోమొబైల్ దిగ్గజాలు రెనో, నిస్సాన్, మిత్సుబిషి మోటార్స్ కలిసి డ్రైవర్‌రహిత కార్లను రూపొందించే ప్రయత్నాల్లో భాగంగా గూగుల్‌కి చెందిన వేమో సంస్థతో జట్టు కట్టనున్నాయి. ప్రస్తుతం డీల్ చర్చల దశలో ఉందని, త్వరలోనే ఒప్పందం గురించి ప్రకటన చేసే అవకాశముందని జపాన్ మీడియా సంస్థలు వెల్లడించాయి. వేమో సంస్థ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. వేమో ప్రస్తుతం అమెరికాలోని అరిజోనా లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ సర్వీసులు ప్రయోగాత్మకంగా నిర్వహిస్తోంది.

ఎల్‌పీజీ వినియోగంలో మనం ప్రపంచ నంబర్2

- వినియోగం 22.5 మిలియన్ టన్నులు
- 8.4 శాతం చొప్పున వృద్ధి



న్యూఢిల్లీ: ప్రపంచంలో ఎల్‌పీజీని (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) అత్యధికంగా వినియోగించే రెండో దేశంగా భారత్ పైకి చేరింది. దేశంలో ఎల్‌పీజీ డిమాండ్ 2025 నాటికి 34 శాతం పెరుగుతుందని పెట్రోలియం శాఖ కార్యదర్శి ఎంఎం కుట్టీ తెలిపారు. ఆసియా ఎల్‌పీజీ సదస్సు మంగళవారం ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కుట్టీ మాట్లాడుతూ... ఎల్‌పీజీ వినియోగదారులు (తరచూ సిలిండర్ బుక్ చేసుకునేవారు) 2014–15లో 14.8 కోట్లుగా ఉంటే, 2017–18 నాటికి 22.4 కోట్లకు చేరినట్టు ఆయన తెలిపారు. ఏటా 15 శాతం చొప్పున పెరిగారని చెప్పారు. 22.5 మిలియన్ టన్నుల ఎల్‌పీజీ వినియోగంతో భారత్ ప్రపంచ దేశాల్లో రెండో స్థానంలో ఉన్నట్టు చెప్పారు. 2025 నాటికి ఎల్‌పీజీ వినియోగం 30.3 మిలియన్ టన్నులకు, 2040 నాటికి 40.6 మిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా వెల్లడించారు. పేదలకు ఉచితంగా ఎల్‌పీజీ కనెక్షన్ అందించే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని 2016లో ప్రారంభించగా, అప్పటి నుంచి 6.31 కోట్ల కనెక్షన్లను అందించినట్టు కుట్టీ తెలిపారు. ఈ పథకం విజయవంతంతో 2020 మార్చి నాటికి మొత్తం మీద 8 కోట్ల ఇళ్లకు ఎల్‌పీజీ కనెక్షన్లను ఇవ్వాలని లక్ష్యాన్ని సవరించినట్టు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.

వృద్ధికి దోహదపడే బడ్జెట్: మూడీస్



న్యూఢిల్లీ: రైతులకు ప్రత్యక్షంగా నగదు బదిలీ, మధ్యతరగతికి ఊరటనిచ్చేలా పన్ను ప్రయోజన నిర్ణయాలు దేశాభివృద్ధికి దోహదపడే అంశాలని రేటింగ్ దిగ్గజం– మూడీస్ అభిప్రాయపడింది. ఆయా చర్యలు వ్యవస్థలో ద్రవ్య లభ్యతను పెంచుతాయని, వినియోగం పెరుగుతుందని, ఈ పరిణామాలు ఆర్థిక వ్యవస్థలో ఉద్దీపనగా పనిచేస్తాయని మూడీస్ వివరించింది. ఈ చర్యలు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును 0.45 శాతం మేర పెంచుతాయని కూడా మూడీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. అయితే ద్రవ్యలోటు వరుసగా రెండేళ్లు కట్టుతప్పడం భారత్‌కు 'క్రెడిట్ నెగిటివ్' అని కూడా మూడీస్ పేర్కొనడం విశేషం. వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా ప్రభుత్వానికి ద్రవ్యలోటు విషయంలో సవాళ్లు తప్పకపోవచ్చని మూడీస్ విశ్లేషించింది. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)లో ఇటీవలి సర్దుబాట్లు పన్ను వసూళ్లకు సవాలేనని, ట్యాక్స్ బేస్ మరింత తగ్గవచ్చని అంచనావేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు తగిన మూలధన మద్దతు లేకపోయినా, అది క్రెడిట్ నెగిటివ్‌కు దారితీస్తుందని హెచ్చరించింది.

టెక్ మహీంద్రా లాభం జూమ్

- క్యూ3లో రూ.1,203 కోట్లు; 28 శాతం పెరుగుదల
- 15 శాతం వృద్ధితో రూ.8,944 కోట్లకు మొత్తం ఆదాయం
- 21 శాతం పెరిగిన ఎబిటా
- భవిష్యత్తులో మార్జిన్లపై ఒత్తిడి



న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.1,203 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.9,43 కోట్ల నికర లాభం వచ్చిందని, 28 శాతం వృద్ధి సాధించామని టెక్ మహీంద్రా తెలిపింది. ఆటోమేషన్ కారణంగా లాభ మార్జిన్ పెరిగిందని కంపెనీ ఎమ్‌డీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సి. పి. గుర్నాని పేర్కొన్నారు. మొత్తం ఆదాయం రూ.7,776 కోట్ల నుంచి 15 శాతం వృద్ధితో రూ.8,944 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఎబిటా 21 శాతం పెరిగి రూ.1,803 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నిర్వహణ మార్జిన్ 50 బేసిస్ పాయింట్లు పెరిగి 19.3 శాతానికి చేరిందని వివరించారు.

ఏడో క్వార్టర్‌లోనూ పెరిగిన మార్జిన్...

లాభ మార్జిన్ పెరగడం ఇది వరుసగా ఏడో క్వార్టర్ అని, అయితే గతంలో పెరిగినట్లుగా లాభ మార్జిన్ల పెరుగుదల లేదని కార్పొరేట్ స్ట్రాటజీ చీఫ్ మనోజ్ భట్ పేర్కొన్నారు. వేతన వ్యయం పెరుగుతుండటం, పెట్టుబడులు కూడా అధికం కానుండటంతో భవిష్యత్తులో కూడా మార్జిన్లపై ఒత్తిడి కొనసాగుతుందని, మార్జిన్లు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని వివరించారు.

మైలురాయి త్రైమాసికం...

అన్ని అంశాల్లో చెప్పుకోదగ్గ మెరుగుదలను సాధించామని, టెక్ మహీంద్రాకు ఇది మైలురాయి త్రైమాసికమని సి. పి. గుర్నాని వ్యాఖ్యానించారు. ఎంటర్‌ప్రైజ్, కమ్యూనికేషన్ విభాగాల్లో మంచి వృద్ధి సాధించామని, 500 కోట్ల డాలర్ల వార్షిక ఆదాయాన్ని ఆర్జించబోతున్నామని పేర్కొన్నారు. ఈ డిసెంబర్ క్వార్టర్‌లో నికరంగా 3,451 ఉద్యోగాలు ఇచ్చామని, మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,21,842కు పెరిగిందని తెలిపారు. గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి నగదు. నగదు సమానమైన నిల్వలు 125 కోట్ల డాలర్లుగా ఉన్నాయని పేర్కొన్నారు.

ఆదాయానికి 5జీ జోష్..

ఈ ఏడాది చివరినాటికి 5జీ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని, దీంతో తమ టెలికం విభాగం మంచి వృద్ధిని సాధించగలదని గుర్నానీ పేర్కొన్నారు. ఈ దన్నుతో వచ్చే ఆర్థిక సంవత్సరం జూలై క్వార్టర్ నుంచి తమ ఆదాయం పెరుగుతుందని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో టెక్ మహీంద్రా షేర్ స్వల్పంగా పెరిగి రూ.750 వద్ద ముగిసింది.

భెల్ లాభం 25% అప్...
షేరు 10 శాతం డౌన్

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్ సంస్థ, భెల్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో 25 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.153 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.192 కోట్లకు పెరిగిందని భెల్ తెలిపింది. ఆదాయం రూ.6,666 కోట్ల నుంచి 10 శాతం ఎగసి రూ.7,336 కోట్లకు పెరిగిందని భెల్ సీఎమ్‌డీ అతుల్ సోబ్తి పేర్కొన్నారు.



ఒక్కో షేర్‌కు 80 పైసల మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించనున్నామని, ఈ నెల 21లోపు డివిడెండ్ చెల్లిస్తామని తెలిపారు. ఎబిటా రూ.265 కోట్ల నుంచి 18 శాతం తగ్గి రూ.219 కోట్లకు చేరిందని వివరించారు. ఇతర ఆదాయం రూ.168 కోట్ల నుంచి రూ.27 కోట్లకు తగ్గిందని తెలిపారు. ఈ క్యూ3లో మంచి పనితీరు సాధించామని సోబ్తి సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త వ్యాపార విభాగాల్లోకి ప్రవేశించడం, ప్రాజెక్ట్‌ల ఆచరణను వేగవంతం చేయడం, వ్యయ నియంత్రణ పద్ధతులు, వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం....ఈ వ్యూహాల కారణంగా ఈ స్థాయి పనితీరు సాధించామని తెలిపారు. నికర లాభం, ఆదాయం పెరిగినా, ఎబిటా తగ్గడంతో బీఎస్‌ఈలో భెల్ షేర్ 10 శాతం క్షీణించి రూ.59 వద్ద ముగిసింది.

పీఎన్‌బీ .. మళ్లీ లాభాల్లోకి!!

- క్యూ3లో రూ. 247 కోట్లు
- 7 శాతం వృద్ధి
- మొండిబాకీలకు తగ్గిన కేటాయింపులు



న్యూఢిల్లీ: నీరవ్ మోదీ కుంభకోణం దెబ్బతో వరుసగా మూడు త్రైమాసికాల పాటు భారీ నష్టాలు ప్రకటిస్తూ వచ్చిన ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) మొత్తానికి మళ్లీ లాభాల బాట పట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 247 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నమోదైన రూ. 230 కోట్లతో పోలిస్తే ఇది 7.12 శాతం అధికం. తాజాగా మొండిబాకీలకు కేటాయింపులు తగ్గటం ఇందుకు తోడ్పడింది. ఆదాయం సుమారు 3 శాతం క్షీణించి రూ. 15,257 కోట్ల నుంచి రూ. 14,854 కోట్లకు తగ్గింది. వరుసగా మూడు త్రైమాసికాలుగా నష్టాలు ప్రకటిస్తూ వస్తున్న పీఎన్‌బీ తాజా ఫలితాలు విశ్లేషకుల అంచనాలను తారుమారు చేశాయి. మూడో త్రైమాసికంలో పీఎన్‌బీ దాదాపు రూ. 1,063 కోట్ల మేర నష్టాలు ప్రకటించవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. 'మా బాధ్యతలన్నీ నిర్వర్తించాం. (నీరవ్ మోదీ ఫ్రాడ్‌కి సంబంధించి) పూర్తి స్థాయిలో ప్రొవిజనింగ్ చేశాము' అని పీఎన్‌బీ ఎండీ సునీల్ మెహతా తెలిపారు. మూడో క్వార్టర్‌లో దాదాపు రూ. 16,000 కోట్ల మేర మొండిబాకీలు రికవర్ కావడం కూడా పనితీరు మెరుగుపడటానికి తోడ్పడిందని ఆయన వివరించారు.

ఎన్‌పీఏలు తగ్గుముఖం...

గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంతో పోలిస్తే తాజా క్యూ3లో ఇచ్చిన మొత్తం రుణాల్లో స్థూల మొండిబాకీలు (ఎన్‌పీఏ) 12.11 శాతం నుంచి 16.33 శాతానికి పెరిగాయి. అయితే, నికర ఎన్‌పీఏలు మాత్రం 8.90 శాతం నుంచి 8.22 శాతానికి తగ్గాయి. ఆదాయ పన్ను కాకుండా మొత్తం ప్రొవిజనింగ్ రూ. 4,467 కోట్ల నుంచి రూ. 2,754 కోట్లకు తగ్గాయి. ఇందులో మొండిబాకీలకు చేసిన కేటాయింపులు రూ. 2,566 కోట్లు (ఈ మొత్తంలో నీరవ్ మోదీ ఫ్రాడ్ ప్రొవిజనింగ్ సుమారు రూ. 2,014 కోట్లు). గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇది రూ. 2,996 కోట్లుగా ఉంది. మొండిబాకీలకు కేటాయింపులు సీక్వెన్షియల్‌గా చూస్తే 67 శాతం క్షీణించి రూ. 7,733 కోట్ల నుంచి రూ. 2,566 కోట్లకు తగ్గాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో మంగళవారం బీఎస్‌ఈలో పీఎన్‌బీ షేరు అర శాతం పెరిగి రూ. 73.55 వద్ద క్లోజయ్యింది.

స్వల్ప లాభాలతో సరి



- ఆర్‌బీఐ పాలసీ.. మార్కెట్లో అప్రమత్తత
- నాలుగో రోజూ లాభాలు...
- 34 పాయింట్ల లాభంతో 36,617కు సెన్సెక్స్
- 22 పాయింట్లు పెరిగి 10,934కు నిఫ్టీ

ఆద్యంతం స్తబ్దుగా, పరిమిత శ్రేణిలో సాగిన మంగళవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో గట్టెక్కింది. దీంతో వరుసగా నాలుగో రోజూ స్టాక్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ(ఎమ్‌పీసీ) సమావేశం ఆరంభమైన నేపథ్యంలో మార్కెట్లో అప్రమత్తత నెల కొన్నది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 34 పాయింట్లు లాభపడి 36,617 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 22 పాయింట్లు పెరిగి 10,934 పాయింట్ల వద్ద ముగిశాయి. రియల్టీ, లోహ, ఎఫ్‌ఎమ్‌సీజీ, క్యాపిటల్ గూడ్స్ షేర్లు నష్టపోగా, వాహన, ఆర్థిక రంగ, కన్సూమర్ డ్యూరబుల్ షేర్లు లాభపడ్డాయి.

233 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్....

ఆర్‌బీఐ ఎమ్‌పీసీ సమావేశం మంగళవారం ఆరంభమైంది. రేట్లపై నిర్ణయం గురువారం వెల్లడి కానున్నది. ద్రవ్యోల్బణం దిగువ స్థాయిల్లో ఉన్నందున ఆర్‌బీఐ వైఖరి 'తటస్థ' విధానానికి మారవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. స్వల్ప లాభాలతో ఆరంభమైన సెన్సెక్స్ ఆ వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. ముడి చమురు ధరలు పెరగడం ప్రతికూల ప్రభావం చూపించింది. ఇంట్రాడేలో 87 పాయింట్ల వరకు నష్టపోయింది. ఆ తర్వాత కోలుకొని మళ్లీ లాభాల బాట పట్టింది. యూరప్ మార్కెట్లు సానుకూలంగా ఆరంభం కావడంతో ఒక దశలో 146 పాయింట్లు పెరిగింది. మొత్తం మీద రోజంతా 233 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 25 పాయింట్లు పతనం కాగా మరో దశలో 45 పాయింట్లు పెరిగింది.

మార్చికల్లా రూ.40,000 కోట్లు: మిరాయ్



సీఈవో స్వరూప్ మహంతీ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ (ఏయూఎం) మార్చి చివరి నాటికి రూ.40,000 కోట్లకు చేరుకుంటుందని మిరాయ్ అసెట్ మ్యూచువల్ ఫండ్ అంచనా వేస్తోంది. జనవరి 31 నాటికి ఏయూఎం రూ.23,500 కోట్లు ఉందని మిరాయ్ అసెట్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్ (ఇండియా) సీఈవో స్వరూప్ మహంతీ మంగళవార మిక్కడ మీడియాకు వెల్లడించారు. 2018లో 50 శాతం వృద్ధి నమోదు చేశామన్నారు. సుమారు 12 లక్షల ఇన్వెస్టర్ ఫోలియోలు ఉన్నట్టు తెలిపారు. వీటిలో సిప్ ఇన్వెస్టర్లు 6.15 లక్షల మంది అన్నారు.

స్టాక్ మార్కెట్ డేటా

	టర్నోవర్ (రూ. కోట్లలో)
బీఎస్‌ఈ	2,569
ఎన్‌ఎస్‌ఈ	28,850
ఎన్‌ఎస్‌ఈ (డెరివేటివ్స్)	5,58,363
ఎఫ్‌ఐఐ	421
డీఐఐ	194

కొనసాగిన ఆర్‌కామ్ నష్టాలు...

దివాళా పిటీషన్ దాఖలు చేసిన నేపథ్యంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ షేర్ పతనం కొసాగింది. సోమవారం 35 శాతం క్షీణించిన ఈ షేర్ మంగళవారం 29 శాతం పడిపోయి రూ.5.44 వద్ద ముగిసింది. మొత్తం మూడు రోజుల్లో ఈ షేర్ 54 శాతం పడిపోయింది. అనిల్ అంబానీకి చెందిన ఇతర గ్రూప్ షేర్లు కూడా భారీగానే నష్టపోయాయి. రిలయన్స్ పవర్ 30 శాతం, రిలయన్స్ నావల్ అండ్ ఇంజినీరింగ్ 13 శాతం చొప్పున నష్టపోయాయి.

నిఫ్టీ 50

టాప్ 10 గెయినర్స్ (రూపాయిల్లో)

Symbol	LTP	(%)Change
ZEEL	364.65	4.86
TITAN	1,068.50	4.17
UPL	798.8	3.62
DRREDDY	2,817.05	2.99
HEROMOTOCO	2,862.00	2.94
BAJAJ-AUTO	2,710.00	2.55
INDUSINDBK	1,538.80	2.27
MARUTI	7,125.00	1.96
M&M	687.55	1.94
EICHERMOT	20,500.00	1.85

టాప్ 10 లూజర్స్ (రూపాయిల్లో)

Symbol	LTP	(%)Change
COALINDIA	216.1	-2.7
TATASTEEL	464.7	-2.38
TATAMOTORS	176	-2.36
YESBANK	175.85	-2.2
ONGC	143.25	-2.05
INFRATEL	290.25	-1.63
IOC	133.95	-1.43
SUNPHARMA	409.15	-1.36
IBULHSGFIN	641.9	-1.36
ITC	274.1	-1.08

బుధవారం బోర్డ్ మీటింగ్స్

అలహాబాద్ బ్యాంక్, సిప్లా, లుపిన్, వొడాఫోన్ ఐడియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, అదానీ పవర్

రాక్‌సాల్ట్‌తో నెక్టాన్ జోడీ

ROCKSALT Interactive

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ గేమింగ్ టెక్నాలజీ కంపెనీ నెక్టాన్ హైదరాబాద్‌కు చెందిన గేమ్స్ డిజైనర్ రాక్‌సాల్ట్ ఇంటెరాక్టివ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా ఇరు సంస్థలు కలిసి నెక్టాన్ బ్రాండెడ్ హెచ్‌టీఎంఎల్5 గేమ్స్‌ను అభివృద్ధి చేస్తాయి. ప్లక్కీ పైరేట్స్:డెవిల్స్ ట్రయాంగిల్ తొలి గేమ్‌గా రానుందని రాక్‌సాల్ట్ సీఈవో ఉత్కర్ష్ వీర్ ఈ సందర్భంగా తెలిపారు.

భద్రతా వారోత్సవాన్ని ప్రారంభించిన 'హోండా'



హైదరాబాద్: రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పించడంలో 'హోండా టూ వీలర్స్' తన వంతు సహకారాన్ని అందిస్తోంది. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవం 2019 పేరిట ఈనెల 4 నుంచి 10 వరకు దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ప్రభు నాగరాజ్ వివరించారు. హెల్మెట్ వాడకంతో లభించే రక్షణపై సందేశాల్ని పిల్లల సహకారంతో తెలియజేయడం, సేఫ్ సైక్లింగ్ వర్క్‌షాప్ నిర్వహించడం వంటి కార్యక్రమాలను వారోత్సవంలో చేపట్టినట్లు తెలిపారు.

అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు

హెచ్‌పీసీఎల్‌కు 'ఇన్వెంటరీ' నష్టాలు



హిందుస్తాన్ పెట్రోలియమ్ కార్పొ(హెచ్‌పీసీఎల్) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో 87 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.1,950 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.248 కోట్లకు తగ్గిందని హెచ్‌పీసీఎల్ తెలిపింది. ఇన్వెంటరీ నష్టాలు భారీగా ఉండటం, రిఫైనరీ మార్జిన్లు తక్కువగా ఉండటం వల్ల నికర లాభం భారీగా తగ్గిందని కంపెనీ సీఎమ్‌డీ ముకేశ్ కె సురానా తెలిపారు. నికర అమ్మకాలు రూ.62,832 కోట్ల నుంచి రూ.76,884 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. ఇంధన అమ్మకాలు 2.5 శాతం వృద్ధితో 9.4 మిలియన్ టన్నులకు పెరిగాయని వివరించారు. ఒక్కో షేర్‌కు రూ.6.50 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. రూ.3,465 కోట్ల ఇన్వెంటరీ నష్టాలు గత క్యూ3లో రూ.1,477 కోట్ల ఇన్వెంటరీ లాభాలు రాగా, ఈ క్యూ3లో రూ.3,465 కోట్ల ఇన్వెంటరీ నష్టాలు వచ్చాయని పేర్కొన్నారు. బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చినందువల్ల వచ్చే స్థూల రిఫైనరీ మార్జిన్ గత క్యూ3లో 9.04 డాలర్లుగా ఉండగా, ఈ క్యూ3లో 3.72 డాలర్లుగా నమోదయిందని పేర్కొన్నారు. ఇంధన నష్టాలు 7.5 శాతంగా ఉన్నాయని వివరించారు.

ఓయో నికర నష్టం రూ.360 కోట్లు



ఆతిథ్య సేవల సంస్థ ఓయో 2017-18 ఆర్థిక సంవత్సరానికి నికర నష్టం రూ.360 కోట్లుగా ప్రకటించింది. అంతక్రితం ఏడాది నష్టం రూ.355 కోట్ల నికర నష్టాన్ని సంస్థ ప్రకటించింది. 2016-17 కాలానికి నికర ఆదాయం రూ.120 కోట్లు కాగా, 2017-18లో మొత్తం ఆదాయం మూడు రెట్లు వృద్ధి చెంది రూ.416 కోట్లుగా నమోదైంది. సాంకేతిక పరిజ్ఞానం, బృందాల ఏర్పాటుకు వ్యయం పెంచడం... కొత్త విభాగాల్లోకి ప్రవేశించడం వల్ల ఆదాయంలో వృద్ధి చోటుచేసుకున్నప్పటికీ.. నష్టాలు పెరగడానికి కారణమని ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ సీఎఫ్‌ఓ అభిషేక్ గుప్తా వివరించారు. 2018-19 ఆదాయ అంచనా రూ.1,400 కోట్లుగా తెలియజేశారు.

సీఈఎస్‌సీ డివిడెండ్ ఒక్కో షేర్‌కు రూ.17.5



ఆర్‌పీ సంజీవ్ గోయెంకా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ, సీఈఎస్‌సీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో 13 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.153 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.173 కోట్లకు పెరిగిందని సీఈఎస్‌సీ తెలిపింది. ఆదాయం రూ.1,713 కోట్ల నుంచి రూ.1,707 కోట్లకు తగ్గిందని పేర్కొంది. ఒక్కో షేర్‌కు రూ.17.5 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని వివరించింది. మొత్తం డివిడెండ్ చెల్లింపులు రూ.280 కోట్లు అవుతాయని పేర్కొంది. మహారాష్ట్రలోని మాలేగావ్‌లో విద్యుత్‌ప్రసార బిడ్‌ను దక్కించుకున్నామని, త్వరలో కార్యకలాపాలు ప్రారంభిస్తామని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో సీఈఎస్‌సీ షేర్ 0.5 శాతం లాభపడి రూ.685 వద్ద ముగిసింది.

27 శాతం తగ్గిన సువెన్ లాభం



డిసెంబరు త్రైమాసికంలో సువెన్ లైఫ్ సైన్సెస్ నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 27 శాతం తగ్గి రూ.25 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.167 కోట్ల నుంచి రూ.135 కోట్లకు వచ్చి చేరింది. ఏప్రిల్-డిసెంబరు పీరియడ్‌లో రూ.430 కోట్ల టర్నోవరుపై రూ.82 కోట్ల నికరలాభం పొందింది. రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.1.50 మధ్యంతర డివిడెండు చెల్లించాలని బోర్డు నిర్ణయించింది.

డీఎల్‌ఎఫ్ లాభం 92 శాతం డౌన్




రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 92 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.4,091 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ3లో రూ.335 కోట్ల నికర లాభం వచ్చిందని డీఎల్‌ఎఫ్ తెలిపింది. గత క్యూ3లో తమ అద్దె విభాగం, డీఎల్‌ఎఫ్ సైబర్ సిటీ డెవలర్స్‌ను జీఐసీ సంస్థకు విక్రయించడం వల్ల రూ.8,569 కోట్ల అసాధారణ లాభం వచ్చిందని, ఫలితంగా గత క్యూ3లో నికర లాభం బాగా పెరిగిందని వివరించింది. గత క్యూ3లో రూ.1,885 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.2,406 కోట్లకు చేరిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో డీఎల్‌ఎఫ్ షేర్ 2 శాతం నష్టపోయి రూ.160 వద్ద ముగిసింది.

గెయిల్ లాభం రూ.1,681 కోట్లు



ప్రభుత్వ రంగ గెయిల్ ఇండియా కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.1,681 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఆర్జించిన నికర లాభం(రూ.1,262 కోట్లు)తో పోల్చితే ఇది 33 శాతం అధికమని గెయిల్ ఇండియా తెలిపింది. నేచురల్ గ్యాస్ మార్కెటింగ్, ట్రాన్స్‌మిషన్, లిక్విడ్ హైడ్రో కార్బన్, ఎల్‌పీజీ ట్రాన్స్‌మిషన్ సెగ్మెంట్లు మంచి పనితీరు కనబరచడం వల్ల ఈ స్థాయి నికర లాభం సాధించామని గెయిల్ సీఎమ్‌డీ బి. సి త్రిపాఠి తెలిపారు. నేచురల్ గ్యాస్ అమ్మకాలు 9 శాతం, ఎల్‌పీజీ ట్రాన్స్‌పోర్ట్ 11 శాతం, లిక్విడ్ హైడ్రోకార్బన్ అమ్మకాలు 5 శాతం చొప్పున వృద్ధి చెందాయని వివరించారు. అయితే నేచురల్ గ్యాస్‌ట్రేడింగ్, పెట్రోకెమికల్ సెగ్మెంట్ల మార్జిన్లు అంతంతమాత్రంగానే ఉన్నాయని పేర్కొన్నారు. రూ. 10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.6.25 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ నష్టాలు రూ.1,538 కోట్లు



చిన్న సైజు ప్రైవేట్ రంగ బ్యాంక్... ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌కు ఈ ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్‌లో రూ.1,538 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. క్యాపిటల్ ఫస్ట్ సంస్థ, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌లు గత ఏడాది డిసెంబర్‌లోనే విలీనమై ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఏర్పడిన విషయం తెలిసిందే. విలీనం అనంతరం తొలి త్రైమాసిక ఫలితాలు ఇవి. ఇటీవలే ఈ విలీన బ్యాంక్ ఏర్పడినందున గత క్యూ3 ఫలితాలతో, ఈ క్యూ3 ఫలితాలను పోల్చడానికి లేదు. విలీనం కారణంగా లెక్కింపునకు వీలు కాని గుడ్‌విల్ తదితర అసెట్స్‌కు రూ. 2,600 కోట్ల మేర కేటాయింపులు జరపాల్సి రావడంతో ఈ క్యూ3లో భారీగా నష్టాలు వచ్చాయని బ్యాంక్ ఎండీ వి. వైద్యనాథన్ తెలిపారు. నికర వడ్డీ ఆదాయం రూ.1,145 కోట్లు సాధించామని, నికర వడ్డీ మార్జిన్ 3.27 శాతంగా నమోదైందని వివరించారు.

బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్ల పెంపు



న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా రుణాలపై వడ్డీ రేట్లను 0.2 శాతం దాకా పెంచింది. దీంతో గృహ, వాహన, ఇతర రుణాలు మరింత భారం కానున్నాయి. సవరించిన రేట్లు (ఎంసీఎల్‌ఆర్) గురువారం నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ తెలిపింది. మూడు నెలల వ్యవధికి ఎంసీఎల్‌ఆర్ 8.30 శాతం నుంచి 8.50 శాతానికి, ఆరు నెలల వ్యవధికి 8.5 శాతం నుంచి 8.7 శాతానికి, ఏడాది వ్యవధికి 0.1 శాతం పెంపుతో 8.75 శాతానికి వడ్డీ రేటు చేరుతుందని బ్యాంక్ వివరించింది.

బులియన్ రూ.లలో

ముంబై		
బంగారం (99.9, 10గ్రా)	34,250	▲ 140
బంగారం (99.5, 10గ్రా)	32,620	▲ 130
వెండి (కిలో)	44,000	▲ 300
చెన్నై		
బంగారం (24 క్యారెట్లు)	33,400	0
బంగారం (22 క్యారెట్లు)	31,810	0
వెండి (కిలో)	44,000	▲ 300
హైదరాబాద్		
బంగారం (24 క్యారెట్లు)	33,400	0
బంగారం (22 క్యారెట్లు)	31,810	0
వెండి (కిలో)	44,000	▲ 300
ప్రొద్దుటూరు		
బంగారం (24 క్యారెట్లు)	33,700	0
బంగారం (22 క్యారెట్లు)	31,240	▲ 20
వెండి (కిలో)	41,500	▲ 100
విశాఖపట్నం		
బంగారం (24 క్యారెట్లు)	34,260	▲ 90
బంగారం (22 క్యారెట్లు)	31,870	▲ 90
వెండి (కిలో)	41,500	0
విజయవాడ		
బంగారం (24 క్యారెట్లు)	34,400	0
బంగారం (22 క్యారెట్లు)	31,500	▲ 50
వెండి (కిలో)	41,600	▲ 200
ఏపీ బులియన్ అసోసియేషన్		
బంగారం (24 క్యారెట్లు)	34,390	0
బంగారం (22 క్యారెట్లు)	31,810	0
వెండి (కిలో)	41,600	▲ 100

గమనిక: గిట్టుబాటు, నిల్వ, పోటీ వంటి పలు అంశాల ప్రాతిపదికన షాపుల మధ్య పసిడి ధరల్లో కొంత వ్యత్యాసం ఉండవచ్చు.

ముడిచమురు... (బ్యారెల్)

	రాత్రి 11.30కు	సోమవారం ముగింపు
నైమెక్స్ లైట్ స్వీట్	53.84	$54.56
బ్రెంట్	62.20	$62.51

కోడిగుడ్లు (హోల్‌సేల్ -నెక్ /100కు రూ.లలో) 06-02-2019

విశాఖ	406-00
చిత్తూరు	438-00
వరంగల్	405-00
చెన్నై	445-00
ముంబై	456-00
విజయవాడ	401-00
నమక్కల్	430-00
గోదావరి	401-00
05-02-2019 ఫామ్ ధర...	
హైదరాబాద్	403-00
రిటైల్ (ఒక గుడ్డుకు)	4.65
బెంగళూరు	435-00
కోల్‌కత్త	430-00
ఢిల్లీ	427-00

మరికొన్ని కంపెనీల ఫలితాలు క్లుప్తంగా.. (అంకెలు రూ. కోట్లలో)

	నికర లాభం			మొత్తం ఆదాయం		
కంపెనీ	2018-19	2017-18	వృ/క్షీ(%)	2018-19	2017-18	వృ/క్షీ(%)
ఐనాక్స్ లీజర్	36	13	176	436	329	33
ట్రెంట్	40	38	6	666	526	26
టాటా గ్లోబల్(టీజీబీఎల్)	121	186	-35	1,935	1,751	11
అపోలో టైర్స్	198	245	-19	4,655	4,016	16
మారికో	252	223	13	1,882	1,642	15
టోరెంట్ పవర్	238	206	16	3,307	2,793	18
టాటా కెమికల్స్	219	759	-71	2,928	2,591	13
బేయర్ కార్ప్‌సైన్సెస్	27	11	145	632	482	31
సెంచురీ ప్లే	41	-	-11	578	-	14
యునైటెడ్ బ్యాంక్	(1,139)	(637)	-	2,846	2,483	14
బ్లూస్టార్	(1)	13	-	1,109	935	19
ఉత్తమ్ గాల్వా స్టీల్	(530)	(179)	-	100	680	-
బిర్లా కార్ప్	27	(28)	-	1557	1388	12

() నష్టం

కార్పొబ్రీఫ్స్...

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్: ఆర్‌ఈసీలో 52% వాటా కొనుగోలు చేయాలన్న పీఎఫ్‌సీ ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. పీఎఫ్‌సీ కొనుగోలు కారణంగా ప్రభుత్వానికి రూ.15,000 కోట్ల నిధులు లభిస్తాయని అంచనా.

ఎన్‌టీపీసీ: పెట్టుబడులు కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి రూ.2,500 కోట్ల రుణం పొందనున్నది. ఈ మేరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని ఎన్‌టీపీసీ తెలిపింది. 15 ఏళ్ల కాలపరిమితి ఉన్న ఈ రుణంపై 3 నెలల మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ ఆధారంగా వడ్డీ రేటు ఉంటుంది.

ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో ట్రేడైన షేర్లు

కంపెనీ పేరు	ముగింపు ధర	క్రితం ముగింపు
ADANI PORT	339.8	335.65
ASIAN PAINT	1450.35	1446.35
AXIS BANK L	729.5	720.5
BAJAJ AUTO	2710.65	2642.5
BAJAJ FINSE	6017.1	6009.2
BAJAJ FINAN	2603.6	2594.45
BHARTI AIRT	308.2	306.55
BHARAT PETR	337.95	338.55
CIPLA LTD	508	509.6
COAL INDIA	216.4	222.1
EICHER MOTO	20479.65	20128.3
GAIL (INDIA	332.1	329.75
GRASIM INDU	703.95	706.75
HCL TECHNOL	1047.75	1044.8
HDFC LTD	1981.4	1978.5
HDFC BANK L	2114.05	2104.9
HERO MOTOCO	2854.55	2780.15
HINDALCO I	204.75	204.2
HPCL	225.15	226.5
HUL	1821.45	1802.6
INDIABULLS	645.4	650.75
ICICI BANK	352.65	354.55
INDUSIND BA	1541.75	1504.65
BHARTI INFR	288.9	295.05
INFOSYS LIM	754.85	755.9
INDIAN OIL	133.75	135.9
ITC LTD	274.15	277.1
JSW STEEL L	273.55	273.5
KOTAK MAHIN	1279.15	1272.2
LARSEN & T	1304.6	1307.4
MAHINDRA &M	684.9	674.45
MARUTI SUZU	7093.6	6988.2
NTPC LTD	138.05	137.25
OIL AND NAT	142.95	146.25
POWER GRID	186.1	184.6
RIL	1291.55	1290.9
SBI	284.65	283.95
SUN PHARMAC	409.9	414.8
TATA MOTORS	175.8	180.25
TATA STEEL	464.7	476.05
TATA CONSUL	2044.55	2050.25
TECH MAHIND	751	749.15
TITAN COMPA	1066.7	1025.75
ULTRATECH C	3461.75	3447.5
UPL LIMITED	795.95	770.9
VEDANTA LIM	162.6	161.35
WIPRO LTD	368.45	371.25
YES BANK	176.1	179.8
ZEE ENTERTA	365.35	347.75
నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ		
ABB INDIA L	1257.75	1273.3
ADITYA BIRL	81.85	82.5
ACC LIMITED	1388.8	1406.1
AMBUJA CEME	209.25	212.5
ASHOK LEYLA	82.15	82.3
BANDHAN BAN	416.65	403.8
BANK OF BAR	107.95	110.3
BHARAT ELEC	79.8	82.8
BHEL	58.85	64.95
BIOCON LIMI	649.3	652.45
BOSCH LIMIT	19056.4	19048.1
BRITANNIA I	3167.05	3266
CADILA HEAL	314.85	318.9
COLGATE PAL	1291.1	1289.45
CONTAINER C	517.4	518.6
DABUR INDIA	449.05	447.45
DLF LIMITED	159.75	163.6
AVENUE SUPE	1471.7	1473.9
GENERAL INS	247.4	252.8
GODREJ CONS	684.5	699.75
HAVELLS IND	730.8	735.55
HDFC LIFE I	376.25	376.2
HINDUSTAN Z	254.8	254.7
ICICI LOMBA	884.6	883.6
ICICI PRU L	286.3	284.75
VODAFONE ID	30.45	30.05
INTERGLOBE	1174.4	1160.85
L&T FINANCE	126.4	127.55
LIC HOUSING	459.35	455.9
LUPIN LIMIT	837.7	855.9
MARICO LIMI	363.5	367.75
UNITED SPIR	549.9	556.45
MOTHERSON S	136.5	138.3
MRF LTD	60004.3	59906.55
NHPC LTD	23.8	25.2
THE NEW IND	176.05	180.2
NMDC LTD.	93.9	95.35
ORACLE FIN	3828.25	3796.2
OIL INDIA L	169.5	171.1
PIRAMAL ENT	2171.1	2107.9
PETRONET LN	220.15	210
P&G HYGIENE	9938.5	9877.1
PIDILITE IN	1119.3	1121.2
STEEL AUTHO	45.35	45.75
SBI LIFE IN	584	589.75
SHREE CEMEN	15675.65	15906.9
SIEMENS LTD	994.6	1023.3
SHRIRAM TRA	1068.1	1024.75
SUN TV NETW	522	524.1

పంపులకు 'పవర్' కట్!

- పాలమూరు జిల్లాలోని ఎత్తిపోతల పథకాల్లో ఏడాదిగా విద్యుత్ బకాయిలు
- ఏకంగా రూ. 957 కోట్ల బిల్లులకు దక్కని మోక్షం
- అత్యధికంగా కల్వకుర్తిలో రూ. 777 కోట్లు పెండింగ్
- కల్వకుర్తి పంపులకు విద్యుత్ సరఫరా నిలిపివేసిన ట్రాన్స్‌కో
- మిగతా పంపుల పరిధిలోనూ ఇదే పరిస్థితి



సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ బకాయిలు చెల్లించడంలో నీటిపారుదల శాఖ చేతులెత్తేస్తుండటంతో విద్యుత్ శాఖ కొరడా ఝుళిపిస్తోంది. ఇప్పటివరకు చార్జీలు చెల్లించాలని నోటీసులు మాత్రమే ఇచ్చిన ట్రాన్స్‌కో ఇప్పుడు ఏకంగా పంపులకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండటంతో నిధులు లేక నీటిపారుదల శాఖ దిక్కులు చూస్తోంది. ముఖ్యంగా పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమాల పరిధిలో ఏకంగా రూ.957 కోట్ల మేర బిల్లులు చెల్లించకపోవడంతో వచ్చే ఖరీఫ్ నుంచి పంపులు నడపడంపై అయోమయం నెలకొంది.

ఏడాదిగా దాటవేతే..

రాష్ట్రంలో ప్రస్తుతం అలీసాగర్, గుత్ప, ఉదయసముద్రం, దేవాదుల, ఎల్లంపల్లి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి వంటి ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్దేశించిన ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తున్నారు. నీటిని తీసుకునే సామర్థ్యాన్ని బట్టి ఒక్కో ప్రాజెక్టు పరిధిలో పంపు మోటార్లు, వాటికి అనుగుణంగా విద్యుత్ అవసరాలను గుర్తించారు. ప్రస్తుతం 14 ఎత్తిపోతల పథకాలు పనిచేస్తుండగా, వీటికోసం 1,410 మెగావాట్ల మేర విద్యుత్ వినియోగం జరుగుతోంది. 90 రోజులపాటు నడిచే ఈ ఎత్తిపోతల పథకాలకు యూనిట్‌కు 6.40 చొప్పున గణించినా, రూ.1,750 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. ఇందులో పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి పరిధిలో 450 మెగావాట్లు, భీమాలో 96, నెట్టెంపాడులో 119 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని లెక్కించారు. ఇందులో ఇప్పటికే కల్వకుర్తి పరిధిలో మూడు స్టేజీల లిఫ్టు పరిధిలో 50 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 5 పంపులను పాక్షికంగా నడిపి 2018 ఖరీఫ్, రబీలో మొత్తంగా 31 టీఎంసీల నీటిని ఆయకట్టుకు తరలించారు. దీనికోసం 270 మెగావాట్ల మేర విద్యుత్‌ను వినియోగించారు. దీనికి సంబంధించి 2018లోనే రూ.550 కోట్ల మేర విద్యుత్ చార్జీలను ట్రాన్స్‌కోకు చెల్లించాల్సి ఉంది. దీంతో పాటే అంతకుముందు ఏడాది ఉన్న బకాయిలు కలిపి మొత్తంగా రూ.777.45 కోట్లు విద్యుత్ బిల్లు కట్టాల్సి ఉంది. ఏడాదికి పైగా ఈ బిల్లులు చెల్లించడం లేదు. దీంతో అడపాదడపా నోటీసులు ఇస్తున్న ట్రాన్స్‌కో తొలి దశలో ప్రాజెక్టు క్యాంపు కార్యాలయాలకు కరెంట్ కట్ చేసింది. తదనంతరం తాజాగా జొన్నల బొగడ పంప్‌హౌజ్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేసింది. ఇక భీమా పరిధిలో 12 మెగావాట్లు, 4 మెగావాట్ల సామర్థ్యంతో 6 మోటార్లు ఉండగా, ఈ ప్రాజెక్టు పరిధిలో 12.12 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. దీనికి సంబంధించి రూ.74.85 కోట్ల బిల్లులు కట్టలేదు. వీటికి సంబంధించి ట్రాన్స్‌కో ఇదివరకే నోటీసులు పంపింది. ఇక నెట్టెంపాడు పరిధిలో 17 మెగావాట్లున్న 7 మోటార్ల ద్వారా 6.78 టీఎంసీల నీటిని ఎత్తిపోయగా, ఇక్కడ విద్యుత్ బిల్లులు రూ.104.70 కోట్లు చెల్లించాల్సి ఉన్నా వాటికి మోక్షం లేదు. ఈ మూడు ప్రాజెక్టుల పరిధిలోనే ఏకంగా రూ.957 కోట్ల మేర బకాయిలు పేరుకుపోవడం, వాటి విడుదలలో ఆర్థిక శాఖ చేస్తున్న జాప్యం పథకాలకు గుదిబండగా మారింది. గతంలోనే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు, విద్యుత్ సరఫరా నిలిపినప్పుడు అప్పటి సాగునీటిశాఖ మంత్రి హరీశ్‌రావు స్వయంగా జోక్యం చేసుకొని ట్రాన్స్‌కో అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో అధికారులు తల పట్టుకుంటున్నారు.

ప్రాజెక్టుల్లో బకాయిలు ఇలా..

ప్రాజెక్టు	ఎత్తిపోసిన నీరు (టీఎంసీల్లో)	బిల్లు బకాయి (రూ.కోట్లలో)
కల్వకుర్తి	31	777.45
నెట్టెంపాడు	6.78	104.70
భీమా	12.12	74.85
మొత్తం	49.90	957

మున్ముందు సవాళ్లే...

ఇక ఈ ఏడాది ఖరీఫ్ నుంచి ఈ మూడు ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికింద నిర్ణీత 7 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. అదే జరిగితే కనిష్టంగా వీటి కిందే 600 మెగావాట్ల మేర విద్యుత్ అవసరాలు ఉంటాయి. పాత బకాయిలు చెల్లించకుండా ఈ స్థాయిలో విద్యుత్ సరఫరా చేయాలంటే ట్రాన్స్‌కో ఎలా స్పందిస్తుందన్నది పెద్ద ప్రశ్న. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జోక్యం అవసరం ఉంటుందన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది.



బాబు మెప్పు కోసమే పిల్

- 'దగా దగా' పాటలో చూపినవన్నీ జనబాహుళ్యంలో ఉన్నవే
- టీడీపీ ఎమ్మెల్యే వర్మ పిల్ కొట్టేయండి
- హైకోర్టులో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' నిర్మాత రాకేశ్‌రెడ్డి కౌంటర్

సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మెప్పు పొందేందుకే ఆ పార్టీ ఎమ్మెల్యే ఎస్ వీఎస్ఎన్ వర్మ తమ సినిమాపై పిటిషన్ దాఖలు చేశారని 'లక్ష్మీస్ ఎన్టీఆర్' నిర్మాత రాకేశ్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ప్రజాప్రయోజన వ్యాజ్యం పేరుతో రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఈ పిల్ దాఖలు చేశారని తెలిపారు. తమ చిత్రంలోని 'దగా. .దగా.. కుట్ర'పాటను సీఎం పదవి నుంచి ఎన్టీఆర్‌ను దింపడానికి ముందే శ్రీశ్రీ రాశారని వివరించారు. ఈ పాటలో చూపినవన్నీ కూడా ప్రజాబాహుళ్యంలో ఉన్నవేనని, చంద్రబాబు వెన్నుపోటుదారుడని స్వయంగా ఎన్టీఆరే చెప్పారని తెలిపారు. లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావులు ఈ వ్యవహారంలో పుస్తకాలు కూడా రాశారని వివరించారు. పాటపై అభ్యంతరాలుంటే సినిమాటోగ్రఫీ చట్టం కింద ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలోని 'దగా.. దగా.. కుట్ర' పాటను యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా నుంచి తొలగించేలా చిత్ర నిర్మాత రాకేశ్‌రెడ్డిని ఆదేశించాలంటూ టీడీపీ ఎమ్మెల్యే ఎస్ వీఎస్ఎన్ వర్మ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు నిర్మాత రాకేశ్‌రెడ్డి తన వాదన వినిపిస్తూ కౌంటర్ దాఖలు చేశారు. సినిమా వల్ల తమకు వ్యక్తిగతంగా హాని జరుగుతుందని భావించిన వ్యక్తే కోర్టుకు రావాలి తప్ప, అతని తరపున మరొకరు వచ్చేందుకు వీల్లేదన్నారు. ఈ పాట వల్ల నష్టం కలుగుతుందనుకుంటే వారు సివిల్ సూట్ లేదా పరువు నష్టం కేసు దాఖలు చేసుకోవచ్చని తెలిపారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని జరిమానాతో కొట్టేయాలని కోరారు.



Published and Printed by K. Ramachandra Murthy, Editorial Director on behalf of Jagati Publications Limited, Published at Jagati Publications Limited, Survey No 1612, Arjalabai Village & Mandal, Nalgonda Dist – 508 001, T.G., and Printed at Jagati Publications Limited, Survey No 1612, Arjalabai Village & Mandal, Nalgonda Dist – 508 001, T.G., Editor: V. Murali, Phone No. 08682 248277, 248311, Fax No. 08682 247911. RNI Regn No. TELTEL/2008/23792



భయం వేసింది



అంజలి
చాలా పవర్‌ఫుల్

- సినిమా పేజీలో -

కన్నడ కోయిలమ్మ
- లోపలి పేజీలో



సాక్షి ఫ్యామిలీ

నల్లగొండ ॥ బుధవారం
6-2-2019

శరణ్య రోదన

ఇంటికి వెళ్లాలని ఉంది

టీనేజీ యువత పట్ల తల్లిదండ్రులు తగిన శ్రద్ధ కనబరచనట్లయితే లియోనారా లాగే మరికొంత మంది ఐఎస్ కబంధ హస్తాల్లో చిక్కుకోవాల్సి ఉంటుందని ఈ ఘటన హెచ్చరిస్తోంది. 'ఐఎస్' ఎక్కడో ఉంటుందని అనుకోకండి. ప్రేమ రూపంలోనో, డబ్బు ఆశ చూపిస్తూనో అది మన వీధిలోనే మన పిల్లల కోసం వల పట్టుకుని తిరుగుతుండవచ్చు.

ఇప్పుడు తెలుస్తోంది..
అవును ఇప్పుడే తెలుస్తోంది..
నేను పెద్ద తప్పు చేశాను...
ఆ తప్పు దిద్దుకునే మార్గం కోసం
రోజూ వెదుకుతూనే ఉన్నాను..
ఇంటికి వెళ్లాలని ఉంది..
పూర్వపు జీవితం గడపాలని ఉంది..

ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) లో భాగమైన ఓ జర్మన్ యువతి ఆవేదన ఇది. ఉగ్రవాదికి మూడో భార్యగా ఉంటూ 19 ఏళ్లకే ఇద్దరు పిల్లలకు తల్లిగా మారినందుకు తీరని వేదన అనుభవిస్తున్న ఆమె.. విముక్తి లభిస్తే స్వదేశానికి వెళ్తానంటూ పశ్చాత్తాపపడుతోంది.

ఇస్లాం స్వీకరించి.. సిరియాకు

లియోనారా జర్మనీకి చెందిన యువతి. పదిహేనేళ్ల ప్రాయంలో ఇస్లాం మతం స్వీకరించింది. ఆ తర్వాత అప్పటికే ఇద్దరు భార్యలు కలిగి ఉన్న జర్మన్ జీహాదిస్టు మార్టిన్ లెమ్కే (28) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అనంతరం అతడి కుటుంబంతో కలిసి సిరియాకు పారిపోయింది. అయితే... సిరియాను వశం చేసుకునేందుకు ఐఎస్ సాగిస్తున్న మారణకాండను కళ్లారా చూసేంతవరకు .. ఆ ఉగ్రమూక పట్ల ఆమెకు సానుభూతి వైఖరే ఉంది. కానీ ఎప్పుడైతే అంత ర్యుద్ధంలో తన కుటుంబం భాగస్వామ్యమైందో అప్పుడే తాను ఎంత పెద్ద తప్పు చేశానన్న విషయం లియోనారాకు బోధపడింది.

భర్త, ఇద్దరు సవతులతో కలిసి లియోనారా మొదట ఐఎస్ రాజధాని రాకాలో నివాసం ఉండేది. ఆ సమయంలో భర్త తనను కేవలం ఒక పని మనిషిగానే చూసేవాడు. వంట చేయడం, ఇంటిని శుభ్రంగా ఉంచడం, అందరికీ సపర్యలు చేయడం ఇదే ఆమె రోజు వారీ దినచర్య. అలా నాలుగేళ్లుగా గృహిణిగా తన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తున్న లియోనారా.. ఇద్దరు పిల్లలకు తల్లయింది. తన ఇంట్లో తానే ఓ పనిమనిషిలా కాలం వెళ్లదీసింది.

వారానికో ఇంట్లో నివాసం

బహిరంగ శిరచ్ఛేదనలు, అత్యాచారాలతో సిరియా ప్రజలకు భీతికొల్పుతున్న ఐఎస్ నుంచి రాకాను స్వాధీనం చేసుకునేందుకు.. స్థానిక కుర్దిష్ వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సిరియాలో ప్రజాస్వామ్య పాలనే లక్ష్యంగా... ఐఎస్‌కు మద్దతుగా నిలుస్తున్న 'జీహాదీ' లను ఏరివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా రాకాను స్వాధీనం చేసుకుని సగం విజయం సాధించాయి. ఈ క్రమంలో వేలాది మంది ఐఎస్ సానుభూతిపరుల కుటుంబాలకు నిలువ నీడ లేకుండా పోయింది. ఇదే అదనుగా దొరికిన వాళ్లను దొరికినట్టుగా అదుపులోకి తీసుకున్న సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్ (ఎస్‌డీఎఫ్) వారిని క్యాంపులకు తరలించడం మొదలుపెట్టాయి. మరోవైపు తమదేశంలో ఉన్న విదేశీ జీహాదీలను ఈ క్యాంపు నుంచి తిరిగి స్వదేశానికి తీసుకువెళ్లాలంటూ పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నాయి.

ఈ క్రమంలో ఎస్‌డీఎఫ్ నుంచి తప్పించుకునేందుకు లియోనారా కుటుంబం వారానికో ఇంట్లో తలదాచుకునేది. అయితే ఆ సమయంలో ఐఎస్ వీరి గురించి పట్టించుకునేది కాదు. ఐఎస్ గురించి పూర్తిగా తెలిసిన తర్వాత వారి కంటే కుర్దిష్‌దళాలే నయమని భావించి లియోనారా.. భర్త, ఇద్దరుపిల్లలు, భర్త రెండోభార్యతో కలిసి ఎస్‌డీఎఫ్ క్యాంపునకు బయల్దేరింది. ఇందులో భాగంగా వారు ఇరాక్ సరిహద్దులోని బాగోజ్ గ్రామానికి చేరుకున్నారు. అయితే తూర్పు సిరియాలో గస్తీ కాస్తున్న అమెరికా మద్దతు దేశాల బలగాలు లియోనారా భర్త మార్టిన్‌ను గత గురువారం అదుపులోకి తీసుకున్నాయి.

నా భర్త ఉగ్రవాది కాదు

'నా భర్త కంప్యూటర్లు రిపేర్ చేసేవాడు. అదే విధంగా కంప్యూటర్ విడిభాగాలు, ఫోన్లు ఐఎస్‌కు సరఫరా చేసేవాడని మాత్రమే నాకు తెలుసు. 'రాకా'ను కోల్పోయిన ఐఎస్ మమ్మల్ని పూర్తిగా వదిలించుకోవాలని చూసింది. తినడానికి తిండి ఉండేది కాదు. పిల్లలు ఆకలితో అలమటిస్తుంటే అలా చూస్తూ ఉండటం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. టీనేజ్‌లో నేను చేసిన తప్పు నా పిల్లల పాలిట శాపంగా మారుతుందని ఊహించలేకపోయాను. ఇప్పుడు నా సొంత ఇంటికి వెళ్లాలని ఉంది' అంటూ లియోనారా తన పరిస్థితి గురించి అంతర్జాతీయ మీడియా ముందు మొరపెట్టుకుంటోంది.

అయితే లియోనారా భర్త ఐఎస్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించేవాడని, వేలాదిమంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి అతడే సూత్రధారి అని జర్మన్ మీడియా అంటోంది. ఏదేమైనప్పటికీ లియోనారా గనుక నిజంగా పశ్చాత్తాపడితే మాత్రం ఆమెను స్వదేశానికి తీసుకువచ్చి ఆశ్రయం కల్పించాల్సి ఉంటుందని మానవ హక్కుల కార్యకర్తలు అంటున్నారు.

- యాళ్ల సుష్మారెడ్డి, సాక్షి వెబ్





బ్లాక్ డే

విదేశీ యువతి, మురికి నీళ్లలో ప్రతిబింబిస్తున్న ఇండియా గేట్ (ప్రతీకాత్మక చిత్రాలు)

రాజధానికి మకిలీ తగలకూడదు. దేశానికి కిరీటం లాంటి రాజధాని తలవంచుకోకూడదు. ప్రపంచానికి భారతదేశం అంటే ఉన్న గౌరవం వల్ల సింగిల్ ఉమన్ టూరిస్టులు కూడా వస్తారు. అంతే గౌరవంగా తిరిగి వెళ్లాల్సిన ఒక విదేశీ మహిళ.. మళ్లీ ఇండియా రాను అని ఎందుకు అంటోంది? మహిళ నిర్భీతిగా మసలలేని రోజు ఏదైనా.. అది 'బ్లాక్ డే'నే!

ఆ యువతికి మొదటిసారి అనుమానం వచ్చింది. తనేదైనా ట్రాప్‌లో చిక్కుకుపోతున్నానా అని భయానికి లోనైంది. అప్పటికే ఐదు గంటలుగా ఆమె తన ప్రమేయం లేకుండానే ఢిల్లీ ఆటోల్లో తిరుగుతోంది. బాగా అలసటగా ఉంది. చీకటిపడి చాలా సేపే అయింది.

ఇండియాను చూసేందుకు వచ్చిన ఒక విదేశీ యువతి, ఇరవై నాలుగ్గంటల్లోనే ఇండియాను వదిలి వెళ్లిపోయిందంటే కారణం ఏమై ఉంటుంది? 'స్టార్ట్ ఇమీడియట్‌లీ' అనే కాల్ ఆమెకు ఆమె కుటుంబ సభ్యుల నుంచి వచ్చి ఉండాలి. లేదంటే, 'ఇండియా నుంచి వెంటనే పారిపో' అనే సంకేతం ఆమె మనసుకు అంది ఉండాలి. గత ఏడాది డిసెంబర్ 6 సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఒక బెల్జియం యువతి.. ఇరవై నాలుగ్గంటల్లోపే ఇండియా నుంచి తప్పించుకుని వెళ్లింది. బెల్జియం వెళ్లిన కొన్నాళ్లకు రాయబార కార్యాలయానికి వెళ్లింది. ఇండియాలో ఆ రోజు ఏం జరిగిందీ వెల్లడించింది. ఆ విషయాన్ని బెల్జియం.. భారత విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తెచ్చింది. వెంటనే భారత ప్రభుత్వం 'హంట్' మొదలు పెట్టింది. ఇండియాలో ఆ రోజు ఫ్లయిట్ దిగగానే తనకు తారసపడిన వారు అడుగడుగునా తనెనంత అయోమయంలో పడేసిందీ, తననెలా మోసం చేయాలని ప్రయత్నించిందీ, తనెంత మానసిక ఒత్తిడికి లోనైందీ వివరిస్తూ బెల్జియం యువతి చేసిన ఫిర్యాదుపై భారత ప్రభుత్వం ఇప్పుడు ఢిల్లీ పోలీసులను పరుగులు తీయిస్తోంది. ఆమెను ఇరవై నాలుగ్గంటల్లోపు పారిపోయేలా చేసి, దేశ ప్రతిష్టను దెబ్బతీసిన వారందరినీ ఇరవై నాలుగ్గంటల్లో పట్టుకోవాలని ఆదేశాలు వెళ్లాయి మరి. నిందితులను పట్టుకుంటే దేశం పరువు దక్కేదేం ఉండదు. కానీ నిందితులను పట్టుకోలేకపోతే మాత్రం అది ఇంకో పరువుపోయే విషయం అవుతుంది!

జరిగిందేమిటి?



ఆ సాయంత్రం ఢిల్లీలో దిగిన వెంటనే బెల్జియం యువతి ఒక సిమ్ కార్డు కొనుగోలు చేసింది. అక్కడే ఆటో ఎక్కి, న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌కు పోనివ్వమంది. మింటో రోడ్డుకు వెళ్లాలి తను. అయితే ఆటోవాలా ఆమె మింటో రోడ్డు వైపు కాకుండా ఇంకో రూట్‌లో తీసుకెళ్లి ఇద్దరు మగ మనుషుల ముందు ఆటో ఆపాడు. వాళ్లు ఆ యువతికి తమ పోలీస్ ఐడెంటిటీ కార్డులు చూపించారు. ''ఇటువైపు నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ముందుకు వెళ్లాలంటే, మీరు టూరిస్టు పోలీసుల అనుమతి తీసుకోవాలి'' అని ఆమెకు ఒక అడ్రెస్ ఇచ్చారు, టూరిస్టు పోలీసులు ఆ అడ్రస్‌లో ఉంటారని! ఆటోవాలా ఆమెను ఆ అడ్రెస్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మళ్లీ ఆరుగురు మగవాళ్లు ఉన్నారు. వాళ్లంతా పోలీస్ యూనిఫామ్‌లో ఉన్నారు. ''మీరు వెళ్లాలని అనుకుంటున్న వైపు వెళ్లడం అసంభవం. వెంటనే మీరు ఈ ప్రాంతాన్ని వదిలివెళితే మంచిది'' అని చెప్పారు. ఆమెకేవో హింసాత్మక నిరసన ప్రదర్శనల లైవ్ వీడియోలను కూడా చూపించారు. తర్వాత ఆమె మెడలోని ఆభరణాలను చూస్తూ, ''గోల్డేనా?'' అని అడిగారు. ఆమె బుక్‌చేసిన హోటల్ ఫోన్ నంబర్ అడిగి తీసుకుని, హోటల్‌కి ఫోన్ చేసి,''మీ రూమ్ బుకింగ్ క్యాన్సిల్ అయిందట! చెప్పాం కదా, పరిస్థితి బాగోలేదని'' అన్నారు. అక్కడే ఉన్న ఒక ఆటోను చూపించి, ''అందులో ఎక్కి సెంట్రల్ ఢిల్లీలోని ఫలానా ట్రావెల్స్‌కు వెళ్లండి'' అని సలహా ఇచ్చారు. మొదటి ఆటోవాలా పక్కకు తప్పుకున్నాక, రెండో ఆటోవాలా ఆమెను ఎక్కించుకుని ఎన్.డి.ఎం.సి.మార్కెట్ (న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ మార్కెట్) ఏరియాలో ఉన్న ట్రావెల్ ఏజెన్సీ దగ్గర ఆపాడు. అక్కడ ఇద్దరు మనుషులు ఆమెను రిసీవ్ చేసుకున్నారు. ఒక వ్యక్తికి లైన్ కలిపి ఫోన్‌ని ఆమె చేతికి ఇచ్చారు. హోటల్ బుకింగ్ గురించి ఆ వ్యక్తికి తెలుస్తుందని చెప్పారు.

యువతికి మొదటిసారి అనుమానం వచ్చింది. తనేదైనా ట్రాప్‌లో చిక్కుకుపోతున్నానా అని భయానికి లోనైంది. అప్పటికే ఐదు గంటలుగా ఆమె తన ప్రమేయం లేకుండానే ఢిల్లీ ఆటోల్లో తిరుగుతోంది. అలసటగా ఉంది. చీకటి కూడా పడింది.

''నిజమే, మీ బుకింగ్ క్యాన్సిల్ అయింది. వీటిల్లో కొన్ని రూములు ఉన్నాయట'' అని ఆమెకు కొన్ని హోటళ్లు, రెంట్‌ల వివరాలు ఇచ్చారు. అవన్నీ ఖరీదైనవి. చివరికి విసుగెత్తి, రోజుకు నలభై డాలర్ల రెంట్ (సుమారు మూడు వేల రూపాయలు) ఉన్న హోటల్ గదిని బుక్ చేయమంది. చేశారు. అక్కడి నుంచి ఆటో ఆమెను ఆ హోటల్ ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లింది. ఆమె గది థర్డ్ ఫ్లోర్‌లో ఉంది. కిటికీల్లేవు. ఇంటర్నెట్ లేదు! వెంటనే గది తలుపులు వేసుకుని లోపల లాక్ చేసుకుంది. ఈలోపు కొత్త సిమ్ కార్డ్ యాక్టివేట్ అయింది. రిషికేష్‌లో తెలిసినవాళ్లుంటే వాళ్లకు ఫోన్ చేసి, జరిగిందంతా చెప్పింది. రిషికేష్ నుంచి అక్కడి వాళ్లు, ఈ యువతి మొదట బుక్ చేసిన హోటల్‌కి ఫోన్ చేసి అడిగితే, ''క్యాన్సిల్ ఏమీ కాలేదే. ఆమె పేరు మీదే ఇప్పటికీ రూమ్ ఉంది'' అని చెప్పారు. అది తెలిసి యువతి నిశ్చేష్టురాలైంది. కొద్ది నిమిషాల్లోనే ఆ హోటల్ సిబ్బంది (మొదట ఆమె బుక్ చేసిన హోటల్) వచ్చి యువతిని సురక్షితంగా తమతో తీసుకెళ్లారు. తెల్లారి లేచీ లేవగానే రూమ్ ఖాళీ చేసి, అప్పటికి అందుబాటులో ఉన్న ఫ్లయిట్ ఎక్కి ఆ యువతి తన స్వదేశానికి వెళ్లిపోయింది.

ఈ వివరాలన్నీ బాధితురాలు తమ రాయబార కార్యాలయానికి ఇచ్చిన ఫిర్యాదులో పొందుపరిచింది. మళ్లీ ఇండియా వెళ్లేది లేదని అంటోంది. బెల్జియం ఆ ఫిర్యాదును ఇండియాకు ఫార్వర్డ్ చేసింది. ఆ యువతిని వేధించిన ఆగంతకుల మీద, ఆటో రిక్షాల డ్రైవర్ల మీద, ట్రావెల్ ఏజెన్సీ మీద, హోటల్ మీద, దొంగ పోలీసుల మీద భారత విదేశీ వ్యవహారాల శాఖ.. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్. మహిళలకు సంబంధించిన ఏ కేసైనా ఆమె దృష్టికి వెళితే త్వరగా పరిష్కారం అవుతుందని పేరు. మీరు ఈ వార్తా కథనాన్ని చదివే సమయానికి దాదాపు నిందితులంతా చట్టం చేతికి చిక్కినా ఆశ్చర్యం లేదు.

ఒక్కరే వెళ్తున్నారా?

ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ముఖ్యంగా.. దేశం దాటాల్సి వస్తే తీసుకోవల్సిన కనీస జాగ్రత్తలు..

- ఒంటరిగా హోటల్‌లో గది బుక్ చేసుకునే కంటే ట్రావెలర్స్ హాస్టల్స్‌లో బస చేయడం మంచిది. ఇంటర్నెట్‌లో ఇలాంటి వివరాలు ఉంటాయి. చూసుకొని బుక్ చేసుకోవాలి.
- మీరు వెళ్లే ప్రాంతానికి సంబంధించిన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వివరాలనూ ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవాలి. ఒకవేళ హోటల్లో రూమ్ బుక్ చేసుకునుంటే పికపింగ్, డ్రాపింగ్ సౌకర్యం ఉందేమో తెలుసుకుని మీ ఫ్లయిట్ వివరాలు వాళ్లకు ఇచ్చి.. పికప్ చేసుకోవడానికి వెహికల్ పంపమని కోరాలి. ఆ సౌకర్యం లేకపోతే వెహికల్ అరేంజ్ చేయమని రిక్వెస్ట్ చేయాలి. ట్రావెల్స్ హాస్టల్స్‌లో బస ఏర్పాటు చేసుకున్నట్లయితే హాస్టల్‌లో ఉన్న వాళ్ల నంబర్ తీసుకొని పికప్ చేసుకోవడానికి వాళ్లను రమ్మని కోరవచ్చు.
- ఏ ప్రాంతానికి వెళ్తున్నారో ఆ ప్రాంతానికి తగ్గట్టే డ్రెస్ వేసుకోవడం మంచిది.
- కాలక్షేపానికి తిరుగుతున్నట్టు కనపడకండి.
- మీరు ఆ ప్రాంతానికి కొత్తవారని పసిగట్టి స్థానికులు మీ గురించి ఆరా తీస్తే ఏమీ చెప్పకూడదు. అంటే మీ ఒంటరి ప్రయాణం, బస చేస్తున్న ప్రదేశాల వివరాలు వగైరా బయటపెట్టవద్దు.
- స్థానిక హెల్ప్‌లైన్స్ నంబర్లను దగ్గర పెట్టుకోవాలి.

సాక్షి టిప్స్

- అరటిపండులో చక్కెర... సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటివి సహజరూపంలో ఉంటాయి. పీచు పదార్థాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. రెండు అరటిపండ్లు తింటే 90 నిమిషాల సేపు పని చేయవచ్చని పరిశోధనల్లో రుజువైంది. అందుకే క్రీడాకారులు ఎక్కువగా అరటిపండు తీసుకుంటారు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికి అరటిపండు మంచి ఆహారం. కాబట్టి ప్రతి రోజూ అరటిపండు తింటే శక్తితో పాటు జీర్ణవ్యవస్థ పని తీరు మెరుగవుతుంది.



- ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ (పిఎంఎస్) సమస్య ఉన్న వాళ్లు పీరియడ్స్‌కు కనీసం వారం ముందు నుంచి ప్రతి రోజూ అరటిపండు తింటుంటే ఆ సమయంలో ఆందోళన, ఉద్వేగం వంటి లక్షణాలు అదుపులో ఉంటాయి.
- ఇందులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఎనీమియాను అరికడుతుంది. బ్లడ్‌ప్రెజర్‌ను అదుపులో ఉంచుతుంది. గుండెపోటును నివారించడంలో బాగా పని చేస్తుంది.

బిగ్ ఫైట్

లెక్కలు నేర్చుకుని.. రెక్కలు కట్టుకుని..!

ఊరు కాని ఊరు.. చివరిదాకా తోడుగా నిలుస్తానని బాస చేసి పెళ్లి చేసుకున్న భర్త నలుగురు పిల్లలు పుట్టాక వారి మానాన వారిని వదిలేసి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు.. పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాదు. అయినప్పటికీ మొక్కవోని పట్టుదలతో కష్టాల కడలిని ధైర్యంగా ఈదుతూ ముందుకు సాగుతోందామె. ఎటూ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ఆమె రెక్కలు ముక్కలు చేసుకునేలా కష్టపడుతున్నప్పటికీ బ్యాంకర్లు రుణమిచ్చి చేయూతనిచ్చేందుకు నిరాకరించగా, మరోవైపు స్వయం సహాయక పొదుపు గ్రూపుల్లోనూ ఆమెను చేర్చుకోలేదు. అయినప్పటికీ అన్ని బాధలను అధిగమిస్తూ ముందుకు సాగుతోంది 'సవిడిబోయిన వెంకాయమ్మ'.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సీతానగరం గ్రామానికి చెందిన వెంకాయమ్మ ఎవరిపై ఆధారపడకుండా గత 16 ఏళ్లుగా చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతిరోజూ సుమారు 30 కిలోమీటర్లు సైకిల్‌పై తిరుగుతూ వస్త్రాలు అమ్ముకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన వెంకాయమ్మ 27 సంవత్సరాల క్రితం పెళ్లి అయిన 16 రోజులకే భర్త వెంకటేశ్వరరావుతో కలిసి సీతానగరం వచ్చింది. వెంకటేశ్వరరావు ఊరూరూ తిరిగి స్టీలుగిన్నెలు అమ్మే వ్యాపారం చేసేవాడు. ఇక్కడే వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు పుట్టారు. అయితే 16 సంవత్సరాల క్రితం భర్త వెంకటేశ్వరరావు వెంకాయమ్మను, నలుగురు పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఒక్కసారిగా వెంకాయమ్మపై కోలుకోలేని భారం పడింది. నిరక్షరాస్యురాలైన వెంకాయమ్మకు తూకాలు, కొలతలు సరిగా తెలియకపోవడంతో భర్త చేసిన స్టీలు గిన్నెలు అమ్మే వ్యాపారం జోలికి పోకుండా వస్త్రాలు అమ్ముకునే పని మొదలుపెట్టింది. అలా మూడేళ్ల పాటు వస్త్రాల మూటలు నెత్తిన పెట్టుకుని చుట్టుపక్కల ఊర్లలో తిరిగి అమ్ముకునేది. దీంతో మాడు నొప్పి విపరీతంగా బాధించేది. ఇలా లాభం లేదని కష్టపడి సైకిల్ తొక్కడం నేర్చుకుంది. ఈ క్రమంలో అనేక దెబ్బలు తగిలినా పిల్లల కోసం అన్నింటినీ మౌనంగా భరించి సైకిల్‌పై తిరుగుతూ వస్త్రాలు అమ్మడం ప్రారంభించింది. రాత్రి బడికి వెళ్లి అక్షరాలు, అంకెలు నేర్చుకుంది వెంకాయమ్మ. 43 ఏళ్ల వయస్సులోనూ ఇప్పటికీ ఎండా, వాన, చలిని లెక్కచేయకుండా సైకిల్‌పై రోజూ 30 కిలోమీటర్లకు పైగా తిరుగుతూ జీవనపోరాటం చేస్తోంది. గ్రామాల్లో కూలీలు పనులకు వెళ్లకముందే వెళ్లి వస్త్రాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండడంతో తెల్లవారుజామునే సైకిల్ మీద బయటకు వెళ్లి చుట్టుపక్కల 10 నుంచి 15 ఊర్లు తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి తిరిగి వస్తుంది. మధ్యలో వరికోతలు, కలుపులు, ఇతర వ్యవసాయ కూలీ పనులకు సైతం వెళ్లేది. పైగా ఆడపిల్లలనే తేడా లేకుండా కుమార్తెలిద్దరి చదువులకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది వెంకాయమ్మ.

పిల్లలు ప్రయోజకులయ్యారు

పెద్దకుమార్తె నాగలక్ష్మిని బీఎస్సీ నర్సింగ్ చదివించింది. నాగలక్ష్మి ఇప్పుడు హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో ఉద్యోగం చేస్తోంది. రెండో కుమార్తె శ్రీలతను ఈసీఈ విభాగంలో డిప్లొమా చదివించింది. శ్రీలత ప్రస్తుతం హైదరాబాద్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. మూడో సంతానమైన సందీప్ ఐటీఐ పూర్తి చేసి ప్రస్తుతం ఓపెన్ డిగ్రీ చదువుతున్నాడు. నాలుగో సంతానం చంద్రకిరణ్ 9వ తరగతి వరకు చదివి తల్లికి ఆసరాగా ఉంటున్నాడు.

బ్యాంకర్ల చిన్నచూపు

కష్టాన్నే నమ్ముకున్న వెంకాయమ్మకు రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు ముఖం చాటేశారు. రెండేళ్ల క్రితం వరకు రోడ్డు పక్కన ఆర్‌అండ్‌బీ స్థలంలో వేసుకున్న చిన్న గుడిసెలో వీరి కుటుంబం నివాసం ఉండేది. అయితే పక్కనే ఉన్న పొలం యజమాని ఖాళీ చేయించడంతో తల్లి ఏగమ్మ బంగారాన్ని తాకట్టు పెట్టి ఊరి చివరన కొద్దిపాటి స్థలం కొని, ఆ భూమిలో రేకులషెడ్డు వేసుకుంది. ప్రస్తుతం వెంకాయమ్మ అక్కడే ఉంటున్నారు. పిల్లలను చదివించడానికి, ఇంటి కోసం చేసిన అప్పులు తీరకపోగా ఇప్పటికీ వడ్డీలు కడుతున్నారు. రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరిగితే తిరిగి అప్పు ఎలా తీరుస్తావంటూ ఎద్దేవా చేసి తన దరఖాస్తును నిరాకరించినట్లు చెప్పింది. అదేవిధంగా మహిళలు డబ్బులు పొదుపు చేసుకునే స్వయం సహాయక సంఘాలు (డ్వాక్రా) గ్రూపుల్లోనూ తనను చేర్చుకోలేదని వాపోయింది. ఆడపిల్లలకు వివాహం చేయాల్సిన నేపథ్యంలో అన్ని కష్టాలనూ భారంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతోన్న వెంకాయమ్మ చిన్న చిన్న సమస్యలు ఉన్నవారిలో ఆత్మవిశ్వాసం నింపుతోంది.

- తూమాటి భద్రారెడ్డి, సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా



గ్రామాల్లో వస్త్రాలు అమ్ముతూ...




ఇద్దరు కుమారులతో వెంకటాయమ్మ



సైకిల్‌పై బట్టల మూటలతో గ్రామాలకు తిరుగుతున్న వెంకాయమ్మ

సాక్షి ఫ్యామిలీ
నల్లగొండ ॥ బుధవారం
6-2-2019

లవ్ డాక్టర్ | నన్నడగొద్దు ప్లీజ్



ప్రియదర్శిని రామ్
లవ్ డాక్టర్

హాయ్ అన్నయ్యా! మా కాలేజీలో నన్నొక అబ్బాయి ఫాలో చేస్తున్నాడు. తను మా సీనియర్. వన్ ఇయర్ బ్యాక్ నాకు కాలేజీలోనే పరిచయమయ్యాడు. ప్రతి విషయానికీ చాలా సపోర్ట్‌గా ఉంటాడు. నేనొక అక్కతో... 'తను నన్ను ఫాలో అవుతున్నాడా?' అని అడిగాను. తనేమో 'అదేమీ లేదు' అని చెప్పింది. తను ఆల్‌రెడీ తన కంటే సీనియర్ అక్కని లవ్ చేస్తున్నాడట. ఆ విషయం నాకు తర్వాత తెలిసింది. కానీ తను నన్ను ఫాలో అవుతూనే ఉన్నాడు. తనంటే నాకు చాలా ఇష్టం అన్నయ్యా! ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. మంచి సలహా ఇవ్వండి ప్లీజ్!
– ప్రియ

వాడికో జబ్బు ఉందమ్మా!
వాడు మనకు వద్దే వద్దు తల్లీ!!
వాడు నిలవడు!
వాడికి నిలకడ లేదు!!
వీడు శుద్ధ తోక...
వంకర టింకర తోక....
ఇస్త్రీ చేసినా స్ట్రెయిట్ కాదు..
ఏ.. స్త్రీ కనపడ్డా తోకలా తిరుగుతాడు..
అస్సలు లవ్‌లో పడకు...
అనవసరంగా కుక్క తోక పట్టుకుని ప్రేమ గంగ ఈదినంత పని అవుతుంది.
ఎప్పటికీ తీరం చేరము..!
'ఏంటి సార్! ఇవ్వాళ్ల ఏదైనా కవి సమ్మేళనం అటెండ్ అయ్యి వచ్చారా ఏంటీ? అంతా పొయిట్రీలోనే మీ చెల్లెలిని బుజ్జగిస్తున్నారు?' అని నవ్వింది నీలూ!

lovedoctorram@sakshi.com

కాసుకో సుడోకు

3	6	4	7	8		1		
9	5					6		4
							3	
		3		7	8		6	5
7			5		4			3
4	2		6	1		8		
	3							
8		7					2	6
		2		4	6	7	8	9

నిబంధనలు: ప్రతి వరుసలో 1 నుంచి 9 అంకెలు నింపండి (అడ్డంగా,నిలువుగా). ఒక వరుసలో ఒక అంకెను ఒకసారి మాత్రమే వాడాలి. ప్రతి 3X3 చదరం లోనూ 1 నుంచి 9 అంకెలు రావాలి.

నిన్నటి జవాబు

4	9	1	3	7	6	2	8	5
5	6	3	8	2	1	9	7	4
2	8	7	5	9	4	6	3	1
1	4	6	7	8	3	5	2	9
8	2	5	6	4	9	7	1	3
7	3	9	1	5	2	4	6	8
6	7	8	4	1	5	3	9	2
3	5	2	9	6	8	1	4	7
9	1	4	2	3	7	8	5	6

అంచనాలను అందుకోలేకపోయాం



జనవరి 11... రామ్‌చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' విడుదలైన రోజు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఆ అంచనాలను అందుకోలేకపోయామని మంగళవారం రామ్‌చరణ్ మీడియాకి ఓ లేఖ విడుదలచేశారు. ఆ లేఖ సారాంశం...

ప్రియమైన అభిమానులు, ప్రేక్షకులకు,

నా పట్ల, మా సినిమాల పట్ల మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు వినమ్రపూర్వక ధన్యవాదాలు. మా 'వినయ విధేయ రామ' సినిమా కోసం రేయింబవళ్లు కష్టించిన సాంకేతిక నిపుణులందరికీ నా ధన్యవాదాలు. నిర్మాత దానయ్యగారు అందించిన సహకారం మాటల్లో వర్ణించలేనిది. మా చిత్రాన్ని నమ్మిన పంపిణీదారులు, ప్రదర్శనదారులకి కృతజ్ఞుడనై ఉంటాను. మీ అందరికీ నచ్చి, మిమ్మల్ని వినోదింపచేసే సినిమా అందించటానికి మేమంతా ఎంతగానో శ్రమించాం. దురదృష్టవశాత్తు అన్ని వర్గాలనూ ఆకట్టుకునేలా ఈ సినిమాని అందించలేకపోయాం. మీ అంచనాలని అందుకోలేకపోయాం. మీరు చూపించే ఈ ఆదరణ, అభిమానాన్ని ప్రేరణగా తీసుకుని భవిష్యత్తులో మీకు నచ్చే, మీరు మెచ్చే సినిమాలు చేయటానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తాను. అన్ని వేళలా తమ మద్దతు నాకు అందించిన మీడియా మిత్రులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు ఎల్లప్పుడూ చూపించే ఈ ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు.

– ప్రేమతో
మీ రామ్‌చరణ్

జోడీ కుదిరిందా?



వరుణ్ తేజ్
ఈషా రెబ్బా

వెండితెర 'వాల్మీకి' చిత్రంలో వరుణ్ తేజ్‌కి జోడీ కుదిరిందట. వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో 'వాల్మీకి' అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. రేస్‌లో తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా ముందు వరుసలో ఉన్నారని సమాచారం. ఈషా కాకుండా ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఉంటారట. ఇటీవల వచ్చిన 'అరవింద సమేత వీరరాఘవ, సుబ్రహ్మణ్యపురం' సినిమాల్లో మంచి నటనను కనబరిచారు ఈషా. ఈ సంగతి ఇలా ఉంచితే... 'వాల్మీకి' చిత్రం కోలీవుడ్ హిట్ 'జిగర్‌దండా'కి రీమేక్ అని సమాచారం. ఆ సినిమాలో బాబీ సింహా చేసిన పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తారట. అలాగే తమిళంలో సిద్ధార్థ్ చేసిన పాత్ర కోసం శ్రీవిష్ణు, నాగశౌర్య పేర్లు తెర పైకి వచ్చాయి. అధికారిక సమాచారం అందాల్సి ఉంది. 'వాల్మీకి' సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు.

అంజలి.. చాలా పవర్‌ఫుల్



నయనతార

నయనతార లీడ్ రోల్‌లో తెరకెక్కిన చిత్రం 'ఇమైక్క నొడిగల్'. అథర్వ, రాశీఖన్నా కీలక పాత్రల్లో నటించగా, బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రతినాయకుడిగా నటించారు. నయనతార భర్త విక్రమాదిత్యగా అతిథి పాత్రలో విజయ్ సేతుపతి నటించారు. ఆర్. అజయ్‌జ్ఞానముత్తు దర్శకత్వంలో క్యామియో ఫిల్మ్స్ పతాకంపై సీజే జయకుమార్ నిర్మించిన ఈ సినిమా గత ఏడాది తమిళంలో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని విశ్వశాంతి క్రియేషన్స్ బ్యానర్‌పై సీహెచ్ రాంబాబు, ఆచంట గోపీనాథ్‌లు 'అంజలి సీబీఐ ఆఫీసర్' పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ– ''క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. పవర్‌ఫుల్ సీబీఐ ఆఫీసర్‌గా నయనతార టైటిల్ రోల్‌లో చాలా బాగా నటించారు. ప్రస్తుతం అనువాదకార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 22న ఈ సినిమాను విడుదల చేస్తున్నాం'' అన్నారు. రమేష్ తిలక్, దేవన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: హిప్ హాప్ తమిళ, కెమెరా: ఆర్.డి. రాజశేఖర్.

4 లెటర్స్ హిట్ కావాలి

– వెంకటేశ్



వెంకటేశ్, ఈశ్వర్

ఈశ్వర్ హీరోగా, టువ చక్రవర్తి, అంకిత మహారాణా హీరోయిన్లుగా ఆర్. రఘురాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం '4 లెటర్స్'. 'కుర్రాళ్ళకి అర్థమవుతుందిలే' అన్నది ఉప శీర్షిక. దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌లను హీరో వెంకటేశ్ చూసి, కథానాయకుడు, దర్శక, నిర్మాతలను అభినందించారు. ఈ సినిమా మంచి హిట్ కావాలని ఆకాంక్షించారు. దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ– ''ఓం శ్రీచక్ర క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన తొలి చిత్రమిది. మా సినిమా టీజర్‌ని దర్శకులు రాఘవేంద్రరావుగారు విడుదల చేయటం మాకెంతో ఆనందంగా ఉంది. కమర్షియల్ హంగులతో యూత్ సహా అన్ని వర్గాలను ఆకట్టుకునే ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందించాం'' అన్నారు. ''కలుసుకోవాలని' సినిమా తర్వాత తెలుగులో నేను డైరెక్ట్ చేసిన చిత్రం '4 లెటర్స్'. ప్రేమ, పెళ్లి విషయాల్లో నేటితరం ఆలోచనలు, అభిప్రాయాలు, వాస్తవాలు ఏమిటనే విషయాలను వాస్తవానికి దగ్గరగా ఉండేలా చిత్రీకరించాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు ఆలోచన రేకెత్తించేలా సినిమా ఉంటుంది'' అని ఆర్. రఘురాజ్ అన్నారు. ''మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది'' అన్నారు ఈశ్వర్. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: చిట్టిబాబు.కె.



సాన్వీ, శ్రీనాథ్

నవ్వులు పంచే పోలీస్ స్టేషన్

మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘనా జంటగా, గోరేటి వెంకన్న కీలక పాత్రలో నటించిన చిత్రం 'బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్'. నాగసాయి మాకం దర్శకత్వంలో ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళీ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా మార్చి రెండో వారంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మహంకాళీ శ్రీనివాస్ మాట్లాడుతూ– ''పూర్తి వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది. ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్యను ఇందులో చూపించాం. తప్పకుండా ప్రేక్షకులను ఆలోచింపజేసే సినిమా అవుతుంది. మంచి కథకు నిర్మాణ విలువలు తోడైతేనే ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పెద్ద నిర్మాణ సంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా మా సినిమా ఉంటుంది. మార్చి రెండో వారంలో ఓ పెద్ద పంపిణీ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం'' అన్నారు. ''బిలాల్‌పూర్ అనే ఊరి పోలీస్ స్టేషన్‌కు వచ్చే వింత వింత కేసులు కడుపుబ్బా నవ్విస్తాయి. కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకునే సినిమా ఇది. ఎలాంటి అసభ్యత, అశ్లీలత లేకుండా తెరకెక్కించాం. సినిమా చూస్తున్న వాళ్లకు తమ ఊరిలో జరిగే సంఘటనలు గుర్తొస్తాయి'' అని నాగసాయి మాకం అన్నారు. ప్రణవి, ఆర్ఎస్ నందా, వెంకట్ గోవాడ, మల్లేష్, వైభవ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: తోట వి. రమణ, సంగీతం: సాబూ వర్గీస్.

శత్రువు కూడా ముఖ్యమే



సాయికృష్ణ పెండ్యాల

''డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్ అయ్యాను. నిర్మాతగా 'దండుపాళ్యం– 3', అర్జున్ 150వ సినిమా 'కురుక్షేత్రం', 'మారి–2' విడుదల చేశా. ఇప్పుడు 'సీమరాజా' నా నాలుగో చిత్రం. ఇది మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉంది'' అన్నారు సాయికృష్ణ పెండ్యాల. శివకార్తికేయన్ హీరోగా, సమంత, కీర్తి సురేశ్ హీరోయిన్లుగా పొన్‌రాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సీమరాజా'. ఈ సినిమాను లక్ష్మీ పెండ్యాల సమర్పణలో సాయికృష్ణా ఫిలిమ్స్ పతాకంపై సాయికృష్ణ పెండ్యాల తెలుగులో ఈ నెల 8న విడుదల చేస్తున్నారు. సాయికృష్ణ పెండ్యాల మాట్లాడుతూ– ''సీమరాజా' సినిమాను తెలుగులో విడుదల చేయడానికి కారణం చెన్నైలో ఉండే నా మిత్రుడు. తను ఈ సినిమాలోని 'మనిషి బతకాలంటే మిత్రుడు ఎంత ముఖ్యమో.. శత్రువు కూడా అంతే ముఖ్యం'' అనే డైలాగ్ నాకు పంపించాడు. ఆ డైలాగ్ విని ఈ సినిమాని తమిళ్‌తో పాటు తెలుగులో ఒకేసారి విడుదల చేద్దామనుకున్నాను.. కుదరలేదు. చంద్రబోస్‌గారు, వెన్నెలకంటి గారు రాసిన పాటలకు, ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంలో సమంత యాక్షన్ సీన్స్‌లో బాగా నటించారు. కీర్తీసురేశ్ 30 నిమిషాలపాటు యువరాణి గెటప్‌లో కనిపిస్తారు. సిమ్రాన్‌గారు నెగటివ్ పాత్రలో అలరించారు. డిస్ట్రిబ్యూటర్‌గా 18 సంవత్సరాల్లో 300లకుపైగా సినిమాలు విడుదల చేశాను. 'సీమరాజా' సినిమాను ఏపీ, తెలంగాణల్లో 400 థియేటర్స్‌కుపైగా విడుదల చేస్తున్నాం'' అన్నారు.

మనస్సాక్షే దారి చూపుతుంది!



ఏఆర్ రెహమాన్

ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన పాటలు నిత్యం ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటాయి. రెహమాన్‌ను గుర్తు చేస్తూనే ఉంటాయి. పదేళ్ల క్రితం 'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రానికిగాను రెండు ఆస్కార్ అవార్డులను అందుకున్నారు రెహమాన్. 81వ ఆస్కార్ వేడుకలో పది అవార్డ్స్‌కు నామినేట్ అయిన ఈ చిత్రం ఎనిమిది అవార్డులను గెలుచుకుంది. అందులో రెహమాన్‌కు రెండు



తనయ ఖతీజా ప్రసంగాన్ని వింటున్న రెహమాన్

వచ్చాయి. ఈ చిత్రం ఆస్కార్ సాధించి పదేళ్లయిన సందర్భంగా ముంబైలో ఓ వేడుక జరిగింది. ఈ వేడుకలో ఏఆర్ రెహమాన్, ఆయన కుమార్తె ఖతీజాల ఎమోషనల్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. ''ఎన్నో పెద్ద పెద్ద అవార్డులను సాధించిన ప్రముఖ సంగీత దర్శకునిగా మా నాన్నగారు ప్రపంచానికి తెలుసు. మా నాన్న రెండు ఆస్కార్ అవార్డులు సాధించి పదేళ్లు అవుతోంది. ఈ పదేళ్లలో ఆయనలో ఏ మార్పు రాలేదు. అయితే కుటుంబానికి కేటాయించే సమయం తగ్గింది. అయినప్పటికీ మధ్య మధ్య మమ్మల్ని విహారయాత్రలకు తీసుకెళుతూ ఆ లోటు కూడా తెలియకుండా చేస్తున్నారు. మా నాన్నగారు గొప్ప మానవతావాది. ఎందరికో సహాయం చేస్తుంటారు. కానీ వాటిని మాతో కూడా పంచుకోరు'' అని ఖతీజా అన్నారు. ఆ తర్వాత 'మాతో పాటు ఇప్పటి యువతీ యువకులు పాటించేలా ఏవైనా సలహాలు ఇస్తారా?' అని తండ్రిని ఖతీజా అడిగితే ''నిజానికి నాకు సలహాలు ఇవ్వడం నచ్చదు. నేను పెరుగుతున్నప్పుడు మా అమ్మ చెప్పిన విలువలనే మీకు (తన బిడ్డలను ఉద్దేశించి) చెబుతూ వచ్చాను. ఇప్పుడు మీరు మీ హార్ట్‌ని ఫాలో అయ్యే టైమ్ వచ్చింది. జీవితంలో నీ మనస్సాక్షి మీకు మంచి మార్గనిర్దేశకం అవుతుంది. ఆ భగవంతుడు కూడా మీకు దారి చూపించాలని కోరుకుంటున్నాను'' అని భావోద్వేగంగా బదులిచ్చారు ఏఆర్ రెహమాన్. ఈ వేడుకలో నటుడు అనిల్ కపూర్, రచయిత గుల్జార్ తదితరులు పాల్గొన్నారు. ''పదేళ్ల క్రితమే రెహమాన్ ఆస్కార్ సాధించడం చాలా ఆనందంగా ఉంది'' అని ఏ పాటకైతే రెహమాన్ అవార్డు సాధించారో ఆ పాటను రచించిన గుల్జార్ అన్నారు.


తప్పుచేస్తే శిక్ష తప్పదు



గురు చిందేపల్లి
జి. సీతారెడ్డి

అద్వైత్, జహీదా శ్యామ్, అలోక్ జైన్, సీతారెడ్డి ముఖ్య తారలుగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఎంతవారలైనా'. గురు చిందేపల్లి దర్శకత్వంలో రామదూత ఆర్ట్స్ పతాకంపై జి.సీతారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. గురు చిందేపల్లి మాట్లాడుతూ– ''ఎంతవారలైనా కాంత దాసులు కావచ్చు, కనకదాసులు కావచ్చు. కానీ, తప్పు చేసినప్పుడు ఎంతవారలైనా కచ్చితంగా శిక్షార్హులే అనే పాయింట్‌తో తెరకెక్కుతోన్న థ్రిల్లర్ హారర్ మూవీ ఇది. అన్ని వర్గాల వారికి నచ్చేలా ఉంటుంది'' అన్నారు. ''గురు చిందేపల్లి నా క్లాస్‌మేట్, చిరకాల మిత్రుడు. నాకు సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో నిర్మాతనయ్యా. నటన మీద ఉన్న ఆసక్తితో డైరెక్టర్ ప్రోత్సాహంతో ఈ సినిమాలో ఒక పాత్ర కూడా చేశాను. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాం. మంచి కథాంశంతో సాగే ఈ చిత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది'' అని జి.సీతారెడ్డి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుక్కు, కెమెరా: ఎస్.మురళీమోహన్‌రెడ్డి.

లాకింగ్ అండ్ పాపింగ్!



శ్రద్ధా కపూర్

యూకేలో ఉండే ఆ పాకిస్థానీ అమ్మాయి, పంజాబ్ కుర్రాడు డ్యాన్స్‌లో పోటీపడాల్సి వచ్చింది. ఒకరు విజేతగా నిలుస్తారు. ఆ తర్వాత వీరిద్దరికీ పోటీగా మరో డ్యాన్సర్ సవాల్ విసిరాడు. ఫైనల్‌గా విజేత ఎవరు? అనే విషయం తెలుసుకోవాలంటే చాలా టైమ్ పడుతుంది. కానీ ఈ సినిమా లండన్ షెడ్యూల్ చిత్రీకరణ కోసం మాత్రం టైమ్ దగ్గర పడింది. రెమో డిసౌజా దర్శకత్వంలో వరుణ్ ధావన్, శ్రద్ధాకపూర్, నోరా ఫతేహీ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమాకు 'స్ట్రీట్ డ్యాన్సర్స్ 3' అనే టైటిల్ ఖరారు చేశారు. అలాగే ఈ సినిమాలో వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్‌లకు చెందిన లుక్స్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో పంజాబ్ కుర్రాడి పాత్రలో వరుణ్ ధావన్, పాకిస్థానీ అమ్మాయి పాత్రలో శ్రద్ధాకపూర్ నటిస్తున్నారు. ఈ సినిమా కోసం శ్రద్ధా ఐదురకాల కొత్త డ్యాన్సులు నేర్చుకున్నారు. 'అఫ్రో, లాకింగ్ అండ్ పాపింగ్, క్రంప్, టుట్టింగ్ అండ్ యానిమేషన్, అర్బన్'.. ఈ ఐదు రకాల నృత్యాలను యూకేలో ఉంటున్న భారతీయ నృత్యకారుడు ప్రశాంత్ షిండే, టానియా టోరియాల నుంచి నేర్చుకున్నారు. శ్రద్ధాకి డ్యాన్స్ నేర్పించడం కోసం ఈ ఇద్దరూ ఇండియా వచ్చారు. ఇక ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఈ నెల 10న లండన్‌లో జరగనుంది. మార్చి 25 వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది. ఇంతకుముందు రెమో డిసౌజా దర్శకత్వంలోనే 2013లో 'ఏబీసీడీ' (ఏనీ బడీ కేన్ డ్యాన్స్), 2015లో 'ఏబీసీడీ 2' చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. 'స్ట్రీట్ డ్యాన్సర్స్ 3' చిత్రాన్ని ఈ ఏడాది నవంబర్ 8న విడుదల చేయాలనుకుంటున్నారు.

భయం వేసింది!



మేఘా ఆకాశ్

కథానాయిక మేఘా ఆకాశ్ పేరు మారింది. ఒక్క నిమిషం... ఆమె మార్చుకోలేదు. హ్యాకర్స్ మార్చారు. అవును.. మేఘా ఆకాశ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను హ్యాకర్స్ హ్యాక్ చేసి రష్యాకి చెందిన ఓ డీజే ఆర్టిస్టు పేరు పెట్టారు. అంతటితో ఆగకుండా కొన్ని అభ్యంతరకరమైన ఫొటోలను కూడా అప్‌లోడ్ చేశారు. అయితే ఆ ఫొటోలు మేఘా ఆకాశ్‌వి కాదు. ఈ విషయంపై మేఘా ఆకాశ్ స్పందించారు. ''నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను హ్యాక్ చేశారు. మా టీమ్ చాలా కష్టపడి మళ్లీ నా అకౌంట్ యాక్సెస్‌ను తిరిగి తెచ్చారు. కానీ నా వ్యక్తిగత ఖాతాను హ్యాకర్స్ హ్యాక్ చేయడంతో చాలా భయం వేసింది. నాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్'' అన్నారు. ఇటీవల కమల్‌హాసన్ చిన్న కుమార్తె అక్షరా హాసన్, హీరోయిన్ హన్సిక సోషల్ మీడియా అకౌంట్స్ కూడా హ్యాక్ అయిన విషయం తెలిసిందే. ఇలా వరుసగా హీరోయిన్ల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అవుతుండటం గమనించాల్సిన విషయం. ఇక మేఘా సినిమాల విషయానికి వస్తే... ఇటీవల రజనీకాంత్ 'పేట' సినిమాలో కీలక పాత్ర చేసిన ఈ బ్యూటీ 'శాటిలైట్ శంకర్' అనే సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్నారు.

సాక్షి ఫ్యామిలీ
నల్లగొండ ॥ బుధవారం
6-2-2019

సీరియల్

సంగీతమే ప్రాణంగా 'కోయిలమ్మ' సీరియల్‌లోని చిన్ని పాత్ర ఉంటుంది. స్టార్ మా టీవీలో వచ్చే ఈ సీరియల్ ద్వారా చిన్ని పాత్రతో తెలుగింటికి పరిచయం అయ్యింది తేజస్విని. అందంలోనూ, అభినయంలోనూ భేష్ అనిపించుకుంటున్న ఈ కన్నడ కోకిల 'సాక్షి'తో పంచుకున్న ముచ్చట్లు...

కన్నడ కోయిలమ్మ





తల్లి భ్రమరాంబతో...

● **మీరు కన్నడ, తెలుగు బుల్లి తెరకు ఎలా పరిచయం అయ్యారు?**

బెంగుళూరులోని థియేటర్ ఆర్ట్స్‌లో జాయిన్ అయ్యాను. అంతకు మూడునెలల ముందు 'బిలీ హెన్నీ' అనే కన్నడ ప్రాజెక్ట్‌లో వర్క్ చేశాను. థియేటర్ ఆర్ట్స్ నుంచే నాకు 'కోయిలమ్మ' సీరియల్ ఆఫర్ వచ్చింది. తెలుగింటికి పరిచయం చేసిన 'స్టార్ మా' వాళ్లకు ముందుగా థాంక్స్. ఈ ప్రాజెక్ట్‌కు ముందు 'కోయిలమ్మ' సీరియల్ చూశాను. బాగా నచ్చింది. పెద్దయ్యాక 'చిన్ని'గా నేను ఎలా ఉంటానో, ఆ పాత్ర ద్వారా తెలుగువారు నన్ను రిసీవ్ చేసుకుంటారోలేదో నని నాలుగు వారాలు చాలా టెన్షన్ పడ్డాను. ఇప్పుడు బయటకు వెళితే 'చిన్ని చిన్ని' అని పిలుస్తున్నారు. ఈ పాత్ర ద్వారా నాకు మంచి పేరు వస్తున్నందుకు ఆనందంగా ఉంది.

● **మీ ఫ్యామిలీ గురించి..**

నేను, అమ్మ భ్రమరాంబ బెంగుళూరులో ఉంటాం. అమ్మ సివిల్ ఇంజనీర్‌గా జాబ్ చేస్తున్నారు. అమ్మనాన్నలకు నేను ఒక్కత్తే కూతురుని. ఐదేళ్ల క్రితం మా నాన్నగారు(మల్లికార్జున్) చనిపోయారు. టీవీ ఇండస్ట్రీకి రాకముందు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడంలో ఆసక్తి ఉండటం వల్ల డ్యాన్స్ నేర్చుకున్నాను. జాబ్ మానేసి థియేటర్ ఆర్ట్స్‌లో జాయిన్ అయ్యాను.

● **సీరియల్‌లో మాదిరిగానే లైఫ్‌లో మలుపులు..**


(నవ్వుతూ) సీరియల్‌లో చాలా ట్విస్టులు ఉన్నాయి. నా జీవితంలో అలాంటివేవీ లేవు. చాలా సింపుల్‌గా గడిచిపోతోంది. నన్ను ఈ రంగంలోకి పంపే ముందు అమ్మ కొంత ఆలోచించారు. కానీ, సాంస్కృతిక రంగం పట్ల నాకుండే ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు. ఇక్కడ షూటింగ్ వారం విడిచి వారం ఉంటుంది. అందువల్ల వారానికి ఓసారి హైదరాబాద్ వచ్చి వర్క్ చేసుకొని వెళతాను.

● **'చిన్ని'పాత్ర సింగర్.. బయట ?**

నాకు సంగీతంలోనూ ప్రవేశం ఉంది. మ్యూజిక్ నేర్చుకున్నాను. 'కోయిలమ్మ' కూడా సింగింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్. నాకు నచ్చిన కాన్సెప్ట్ అవడంతో మరింత హ్యాపీ. ఈ పాత్ర ద్వారా తెలుగింటి వారినుంచి మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. జనాలంతా గుర్తించాలి. ఈ ఇండస్ట్రీకి రాక ముందు డ్యాన్స్, మ్యూజిక్ ..అంటే ఇష్టం ఉండేది. ఇప్పుడు వీటితో పాటు ఈ ఇండస్ట్రీయే నా ఇంట్రస్ట్ గా మారిపోయింది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అంటుంటారు. 'సాఫ్ట్‌వేర్ రొటీన్ ఫీల్డ్. నువ్వు లక్కీ. నచ్చిన క్రియేట్ ఫీల్డ్‌ను ఎంచుకున్నావు..' అంటూ మెచ్చుకుంటూ ఉంటారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మీ అందరి మనసుల్లో నిలిచిపోవాలన్నదే నా లక్ష్యం.

– నిర్మలారెడ్డి

గ్రేట్ ఇండియన్ సీరియల్స్-2



● బునియాద్

కదిలించిన పునాది

ఇటుక పునాది మీద ఇల్లు నిలబడుతుంది. అనుబంధం పునాది మీద కుటుంబం నిలబడుతుంది. కాని పునాది కదిలే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అప్పుడు గెలిచేది ఎవరు? నిలిచేది ఎవరు? భారత్, పాక్ విభజన తర్వాత లాహోర్ నుంచి ఢిల్లీకి ప్రయాణించిన ఒక కుటుంబ కథే బునియాద్. బునియాద్ అంటే పునాది అని అర్థం. అందరి మనసులనూ కదిలించిన పునాది ఈ సీరియల్.

లైవ్ షో బిగ్‌బాస్ సీజన్స్, అతీంద్రియ శక్తులతో సాగే నాగిని వంటి సీరియల్స్‌ను ఆవిష్కరించే టీవీ గురించి ఈ రోజుల్లో ఇంతే తెలుసు మనకు. కానీ, టీవీకి స్వర్ణయుగం అనిపించే కాలం ఒకటుంది. అవి దూరదర్శన్ వచ్చిన తొలినాటి రోజులు.

ఇండియన్ టెలివిజన్‌లో రెండవ సీరియల్ అడుగుపెట్టిన 'బునియాద్' అతి కొద్ది కాలంలోనే తన సత్తా ఏంటో చూపింది. అప్పుడప్పుడే దూరదర్శన్ అడ్వర్టైజింగ్ కంపెనీలకు టైమ్ స్లాట్‌లను అమ్ముతోంది. సంపన్న కుటుంబాలు టీవీ సెట్స్‌ను కొనుగోలు చేస్తున్నాయి. మధ్యతరగతి వర్గం టీవీని సొంతం చేసుకోవాలనే ఆలోచనలో ఉంది. ఆ రెండు వర్గాలని ఆకట్టుకునేలా రిచ్ స్టోరీస్ ప్లానింగ్ దూరదర్శన్‌లో జరుగుతోంది. ఆ క్రమంలో ఇండియన్ ఆడియన్స్ నాడిని పట్టుకున్నారు దర్శకుడు రమేష్ సిప్పి. దేశీయ మూలాల్లోకి వెళ్లాడు. మనసు తడిని కళ్లలో చూపించే బలమైన కుటుంబాన్ని పట్టుకున్నాడు. 'బునియాద్' పేరుతో టీవిగా ముందుకొచ్చాడు. గుండె గుండెలో ఇది మేమే అనిపించాడు. ఇది మాదే అనిపించాడు. జ్యోతి స్వరూప్ తన దర్శకత్వ ప్రతిభనూ జత కలిపారు.

కథలోకి వస్తే...

ఇండియా – పాకిస్థాన్ విడిపోకముందు అంతా ఒకే దేశం. అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఒకే కుటుంబంగా జీవించారు. విడిపోయాక.. ఏమైంది? ఇదే కథ. అందుకే విడిపోకముందు.. (1916 నుంచి 1978)తర్వాత పరిస్థితులను ఈ సీరియల్‌లో చూపించారు. అప్పటికి దేశమంతటా నాటకాలంటే విపరీతమైన పిచ్చి ఉంది. ఆ పిచ్చిని 'బునియాద్' తన వైపు తిప్పుకుంది. దీంతో నాటకం తెర తీయడానికే తీవ్రమైన కృషి చేయాల్సి వచ్చింది.

బునియాద్ ఒక స్టోరీ కాదు

సీరియల్ మొదలవడమే 1915 నాటి పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఒక అందమైన కుటుంబం... స్వాతంత్ర్యానంతరం జరిగిన పరిణామాలను కళ్లకు కడుతుంది. దేశవిభజన ఆ అందమైన కుటుంబాలను ఎలా ఛిద్రం చేసిందో చిత్రిస్తుంది. లాహోర్ నుంచి అనేక మలుపులు తిరుగుతూ కథ 1986లో ఢిల్లీ చేరుతుంది. అక్కడ శరణార్థ శిబిరాలలో తలదాచుకున్న వారి కష్టాలను పరామర్శిస్తుంది. నిజానికి బునియాద్ కొన్ని కుటుంబాల కథల సమాహారం. అయినా ప్రధానంగా మాస్టర్ హవేలీరామ్, లాజోజీ (అలోక్‌నాథ్, అనితా కన్వర్)ల కుటుంబం చుట్టూతా తిరుగుతుంటుంది. హవేలీరామ్, లజోజీ దంపతులకు ముగ్గురు కొడుకులు భూషణ్, రోషన్, సత్బీర్. హవేలీరామ్ భార్య లాజోజీ. తల్లి, తండ్రి, అన్న–వదిన, పిల్లలతో తన పూర్వీకుల కాలం నుంచి వుంటున్న ఇంట్లో సంతోషంగా జీవిస్తుంటాడు. హవేలీ రామ్‌ది ఏం జరిగినా అంతా మనమంచికే అనుకునే తత్వం. కుల మతాలకు అతీతంగా ఉంటాడు. రాజకీయాలంటే మాత్రం ఆసక్తి చూపుతుంటాడు. స్వాతంత్ర్యోద్యమంలోనూ పాల్గొంటాడు. ఇరుగుపొరుగుతోనూ, దేశంతోనూ వివిధ బంధాల మధ్య అల్లుకున్న అనుబంధాలెన్నో ఆ కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఉంటాయి. చీకూచింతా లేకుండా హాయిగా జీవించే చక్కటి కుటుంబం దేశ విభజన సుడిగుండంలో చిక్కుకుని ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎన్ని అగచాట్ల పాలవుతుందో ఈ సీరియల్ చూపిస్తుంది.

స్వతంత్రం వచ్చింది. దేశమంతటా వేడుకలు. ప్రతి మదిలో ఆనందోత్సాహాలు. స్వేచ్ఛాతరంగాలు అంతటా ప్రవహిస్తున్నాయి. అలాంటి సమయంలో దేశ విభజన అనివార్యమైంది. కుటుంబరక్షణ వ్యవస్థలో ఆనందంగా గడిపే హవేలీరామ్ సాదా సీదా జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది. జీవితకాలపు బాధలకు లోనయ్యేలా చేసింది. ఆ కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తింది. దేశ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో కుటుంబం విచ్ఛిన్నం అవడం, పూర్వీకులంతా నివసించిన ఇంటిని వదిలి శరణార్థుల శిబిరాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఎదరవుతుంది.

హవేలీరామ్ పాత్రను ఈ కథ కోసం తీర్చినట్టు అనిపించదు. మనమే ఆ పరిస్థితుల్లో ఉండి, కుటుంబాన్ని కోల్పోయి పడే బాధను అనుభవిస్తున్నట్టు ఉంటుంది. హిందూ–ముస్లిమ్ సమానత్వం కోసం ఆరాటపడే విధానం కళ్లకు కడుతుంది. భారతీయ సగటు తల్లికి ప్రతీకగా లాజోజి అత్యంత సాధారణంగా ఉంటుంది. కుటుంబాన్ని పోగొట్టుకున్న ఆమె ఆ తర్వాతి కాలంలో ఒక అనాథ బిడ్డను దత్తత తీసుకొని పెంచుకునేంత పరిస్థితికి చేరుతుంది. ఈ కథలో కంటతడిపెట్టించే మరో కథనం వీరన్‌వలిది. హవేలీరామ్ చెల్లెలు ఈమె. లాహోర్‌లో గడిపిన మధుర క్షణాలు, వృషభన్‌తో ప్రేమకు ప్రతిఫలంగా పుట్టిన కన్న కొడుకును అక్రమసంతానంగా భావించిన సమాజాన్ని తట్టుకోలేని విధానం, పిరికి ప్రేమికుల భావోద్వేగాలు కంటతడిపెట్టిస్తాయి. బాబ్లీజీగా పేరు మార్చుకొన్నప్పటికీ తన బిడ్డను సింగిల్ పేరెంట్‌గా పెంచే ధైర్యం ఉండదు. కష్టపడి పనిచేయడంలో వచ్చే సంపాదన కన్నా గ్లామరస్‌గా ఉంటూ, డబ్బు సులువుగా వచ్చే క్యాబరే డ్యాన్సర్‌గా వృత్తిని ఎంచుకుంటుంది.

ఒక కుటుంబం నుంచి మరికొన్ని కుటుంబాలను కలుపుతూ కథలు కథలుగా బునియాద్ సాగుతుంది. ప్రతి కుటుంబానికీ అందులోని కథ చేరువయ్యేలా పక్కా స్క్రిప్ట్‌ను ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు. ఒకరకంగా చెప్పాలంటే మహాభారత్‌లో కౌరవులు–పాండవుల మధ్య నడిచిన కథలా అదే సమయంలో వారి చుట్టూతా ఉన్న లెక్కలేనన్ని కుటుంబకథలు వచ్చి చేరినట్టుగా బునియాద్ ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటంటే, ఈ సీరియల్‌లోని ప్రతి పాత్రా నటించినట్లు కాకుండా సజీవ చిత్రణమే అన్నంత సహజంగా అనిపిస్తుంది.

- ఎన్.ఆర్.

కొన్ని మూలాలు

● బునియాద్ సీరియల్ 105 ఎపిసోడ్లుగా దూరదర్శన్‌లో 1986 నుంచి 1987 వరకు వారానికి రెండుసార్లు (మంగళ, శనివారాల్లో) ఏడాది పాటు ప్రసారమయ్యింది ● బునియాద్ సీరియల్ ప్రసారమైన 27 ఏళ్ల తర్వాత 'బునియాద్ రిటర్న్'పేరుతో జులై 25, 2013లో ప్రతి గురు, శుక్రవారాల్లో రాత్రి 8 గంటలకు సహారా ఒన్, 8:30కు దూరదర్శన్‌లో ప్రసారం చేశారు ● ఈ సీరియల్‌లో నటించిన నటీనటులు చాలావరకు అంతకుముందు పేరొందిన డ్రామా ఆర్టిస్టులు ● మన ఇళ్లలో మామూలుగా మాట్లాడుకునే సాధారణ వాడుక భాషను ఈ సీరియల్ ద్వారా తీసుకువచ్చారు ● ఈ సీరియల్ దర్శకులు రమేష్ సిప్పి బిగ్ స్క్రీన్ మీద.. షోలే, షాన్, సాగర్.. వంటి సినిమాలతో ఓ వెలుగు వెలిగారు.

పరి పరిశోధన

సోలార్ ప్యానెల్స్ ముద్రించవచ్చు



కిటికీలతోనే ఇంటికి కావాల్సిన విద్యుత్తు అంతా ఉత్పత్తి చేయగలిగితే ఎలా ఉంటుంది. సౌరశక్తితో కొంత విద్యుత్తు సాధ్యమేగానీ.. అంతా ఎలా అని ఆశ్చర్యపోనక్కరలేదు. ఆ అద్భుతం త్వరలోనే నిజం కానుంది. అంతా పోలండ్ శాస్త్రవేత్త ఓల్గా మలినికివజ్ పరిశోధనల ఫలితం. అత్యంత చౌక సోలార్ ప్యానెల్స్‌ను తయారు చేసేందుకు ఈ లేడీ శాస్త్రవేత్త ఓ వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు మరి. పెరోవోస్‌స్కైట్స్ అనే సేంద్రీయ పదార్థం ద్వారా సౌరశక్తిని ఒడిసిపట్టవచ్చునని చాలాకాలంగా తెలిసినప్పటికీ అవన్నీ వ్యయప్రయాసలతో కూడుకున్నవి. ఈ నేపథ్యంలో ఓల్గా పెరోవోస్‌స్కైట్స్ సోలార్ సెల్స్‌ను అతితక్కువ ఉష్ణోగ్రతల్లోనే తయారు చేసేందుకు కొత్త పద్ధతిని సిద్ధం చేశారు. సాధారణ ఇంక్ జెట్ ప్రింటర్ ద్వారా మనం అక్షరాలను ముద్రించినంత సులువుగా సోలార్ సెల్స్‌ను, ప్యానెల్స్‌ను ముద్రించుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా.. అన్నిరకాల ఉపరితలాలపై దీన్ని అతికించుకోవచ్చు. స్వీడన్‌కు చెందిన స్కాన్‌స్కా ఈ కొత్త పద్ధతి ద్వారా తయారు చేసిన సోలార్ ప్యానల్స్‌ను పోలండ్‌లోని వార్సా నగరంలోని భవనంపై అతికించి పరిశీలిస్తోంది. దాదాపు 1.3 చదరపు మీటర్ల సైజున్న ప్యానెల్‌తో ఒక పీసీ రోజంతా పనిచేసేంత విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చునని. తయారీకయ్యే ఖర్చు 4 – 4.5 వేలకు మించదని అంచనా.

గుండెజబ్బులను గుర్తించేందుకు కొత్త పద్ధతి



గుండెజబ్బు వచ్చే అవకాశాన్ని ముందుగా గుర్తించగలిగితే ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడవచ్చునన్నది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పటివరకూ ఆ అవకాశం లేకుండా పోయింది. ఛాతి, భుజం లేదా ముఖంలోని ఒక పార్శ్వంలో నొప్పి వస్తే.. అర్జెంటుగా ఆసుపత్రిలో చేరడమే ప్రస్తుతం మనం చేయగలిగిన పని. అయితే డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేపట్టిన ఒక పరిశోధన పుణ్యమా అని ఇప్పుడు ఈ పరిస్థితి మారనుంది. రక్తనాళాలల్లో పూడికలను చాలాముందుగానే గుర్తించేందుకు వీరో ఒక పద్ధతిని ఆవిష్కరించారు. ట్రెడ్‌మిల్ పరీక్షల తరువాత రెండు గంటలకు కొంతమంది రక్తాన్ని పరిశీలించినప్పుడు కనీసం ఐదు రకాల జీవ రసాయనాల్లో మార్పులు గుర్తించారు శాస్త్రవేత్తలు. కొవ్వులు, అమినోయాసిడ్ల వంటి ఈ రసాయనాల్లో వచ్చిన మార్పులను మరింత కచ్చితత్వంతో గుర్తిస్తే రక్తప్రసరణలో ఏదో తేడా ఉన్నట్లు స్పష్టమవుతుందని... ప్రస్తుతం ఉపయోగిస్తున్న పద్ధతులకు ప్రత్యామ్నాయంగా దీన్ని వాడవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త అలెగ్జాండర్ టి. లింకాకెంగ్ అంటున్నారు. శరీరంలోకి నాళాన్ని పంపించాల్సిన అవసరం తగ్గుతుందని వివరించారు. మరింత విస్తత స్థాయిలో అధ్యయనం చేసేందుకు డ్యూక్ శాస్త్రవేత్తలు ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్

ఏసీఎల్ టేర్ అంటే ఏమిటి?

నా వయసు 27 ఏళ్లు. నేను మంచి స్పోర్ట్స్ పర్సన్‌ను. ఇష్టంగా ఆటలాడుతుంటాను. ఏడాది కిందట ఒకసారి హైజంప్ చేసే సమయంలో మోకాలిలో తీవ్రమైన నొప్పివచ్చింది. డాక్టర్‌ను కలిస్తే 'పార్షియల్ ఏసీఎల్ టేర్' జరిగిందని వివరించారు. కొన్ని రోజులు ఫిజియోథెరపీ తీసుకొమ్మనీ, ఆ తర్వాత ఎప్పట్లాగే ఆటలాడవచ్చని చెప్పారు. నాకు ఇప్పటికీ నాకు అప్పుడప్పుడూ ఇంకా నొప్పిగానే ఉంటోంది. అసలీ ఏసీఎల్ టేర్ అంటే ఏమిటి? నాకు తగిన సలహా ఇవ్వండి.

- ఆర్. సంజేయ్, హైదరాబాద్

ఆటలు ఆడే సమయంలో మీరు చెప్పిన యాంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్ (ఏసీఎల్) గాయపడటం చాలా సాధారణంగా జరిగేదే. పాశ్చాత్యదేశాల వారు స్పోర్ట్స్ సమయంలో దీనికి ఏసీఎల్‌కు లోనవుతుంటారు. కానీ మనదేశంలో సాధారణంగా టూవీలర్ నడిపేవారు యాక్సిడెంట్‌కు గురైనప్పుడు ఈ లిగమెంటు దెబ్బతింటుంది. ఇది మోకాలిలో ఉండే కీలకమైన లిగమెంటు. ఒకసారి ఇది గాయపడితే దీనికి రక్తసరఫరా జరగదు కాబట్టి ఇది ఒక శాశ్వతనష్టం చేకూర్చే ప్రమాదంగా పరిణమిస్తుంది. ఈ లిగమెంట్ దెబ్బతిన్న వారు... అంటే ఏసీఎల్‌కు గాయం అయిన వారు సరిగా నిలబడలేకపోవడం మామూలే. కొన్నేళ్ల తర్వాత అది ఆర్థ్రైటిస్‌గా మారడం కూడా జరుగుతుంది.

సాధారణంగా 50 ఏళ్ల కంటే పెద్ద వయసు ఉన్న వారిలో ఏసీఎల్ గాయపడితే సాధారణ సంప్రదాయ చికిత్స చేస్తూ, మోకాలి కదలికలు తగ్గించుకొమ్మని చెబుతూ, వ్యాయామాలను సూచిస్తుంటాం. కానీ చిన్న వయసు వారిలో అంటే... 40 ఏళ్ల కంటే తక్కువ వారికి మాత్రం శస్త్రచికిత్స సూచిస్తుంటాం. ఇందులో కొత్త లిగమెంటు పునర్నిర్మాణం చేస్తుంటాం. దీనివల్ల వారిలో ఆర్థ్రైటిస్ రాకుండా నివారించడం సాధ్యమవుతుంది. మీరు ఎమ్మారైను బట్టి పార్షియల్ టేర్ అంటున్నారనుకుంటాను. కానీ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే ఆ లిగమెంట్ పూర్తిగా చిరిగిపోయి ఉంటుందని ఊహించవచ్చు. కాబట్టి మీరు ఇప్పట్లో జంపింగ్స్, రన్నింగ్ వంటి వ్యాయామాలు, స్పోర్ట్స్ మొదలుపెట్టకండి. మీ పరిస్థితిని పూర్తిగా సమీక్షించేలా ఒకసారి మీకు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ నిపుణుడిని కలిసి, తగిన సలహా తీసుకోండి.

ఫ్యామిలీ డాక్టర్

ఇంత చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులా?



నా వయసు 29 ఏళ్లు. గత కొద్ది నెలలుగా నేను రెండు మోకాళ్లలోనూ తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాను. మెట్లు ఎక్కుతున్నప్పుడు నొప్పి మరీ ఎక్కువగా వస్తోంది. నేను చాలారకాల మందులు వాడాను. ఇప్పటికీ వాడుతూనే ఉన్నాను. ఈ చిన్న వయసులోనే ఇలా మోకాళ్ల నొప్పులు రావడం ఆందోళన కలిగిస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వండి.

- ఆర్. సుధాకర్, ఏలూరు

మీ సమస్యను నిశితంగా విశ్లేషించాక మీకు మోకాలిచిప్ప ముందు భాగంలో ఉండే పటెల్లా అనే ఎముకపై ఒత్తిడి పడుతున్నట్లుగా అనిపిస్తోంది. చాలామంది యువకుల్లో వచ్చే సమస్యే ఇది. ఇది కొందరిలో కొన్ని నెలల నుంచి కొన్నేళ్ల వరకు ఉంటుంది. ఏదైనా బరువులు ఎత్తినప్పుడు దానిపై పడే అదనపు భారం వల్లనే ఈ సమస్య వస్తుంటుంది. లేదా అతిగా మెట్లు ఎక్కుతుండటం, ఎప్పుడూ బాసిపట్లు (సక్లంముక్లం) వేసుకొని కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇది చాలా తాత్కాలికమైన సమస్య. ఇదేమీ ఆర్థ్రైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్య కాబోదు. కాబట్టి అతిగా ఆందోళన పడకుండా మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి.



డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి,
చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్,
ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్ కేపీహెచ్‌బీ,
హైదరాబాద్

పిల్లాడి పాదంలో ఉండాల్సిన ఒంపు లేదు... ప్రమాదమా?



మా బాబు వయసు నాలుగున్నరేళ్లు. వాడి ఎదుగుదల, ఆకృతి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కొంతమంది వాడి పాదాలు చూసి... పాదంలో సహజంగా ఉండే ఒంపు లేదనీ, పాదం పూర్తిగా ఫ్లాట్‌గా ఉందని అన్నారు. భవిష్యత్తులో నడకగానీ, ఆటలాడటం గానీ కష్టమవుతుంది అన్నారు. దాంతో మేము ఆందోళనతో డాక్టర్‌కు చూపించాం. బాబును చూసి, డాక్టర్‌గారు ప్రత్యేకమైన షూ సూచించారు. భవిష్యత్తులో సర్జరీ అవసరం కావచ్చని కూడా చెప్పారు. మా బాబుకు ఆ ప్రత్యేకమైన షూ తొడిగించాలని ప్రయత్నించాం. కానీ వాడు ఆ షూస్ తొడుక్కోడానికి ఇష్టపడటం లేదు. పైగా అవి లేకుండానే మామూలుగా నడవడం, పరుగెత్తడం చేస్తున్నాడు. వాడికి భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తుందేమోనంటూ ఇప్పుడు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం. దయచేసి మాకు తగిన సలహా ఇవ్వగలరు.

- కె. వెంకటేశ్, చిత్తూరు

మీరు పాదం మధ్యలో ఒంపు లేకుండా ఉంటే ఫ్లాట్ ఫీట్ గురించి పూర్తిగా అపోహపడుతున్నారు. అలా పాదం మధ్య ఒంపు ఉండాలన్నది కేవలం ఒక దురభిప్రాయం మాత్రమే. మన జనాభాలోని 6 – 8 శాతం మందిలో పాదంలో ఒంపు (ఆర్చ్) ఉండదు. పైగా అప్పుడే పుట్టిన నవజాత శిశువుల్లో పాదం మధ్యలో ఉండాల్సిన ఒంపు సరిగా కనిపించదు. మూడు నుంచి ఐదేళ్ల వయసు నుంచి ఆ ఒంపు పెరుగుతూ పోతుంటుంది. కేవలం కొద్దిమంది పిల్లల్లోనే పాదంలో ఉండాల్సిన ఎముకలన్నీ కలిసిపోయి, అది చాలా బాధాకరమైన సమస్యగా పరిణమిస్తుంది.

కానీ ఇలా జరగడం చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే కనిపిస్తుంది. చిన్నారులు పెరుగుతున్న కొద్దీ ఒంపు లేని పాదాలు (ఫ్లాట్ ఫీట్) ఉన్న చాలామందికి ఎలాంటి చికిత్స లేకుండానే ఆ సమస్య సరైపోతుంది. ఇలాంటి పిల్లలు భవిష్యత్తులో ఆటలాడలేరన్నది కూడా పూర్తిగా తప్పుడు అభిప్రాయం. వాళ్లు కూడా అందరు పిల్లల్లాగానే ఆడుకోగలరు. ఉదాహరణకు సయీద్ ఓవుటా అనే మొరాక్ ఆటగాడు ఒలిపింక్స్‌లో 1984లో ఒలిపింక్స్‌లో బంగారు పతకం సాధించాడు. అలాన్ వెబ్ అనే అమెరికన్ అథ్లెట్ పరుగులో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. వాళ్లంతా ఫ్లాట్ ఫీట్‌తో పుట్టిన వాళ్లే. కాబట్టి మీరు మీ బాబు గురించి ఆందోళనపడటం మానేయండి. అతడు బాగా నొప్పి అని ఫిర్యాదు చేస్తే తప్ప... సాధారణంగా అతడికి ఎలాంటి సర్జరీ అవసరం ఉండకపోవచ్చు. మీకు ఉన్న దురభిప్రాయమే చాలా కాలం కిందట చాలమందిలో ఉండేది. ఇప్పటి ఆధునిక వైద్యవిజ్ఞాన పరిశోధనల్లో అది తప్పు అని తేలింది.

పాతరోచితం

పాత(ర) ధాన్యం... పోషకం

'పాతర' అనే మాట నేటి తరానికి కొత్తగా అనిపించినా, తరతరాల నుండి వినిపిస్తున్న పాత మాటే. భూమిని తవ్వి అందులో ధాన్యాన్ని లేదా ఏదైనా వస్తువును పెట్టి మళ్లీ మట్టిని కప్పేదాన్ని 'పాతర' అని అంటారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన పంటను కళ్లాల్లోకి తెచ్చి నూర్పులు చేస్తారు. ఏడాది పొడుగునా కుటుంబం తినేందుకు సరిపడే ధాన్యం దాచుకునేందుకు, పెళ్లి, పేరంటాలు, గ్రామదేవతా ఉత్సవాలు వంటి శుభ కార్యాలలో బియ్యం కొరత లేకుండా ముందస్తు జాగ్రత్తగా పాతర వేసి ధాన్యం నిల్వ ఉంచుకుంటారు. సంక్రాంతి అనంతరం కళ్లాల్లోని ధాన్యలక్ష్మిని పూజించి ఇంటికి తెచ్చి వాటిని పాతర వేస్తారు. అలా మే నెలాఖరు వరకు పాతర్లలో ధాన్యం నిల్వ చేస్తారు. అనంతరం బయటకు తీసిన ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టి మిల్లు చేస్తారు. ఇలా పాతర వేసిన బియ్యం నాణ్యంగా, ఆరోగ్యకరమైన పోషక విలువలుండేలా, రుచికరంగా ఉంటాయని పాత తరం వారు చెబుతున్నారు. సంక్రాంతి నుండి నెల రోజుల పాటు నిత్యం పాతరను ఆవుపేడతో ఆవు పేడతో అలుకుతారు. ఉదయం, సంధ్యవేళల్లో రంగురంగుల ముగ్గులతో అలకంరించి, వాటిపై గొబ్బెమ్మలు పెట్టి ధాన్యలక్ష్మీ అవతారంగా భావించి దీపారాధన చేస్తారు.





పాతర వేయడంలో ఆంతర్యం ఇదే...

పాతర ధాన్యం తిన్న పాపలు పుష్టిగా ఉంటారని గ్రామీణ ప్రాంతాల్లో నానుడి ప్రచారంలో ఉంది. ఈ ధాన్యం ఆరోగ్యవంతంగా ఉండటమే కాకుండా భూస్వాముల ప్రతిష్టకు గౌరవం తెచ్చేవిగా చెబుతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు అధికంగా పూరింట్లో నివాసం ఉండే వారు. జనవరి నెల నుంచి మే, జూన్ నెల వరకు అగ్ని ప్రమాదాలు సంభవించే సమయంలో ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఇళ్లల్లో దాచిన సమయాల్లో అగ్నికి ఆహుతి కాకుండా ముందస్తు జాగ్రత్తగా ఇళ్ల ముందు గొయ్యి తీసి అందులో ధాన్యం ఉంచడం వల్ల అవి సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది.

మే నెలలో అధికంగా వివాహాలు, గ్రామదేవత ఉత్సవాలు రోజుల తరబడి నిర్వహించే నేపథ్యంలో ఇంటికి వచ్చిన అతిథులకు, స్నేహితులకు, బంధువులకు మూడు పూటలా భోజనాలు అవసరమైనపక్షంలో వెంటవెంటనే పాతర్ల నుండి అవసరం మేర ధాన్యం తీసి వినియోగించేవారు. అంతేకాకుండా కరువు కాటకాలు ఏర్పడిన సమయంలో పాతర్లలో ధాన్యం వినియోగించేవారు.

– **మద్దిలి కేశవరావు**, సాక్షి, ఇచ్ఛాపురం రూరల్

పాతర ఎత్తును బట్టి...

గ్రామాల్లో రైతుల ఇళ్ల ముందు వేసిన పాతర ఎంత ఎత్తులో ఉంటే ఆతను ఎన్ని ఎకరాల భూస్వామిగా అప్పట్లో నిర్ధారించేవారు. అంతేకాదు, సదరు రైతు హుందాకు చిహ్నంగా పాతరను చెప్పవచ్చు. ఆ ఏడాది పొడవునా అన్నదాతగా ఆ రైతుకు గౌరమర్యాదలు దక్కేవి.

సాక్షి భవిత


స్పర్ధయా వర్ధతే విద్య

మీ సలహాలు, సందేహాలు పంపాల్సిన చిరునామా
సాక్షి ఎడ్యుకేషన్ డెస్క్, సాక్షి దినపత్రిక,
రోడ్ నంబరు-1, బంజారాహిల్స్,
హైదరాబాద్-34. ఈ-మెయిల్
sakshieducation@gmail.com

బుధవారం
6-2-2019

ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకోబోతున్నారా.. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులు కాకుండా.. విభిన్నమైన కెరీర్ గురించి అన్వేషణ సాగిస్తున్నారా.. ఆ కోర్సుతో బెస్ట్ ఫ్యూచర్ సొంతం చేసుకోవాలనేది మీ లక్ష్యమా.. అయితే..మీకు సరైన కోర్సు..హోటల్ మేనేజ్‌మెంట్ అంటున్నారు నిపుణులు! అందుకు చక్కటి వేదికలు.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్(ఐహెచ్‌ఎం) క్యాంపస్‌లు!! వీటిలో అడుగుపెట్టడానికి మార్గం.. ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ. తాజాగా 2019-20 విద్యా సంవత్సరంలో.. జాతీయ స్థాయిలోని ఐహెచ్‌ఎంలలో ప్రవేశానికి.. ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ 2019 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులు..కెరీర్ అవకాశాలు.. ఐహెచ్‌ఎంల ప్రత్యేకత.. ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం...

- ఇంటర్ విద్యార్థులకు ఉత్తమ ప్రత్యామ్నాయంగా హోటల్‌మేనేజ్‌మెంట్ కోర్సులు
- ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశాలు
- ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 27న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్న ఎన్‌టీఏ
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది మార్చి 15, 2019



ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ-2019

ఆతిథ్యం.. ఆహ్వానం!

ఐఐటీలు.. ఇంజనీరింగ్‌లో నిపుణులను తీర్చిదిద్దే వేదికలు!
ఐఐఎంలు... భవిష్యత్తు మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్‌కు మార్గం!
ఇదే బాటలో.. హోటల్ మేనేజ్‌మెంట్ రంగానికి అవసరమైన నిపుణులను అందించేందుకు.. ఐహెచ్‌ఎంలు..!!

ఇవి.. హోటల్ మేనేజ్‌మెంట్ రంగానికి ఉపయోగపడేలా నిపుణులైన మానవ వనరులను తీర్చిదిద్దాలనే సంకల్పంతో కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటైన ఇన్‌స్టిట్యూట్‌లు. స్వదేశీ, విదేశీ పర్యాటకుల సంఖ్య ఏటా లక్షల సంఖ్యలో పెరుగుతుండటం.. ఫలితంగా హోటల్ మేనేజ్‌మెంట్ రంగం ఏటా సగటున 12 శాతం వృద్ధి సాధిస్తోంది. దీంతో పర్యాటకులకు ఆతిథ్యం ఇచ్చేందుకు అవసరమైన హాస్పిటాలిటీ రంగం విస్తరిస్తోంది.

ఐహెచ్‌ఎం క్యాంపస్‌లలో ప్రవేశం

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాంపస్‌లలో.. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షే.. ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ(నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్-జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్). ఈ ఎంట్రెన్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఆయా ఇన్‌స్టిట్యూట్స్‌లో.. హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తి చేసిన వారికి కెరీర్ అవకాశాలు కోకొల్లలు. 2022 నాటికి ఈ రంగంలో దాదాపు రెండు లక్షల మంది నిపుణుల అవసరం ఉంటుందంటున్న పలు సర్వేల గణాంకాలే ఇందుకు నిదర్శనం.

నిర్వహించనున్న ఎన్‌టీఏ

ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈని ఈ ఏడాది నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున మొత్తం 200 ప్రశ్నలతో ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్ష జరుగనుంది. పరీక్షకు లభించే వ్యవధి మూడు గంటలు. మెరిట్ జాబితా రూపకల్పనలో ముందుగా ఇంగ్లిష్ విభాగంలో అత్యధిక మార్కులు సాధించిన వారిని పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి ఇంగ్లిష్ విభాగంలో మెరుగ్గా రాణించేందుకు కృషి చేయాలి.

ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ-2019 ఇలా

ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ ఎంట్రెన్స్ మొత్తం అయిదు విభాగాల్లో 200 మార్కులకు నిర్వహిస్తారు. వివరాలు..

విభాగం	ప్రశ్నలు
న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ ఆప్టిట్యూడ్	30
రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్	30
జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్	30
ఇంగ్లిష్ లాంగ్వేజ్	60
ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్	50
మొత్తం ప్రశ్నలు	200

63 ఇన్‌స్టిట్యూట్‌లు.. తొమ్మిది వేలకు పైగా సీట్లు

ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 21 ఐహెచ్‌ఎం క్యాంపస్‌లు.. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల ఆధ్వర్యంలోని 21 ఇన్‌స్టిట్యూట్‌లతోపాటు ఎన్‌సీహెచ్‌ఎం గుర్తింపు పొందిన మరో 20 ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లలో తొమ్మిది వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నేతృత్వంలోని ఢిల్లీలో అశోకా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్‌లోని 90 సీట్లను కూడా ఎన్‌సీహెచ్‌ఎం కౌన్సెలింగ్ ఆధారంగానే కేటాయిస్తారు. ఈ ఏడాది మరో మూడు ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లకు అనుమతి లభించే అవకాశముంది. వీటిలో అధిక శాతం ఇన్‌స్టిట్యూట్‌లు బీఎస్‌సీ (హాస్పిటాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్) కోర్సును అందిస్తున్నాయి. మరికొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు కేటరింగ్ టెక్నాలజీ, టూరిజం వంటి కోర్సుల్లోనూ ప్రవేశం కల్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లైన ఐహెచ్‌ఎం క్యాంపస్‌లలో ప్రవేశానికి ఆన్‌లైన్ విధానంలో ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారా సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈలో ర్యాంకు ప్రాతిపదికగా వేర్వేరుగా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు భర్తీ చేస్తాయి.



ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ-2019 సమాచారం

- **అర్హత:** ఇంగ్లిష్ ఒక సబ్జెక్ట్‌గా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- **వయోపరిమితి:** జూలై1,2019 నాటికి 25 ఏళ్లు. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు.

దరఖాస్తు విధానం

అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేయాలి. ఇందుకోసం.. **www.ntanchm.nic.in** వెబ్‌సైట్‌లో లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి.

ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ-2019 ముఖ్య తేదీలు



- **ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు:** జనవరి 15, 2019- మార్చి 15, 2019
- **ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ:** మార్చి 16, 2019
- **అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ సదుపాయం:** ఏప్రిల్ 3, 2019
- **ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ ఆన్‌లైన్ టెస్ట్ తేదీ:** ఏప్రిల్ 27, 2019
- **ఫలితాల వెల్లడి:** మే 15, 2019.
- **పూర్తి వివరాలకు వెబ్‌సైట్:** **www.ntanchm.nic.in**

ప్రిపరేషన్... పటిష్టంగా...

న్యూమరికల్ ఎబిలిటీ, అనలిటికల్ ఆప్టిట్యూడ్

మ్యాథమెటిక్స్ బేసిక్ నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి అభ్యర్థులు హైస్కూల్ స్థాయిలోని మ్యాథమెటిక్స్ ప్రాథమిక అంశాలపై అవగాహన పెంచుకోవాలి. వీటిలోనూ ముఖ్యంగా శాతాలు, లాభ-నష్టాలు, నెంబర్ సిస్టమ్, సగటు, కాలం-పని, సాధారణ వడ్డీ, బారు వడ్డీ, కాలం-వేగం-దూరం, నిష్పత్తులు, జామెట్రీ వంటి అంశాల్లో మరింత పట్టు సాధించాలి. అనలిటికల్ ఆప్టిట్యూడ్ విషయంలో నిర్దిష్టంగా డేటాను విశ్లేషించగలిగే సామర్థ్యం, డేటాలోని ముఖ్య సమాచారాన్ని క్రోడీకరించి ఇచ్చిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. ఇందుకోసం గ్రాఫ్‌లు, పై చార్ట్‌లు, ఫ్లో చార్ట్‌లు వంటి వాటిని ప్రాక్టీస్ చేయాలి.

రీజనింగ్, లాజికల్ డిడక్షన్

అభ్యర్థుల్లోని సునిశిత పరిశీలన, తార్కిక విశ్లేషణ నైపుణ్యాలను పరీక్షించే విభాగమిది. ఇందులో మెరుగైన ప్రతిభ కనబర్చాలంటే.. మ్యాథమెటికల్ ఆపరేషన్స్, కోడింగ్-డీకోడింగ్, నంబర్ సిరీస్, బ్లడ్ రిలేషన్ వంటి రీజనింగ్ ఆధారిత అంశాలపై పట్టు సాధించాలి. ఇందుకోసం ప్రిపరేషన్ సమయంలో ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి. డేటాసఫీషియన్సీ, వెన్ డయాగ్రమ్స్ ప్రాక్టీస్ చేయడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

జనరల్ నాలెడ్జ్ ,కరెంట్ అఫైర్స్

అభ్యర్థులకు సామాజిక అంశాలు, సమకాలీన పరిణామాలపై ఉన్న అవగాహనను పరీక్షించే విభాగం ఇది. ఇందులో మంచి మార్కులు పొందాలంటే.. హైస్కూల్ స్థాయి పుస్తకాల్లోని చరిత్ర, రాజ్యాంగం, జాగ్రఫీ, ఎకనామిక్స్ పాఠ్యాంశాలు చదవాలి. హిస్టరీలో ముఖ్యమైన యుద్ధాలు-పరిణామాలు-పర్యవసానాలు, స్వాతంత్ర్యోద్యమం వంటి అంశాలపై అవగాహన లాభిస్తుంది. జాగ్రఫీలో ముఖ్యమైన ప్రదేశాలు, ఖనిజ వనరులు-అవి ఎక్కువగా లభించే ప్రాంతాలు, నదులు, సరస్సులు, పర్వతాల గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. కరెంట్ అఫైర్స్ పరంగా ముఖ్యమైన సదస్సులు, సమావేశాలు, వార్తల్లోని వ్యక్తులు, ఇటీవల కాలంలో అంతర్జాతీయ ప్రాముఖ్యం సంతరించుకున్న అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.

ఇంగ్లిష్ లాంగ్వేజ్

ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగంలో రాణించడానికి అభ్యర్థులు గ్రామర్‌ను ఔపోసన పట్టాలి. టెన్సెస్, ప్రిపోజిషన్స్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, యాంటానిమ్స్, సినానిమ్స్, సెంటెన్స్ ఫార్మేషన్, స్పాటింగ్ ద ఎర్రర్స్, సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్‌పై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. దీని కోసం బేసిక్ గ్రామర్ పుస్తకాలను చదవడంతో పాటు దినపత్రికలు చదవడం, వాటిలోని కొత్త పదాలకు అర్థాలు తెలుసుకోవడం, ఆ పదాలను వినియోగించిన తీరుపై అవగాహన ఏర్పరచుకోవడం వంటివి లాభిస్తాయి. పదోతరగతి స్థాయి ఇంగ్లిష్ పుస్తకాలను అధ్యయనం చేయడం ద్వారా ఈ విభాగంలో పేర్కొన్న అధిక శాతం సిలబస్‌ను పూర్తి చేసుకోవచ్చు.

ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్

ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈలో ప్రత్యేకమైన విభాగంగా ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ విభాగాన్ని పేర్కొనొచ్చు. ఇందులో ప్రధానంగా అభ్యర్థికి ఆతిథ్య, పర్యాటక రంగాల్లో ఉన్న ఆసక్తి, దృక్పథాన్ని పరీక్షించే ప్రశ్నలు ఉంటాయి. వాస్తవ సంఘటన లేదా ఏదైనా ఒక అంశం ఇచ్చి దానికి ఎలా స్పందిస్తారు? అనే తరహా ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలు అభ్యర్థుల్లో ఎదుటి వారిని మెప్పించే తీరు, సందర్భానికి తగినట్లు వ్యవహరించే శైలికి సంబంధించి ఉంటాయి.

ఉపయోగపడే పుస్తకాలు

- **అరిహంత్ జనరల్ ఇంగ్లిష్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్**
- **వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్:** ఆర్.ఎస్.అగర్వాల్
- **క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్:** ఆర్.ఎస్.అగర్వాల్
- **ఆప్టిట్యూడ్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్:** హోటల్ మేనేజ్‌మెంట్ -ఆర్.గుప్తా

హోటల్ మేనేజ్‌మెంట్.. లభించే కొలువులు



- గెస్ట్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్స్
- ఫ్రంట్ డెస్క్ మేనేజర్
- క్రూయిజ్ మేనేజర్
- కిచెన్ ఎగ్జిక్యూటివ్
- మార్కెటింగ్ మేనేజర్
- సర్వీస్ ఎగ్జిక్యూటివ్
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
- ట్రిప్ అడ్వైజర్
- చెఫ్స్
- బ్యాక్ ఎండ్ ఎగ్జిక్యూటివ్స్

కొలువు ఖాయం

ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈలో ర్యాంకు ద్వారా ఉత్తమ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం లభిస్తుంది. ఈ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి స్టార్ హోటల్స్, టూరిజం ఏజెన్సీల్లో కొలువులు ఖాయం. ప్రారంభంలోనే రూ.4లక్షల నుంచి రూ.5లక్షల వార్షిక వేతనం అందుకోవచ్చు. ఐటీసీ, ఒబెరాయ్, తాజ్ గ్రూప్ వంటి హోటల్ ఇండస్ట్రీలోని ప్రముఖ సంస్థలు క్యాంపస్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాయి. ఈ రంగంలో రాణించాలంటే.. ఓర్పు, ఎదుటివారిని మెప్పించే తత్వం ఎంతో అవసరం.

– సంజయ్ ఠాకూర్, ప్రిన్సిపాల్, ఐహెచ్‌ఎం–హైదరాబాద్

కేంద్ర ప్రభుత్వంలో...

జూనియర్ ఇంజనీర్ కొలువులు



ఎస్ఎస్‌సీ-జూనియర్ ఇంజనీర్లు

కేంద్రప్రభుత్వ రంగ సంస్థల్లోని జూనియర్ ఇంజనీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. జూనియర్ ఇంజనీర్ ఎగ్జామినేషన్-2018 ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, క్వాంటిటీ సర్వేయింగ్) పోస్టులను భర్తీ చేస్తారు.

- **అర్హత:** సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
- **ఎంపిక:** రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2), ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆధారంగా.
- **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్ ద్వారా.
- **దరఖాస్తు ఫీజు:** రూ.100.
- **దరఖాస్తుకు చివరితేదీ:** ఫిబ్రవరి 25, 2019.
- **ఫీజు చెల్లించడానికి చివరితేదీ:** ఫిబ్రవరి 27, 2019
- **పేపర్-1 పరీక్ష (సీబీటీ) తేదీ:** 2019, సెప్టెంబర్ 23 నుంచి 27 వరకు.
- **పేపర్-2 పరీక్ష (కన్వెన్షనల్) తేదీ:** డిసెంబర్ 29, 2019.
- **వెబ్‌సైట్:** **https://ssc.nic.in**

ఐసీఎంఆర్-ఎన్ఐఆర్ఈహెచ్



ఖాళీలు 57

భోపాల్‌లోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ (ఎన్ఐఆర్ఈహెచ్) 57 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. టెక్నికల్ అసిస్టెంట్-34
2. టెక్నీషియన్-19
3. ల్యాబ్ అటెండెంట్-4.

- **అర్హత:** పోస్టుల ఆధారంగా డిగ్రీ, ఇంటర్మీడియట్, పదో తరగతి ఉత్తీర్ణత.
- **ఎంపిక:** రాతపరీక్ష ఆధారంగా.
- **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్‌లో.
- **దరఖాస్తుకు చివరితేదీ:** ఫిబ్రవరి 28, 2019.
- **వెబ్‌సైట్:** **https://icmr.nic.in**

పీఎన్‌బీ

ఖాళీలు 325

పంజాబ్ నేషనల్ బ్యాంక్ వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న 325 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

- **విభాగాల వారీ ఖాళీలు:** సీనియర్ మేనేజర్ (క్రెడిట్)-51, మేనేజర్ (క్రెడిట్)-26, సీనియర్ మేనేజర్ (లా)-55, మేనేజర్ (లా)-55, మేనేజర్ (హెచ్‌ఆర్‌డీ)-18, ఆఫీసర్ (ఐటీ)-120.
- **అర్హత:** గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ/పీజీ/డిప్లొమా/సీఏ/ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, పీజీడీఎం, బీఈ/బీటెక్, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
- **వయసు:** ఆఫీసర్ (ఐటీ) పోస్టులకు 21-28 ఏళ్లు, మేనేజర్ (లా) పోస్టులకు 25-32 ఏళ్లు, మిగతా పోస్టులకు 25-35 ఏళ్లు ఉండాలి.
- **ఎంపిక:** ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ.
- **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్‌లో.
- **దరఖాస్తుకు చివరితేదీ:** ఫిబ్రవరి 15, 2019.
- **ఆన్‌లైన్ పరీక్ష తేదీ:** మార్చి 17, 2019.
- **వెబ్‌సైట్:** **www.pnbindia.in**

హెచ్‌ఏఎల్

ఖాళీలు 77

లక్నోలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) యాక్ససరీస్ డివిజన్ టెన్యూర్ పద్ధతిలో 77 అసిస్టెంట్, ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. అసిస్టెంట్-43.

- **విభాగాలు:** అడ్మినిస్ట్రేషన్/అకౌంట్స్, క్యూసీ/ఇన్‌స్పెక్షన్, కమర్షియల్, సివిల్ వర్క్స్.

2. ఆపరేటర్-34.

- **విభాగాలు:** ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంటేషన్ మెకానిక్.
- **అర్హత:** సంబంధిత విభాగాల్లో ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
- **వయసు:** జనవరి 1, 2019 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
- **ఎంపిక:** రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
- **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్‌లో.
- **దరఖాస్తుకు చివరితేదీ:** ఫిబ్రవరి 13, 2019.
- **వెబ్‌సైట్:** **https://halindia.co.in**

బొకారో స్టీల్ ప్లాంట్

ఖాళీలు 275

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని బొకారో స్టీల్ ప్లాంట్ (జార్ఖండ్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 275 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ)-95.
2. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (బాయిలర్)-10.
3. అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ)- 170.

- **అర్హత:** పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులు/బ్రాంచుల్లో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత.
- **వయసు:** ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (బాయిలర్) పోస్టులకు 30 ఏళ్లు, మిగిలిన వాటికి 28 ఏళ్లు మించకూడదు.
- **ఎంపిక:** రాతపరీక్ష/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా.
- **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్‌లో.
- **దరఖాస్తుకు చివరితేదీ:** ఫిబ్రవరి 18, 2019.
- **పూర్తి వివరాలకు వెబ్‌సైట్:** **www.sail.co.in**

ప్రవేశాలు

ఎయిమ్స్‌ల్లో ఎంఎస్సీ ప్రోగ్రామ్స్

దేశంలోని వివిధ ఎయిమ్స్ సంస్థల్లో 2019కి గాను ఎంఎస్సీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు ఎయిమ్స్-న్యూఢిల్లీ దరఖాస్తులు కోరుతోంది.

1. ఎంఎస్సీ-నర్సింగ్

- **అర్హత:** బీఎస్సీ-ఆనర్స్/నర్సింగ్(పోస్ట్-సర్టిఫికెట్)/పోస్ట్‌బేసిక్/బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత. నర్సు, రిజిస్టర్డ్ నర్స్, రిజిస్టర్డ్ మిడ్‌వైఫ్‌గా రిజిస్ట్రేషన్ ఉండాలి.

2. ఎంఎస్సీ-బయోటెక్నాలజీ

- **అర్హత:** సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ/బీటెక్ ఉత్తీర్ణత.
- **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్‌లో.
- **బేసిక్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ:** ఫిబ్రవరి 21, 2019.
- **ఫైనల్ రిజిస్ట్రేషన్ ప్రారంభం:** మార్చి 29, 2019.
- **చివరితేదీ:** ఏప్రిల్ 5, 2019.
- **వెబ్‌సైట్:** **www.aiimsexams.org**

యూజీసీ నెట్ (జూన్)-2019

దేశంలోని యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అర్హత కోసం నిర్వహించే యూజీసీ నెట్ (జూన్)-2019 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది.

- **అర్హత:** కనీసం 55% మార్కులతో పీజీ ఉత్తీర్ణత. పీజీ చివరి ఏడాది చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- **ఎంపిక:** కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష.
- **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్‌లో.
- **దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:** మార్చి 1, 2019.
- **దరఖాస్తుకు చివరితేదీ:** మార్చి 30, 2019.
- **నెట్ పరీక్ష తేదీలు:** 2019, జూన్ 20 నుంచి 28 వరకు.
- **ఫలితాల వెల్లడి:** జులై 9, 2019.
- **వెబ్‌సైట్:** **https://ntanet.nic.in**

సీటెట్-జులై 2019

జాతీయస్థాయిలో ఉపాధ్యాయ ఉద్యోగాల అర్హతకు నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్)-జులై 2019 ప్రకటనను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విడుదల చేసింది.

- **అర్హత:** (1) 1-5 తరగతులకు (ప్రైమరీ స్టేజ్): సీనియర్ సెకండరీ ఉత్తీర్ణతతో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా (డీఎడ్) ఉండాలి. డీఎడ్ చివరి ఏడాది చదువుతున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు. (2) 6-8 తరగతులకు (ఎలిమెంటరీ స్టేజ్): గ్రాడ్యుయేషన్‌తో పాటు బీఎడ్ లేదా డీఎడ్ ఉత్తీర్ణత. చివరి ఏడాది చదువుతున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
- **ఎంపిక:** రాత పరీక్ష ఆధారంగా. ఇందులో రెండు పేపర్లుంటాయి. ప్రైమరీ స్టేజ్ అభ్యర్థులు పేపర్-1, ఎలిమెంటరీ స్టేజ్ అభ్యర్థులు పేపర్-2 రాయాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా 97 నగరాల్లో ఈ పరీక్ష ఉంటుంది.
- **రాత పరీక్ష తేదీ:** జులై 7, 2019.
- **ఫీజు:** జనరల్/ఓబీసీ అభ్యర్థులకు ఏదో ఒక పేపర్ అయితే రూ.700, (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.350); జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రెండు పేపర్లకు కలిపి రూ.1200, (ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగులకు రూ.600)
- **దరఖాస్తుకు చివరితేదీ:** మార్చి 5, 2019.
- **ఫీజు చెల్లించడానికి చివరితేదీ:** మార్చి 8, 2019.
- **వెబ్‌సైట్:** **https://ctet.nic.in**